# అపర సిద్ధాంతము

ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆరోగ్యాది అనేక
విషయాలు తెలుసుకోండి... ఫేస్‌బుక్
FB@mohanpublications
మోహన్ పబ్లికేషన్స్
కోటగుమ్మం, అజంతా హోటల్ ఎదుట,
రాజమహేంద్రవరం – 533 101.
Mohanpublications.com

mohan
PUBLICATIONS
Mohanpublication.com
Granthanidhi.blogspot.in

శ్రీరస్తు.

శ్రీమేధా దక్షిణామూర్తయే నమః.

ఆపస్తంబమహర్షి ప్రణీతాద్యనేక ధర్మ
శాస్త్రములనుండి సంగ్రహింపంబడి
లోకోపకారార్థము
నగరిఉపాధ్యాయులవారగు
గుండాగరం - తంబయ్యాగారిచేత
ఆంధ్రభాషయందు రచియింపంబడిన

# అపరసిద్ధాంతము.

అనునీగ్రంథము

చన్నపురి,
బహూదు - త్యాగరాయశాస్త్రులవారి
గీర్వాణ భాషా రత్నాకర ముద్రాక్షర శాలయందు
ముద్రింపబడియె.

19_8 సం.

Registered copy Right.

పోస్టేజి ప్రత్యేకం    దీనివెల [illegible]

శ్రీ ర స్తు.

ఓంనమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైక మూర్తయే ।
నిర్మలాయ ప్రశాం యదక్షిణామూర్తయేనమః ॥

ఆపస్తంబమహర్షిభ్యోనమః.

ఆపస్తంబమునింవందే యత్ప్రసాదాదమీవయం।
స్వర్గాదిమోక్షపర్యంతం వైదికీం సిద్ధిమాప్నువః ॥

# పీఠిక.

ఈ ప్రపంచమున బ్రహ్మ క్షత్రియ వైశ్యులు మానవజన్మ మెత్తినంకులకు పితృమాతృవులు స్వర్గాది మోక్ష పర్యంతము సుఖమందుటకు పైతృమేధికాది కర్మను చేయవలయుననుట లోకవిదితమే గదా! పూర్వము సర్వజ్ఞులగు మహర్షులీకర్మానుష్ఠానంబున కనేక ధర్మశాస్త్రముల రచించిరి. ఈ గ్రంథములలో భారద్వాజ సూత్రము, పరాశరమాధవీయము, నిర్ణయసింధు, ధర్మప్రవృత్తి యల్లాజీయము పైతృమేధిక సారసంగ్రహము ముఖ్యములైనవి. ధర్మశాస్త్రమిటుల గ్రంథబాహుళ్యముగను, గీర్వాణ భాషయందు వ్రాయబడియుండుటంజేసి ప్రాకృతభాషా పాండిత్యము గల యాజ్ఞికులకుదప్ప ఇతరసామాన్య విప్రులకు దానినెఱుంగుట కఠినముగానున్నది. ఈకాలము పండితవర్యులు కొందరు ఈ గ్రంథములకు తాత్పర్యమును రచియించిరిగాని ఇవి పూర్వపక్ష సిద్ధాంతములతోఁ గూడియుండుటం జేసి సిద్ధాంతమును గ్రహింపలేక పెక్కుదేశములయందు పైతృమేధికాది కార్యములఁ జేయించు విప్రులు శ్రమపడుచుండుట నింతయని చెప్పనలవిగాక యున్నది.

ఇట్లు ధర్మశాస్త్ర సందేహముల నెఱుఁగమిచే కర్మల నాచరించియు సఫలము గాకయుండుటఁజూచి వీనిని మానుప కోరికగలవారై మద్వంశజుఁడగు గుండాగరం - నరసింహశాస్త్రు లీగ్రంథముల నంతయు జక్కఁగ పరిశీలించి వాని సారాంశముల మాత్రము అపరసిద్ధాంతమను పేర గీర్వాణభాషయందు ఒక గ్రంథమును రచియించిరి. ఇది సహిత మెల్లరుకును నత్యంత ఉపయోగకారి గాక యున్నది గాన ఈగ్రంథమును తెనుగుభాషయందు సులభశైలిని స్వానుభవముతో పరికించి దేశాచారానుసారముగా రచియించితిని. ఈగ్రంథమును ముద్రాంకితము చేయుండని యనేకులు నన్ను బ్రోత్సాహపరిచినందున విశేషజ్ఞులగు పండితులచే పరిశోధించి ప్రచురించితిని.

ఈ గ్రంథమునందు తప్పులు లేవని గట్టిగా చెప్పజాలను. దీనియం దెచ్చటనైనను లోపములున్నయెడల వానిని వివరముగా నాకు నెఱుకపరిచిన రెండవకూర్పున సవరించువాఁడనుగాన బుధోత్తములను ప్రార్థించు వాఁడను.

ఈ గ్రంథరచనయందు నాకత్యంత సహాయుఁడై యుండిన పెద్దపవని వాస్తవ్యుఁడగు బండేపల్లి అబ్బులుశాస్త్రులవారికి, నీగ్రంథమును ప్రచురింపఁ బ్రోత్సాహము చేసిన నామిత్రులకును నేనంతయు కృతజ్ఞుఁడను. ... ... *

౪౫ నమ్మాళ్వార్ వీధి.
మద్రాసు.

ఇట్లు,
సర్వజన విధేయుఁడు,

నగరి ఉపాధ్యాయులు

 తంబయ్యా.

ఈ గ్రంథమునకు సంబంధించిన సర్వప్రాయశ్చిత్త ప్రయోగములు, దానవిషయమును అచ్చు అగుచున్నవి.

శ్రీ రస్తు.

శ్రీదక్షిణామూర్తయేనమః.

# అపరసిద్ధాంతము.

## విషయసూచిక.

## పైతృమేధికప్రకరణము.


| | పుటసంఖ్యా. | | పుటసంఖ్యా. |
|---|---|---|---|
| తిథివిషయః | ౧ | ణము | ౪ |
| రాత్రినిర్ణయః | ౨ | బ్రహ్మచారికర్తృనిరూపణము | ౫ |
| అయననిర్ణయః | ,, | బహుపుత్రత్వే జ్యేష్ఠస్యైవ | |
| పక్షనిర్ణయః | ,, | కర్తృత్వవిధిః | ,, |
| మృతికి దోషములు | ,, | దేశాంతరమువనుండు జ్యేష్ఠుడు | |
| భద్రతిథిః | ,, | చేయువిధిః | ,, |
| నందతిథిః | ౩ | దేశాంతరస్థితుఁడగు జ్యేష్ఠుఁడు | |
| రిక్తతిథిః | ,, | సంచయనాత్పూర్వమువ | |
| వారనిర్ణయః | ,, | చ్చిన | ,, |
| ద్విపాదినక్షత్రాణి | ,, | దశాహామధ్యే దేశాంతరస్థిత | |
| త్రిపాదినక్షత్రాణి | ,, | కనిష్ఠకర్తవ్యం | ౬ |
| ధనిష్ఠాపంచకనక్షత్రాణి | ౪ | దశాహానంతరం దేశాంతర | |
| మరణానంతరం కర్తృనిరూప | | స్థిత కనిష్ఠకర్తవ్యం | ,, |

| | పుటసంఖ్య. | | పుటసంఖ్య. |
|---|---|---|---|
| గౌణకర్తృత్వవిధిః | ౬ | కర్త్రావపనవిధిః | ,, |
| సంవత్సరమధ్యే దేశాంతరస్థిత పుత్రకర్తవ్యం | ౭ | ఆశ్వలాయన సూత్రవిధిః | ౧౧ |
| దేశాంతరమునయుండు పుత్రులు మాతాపితృమరణమువినిన | ,, | విభక్తకర్తృత్వ విషయః | ,, |
| సంచయనానంతరము దేశాంతరస్థిత పుత్రకర్తవ్యం | ,, | రాత్రౌ వపనవిధిః | ,, |
| అనుపనీతకస్య కర్తృత్వవిధిః | ,, | ఉత్క్రాంతివిధిః | ,, |
| స్వీకారానంతరం పుత్రజననే కర్తవ్యం | ౮ | తిలపాత్రదానవిధిః | ౧౨ |
| కొమారుఁడు మూగవాడైన చేయువిధిః | ,, | కర్ణమంత్రపఠనవిధిః | ,, |
| పుత్రహీనయగు స్త్రీకి కర్తృనిర్ణయః | ,, | షణ్ణిమిత్తప్రాయశ్చిత్తవిధిః | ,, |
| జీవపితృకస్య కర్తృత్వవిధిః | ,, | పర్యుషిత శవదహనేదోషః | ,, |
| పుత్రానుజమరణే కర్తృత్వవిధి నిషేధః | ,, | అనాహితాగ్నినిర్ణయః | ౧౩ |
| రజస్వలాకర్తృక భర్తృదహన నిషేధః | ,, | ఉత్తపనాగ్ని విషయః | ,, |
| శుద్ధివిషయః | ౯ | కపాలాగ్నివిషయః | ౧౪ |
| దేశాంతరస్థిత కర్తృనిర్ణయః | ,, | అనుపనీత సంస్కారవిధిః | ,, |
| ప్రథమదినే వపనవిధిః | ,, | వివాహిత ద్వివర్ష కన్యామరణే | ,, |
| గ్రంథాంతరే వపనవిధిః | ,, | కన్యాదానాత్పరం ప్రధాన హోమాత్పూర్వం వధూవరోరగ్నినిర్ణయః | ,, |
| జ్ఞాతి వపనవిధిః | ౧౦ | యతిభార్యామరణే | ౧౫ |
| అన్నకుమారుని వపనవిధిః | ,, | ద్విభార్యాగ్నినిర్ణయః | ,, |
| జీవత్పితృకస్య వపనాదినిషేధః | ,, | ఏకకాలే ద్విభార్యామరణే | ,, |
| | | శవనిర్హరణక్రమః | ౧౬ |
| | | శ్మశానమునకు కొనిపోయిన శవముబ్రతికిన | ,, |
| | | శూద్రదహన నిషేధః | |
| | | శవమును గ్రామమునుండి తీసి కొనిపోవుట | ౧౭ |

| పుటసంఖ్యా. | | | పుటసంఖ్యా. |
|---|---|---|---|
| శవముత[illegible]పోవు విధా | | రాత్రౌ తిలోదకాదీనాం నిషేధః | |
| యకము | ,, | స్థలాదివిపర్యాసే | ,, |
| ఆశ్వలాయన విషయః | ,, | దేశవిపర్యయే అపకర్షః | ౨౩ |
| శ్మశానమునకు శవమునుగొని పోయిన | ,, | దశాహమధ్యే తిలోదకపిండ దానక్రమః | ,, |
| అనుక్తప్రాయశ్చిత్తవిధిః | ౧౮ | ప్రేతశిలానాశే | ,, |
| అగ్నిపతనే భాండపతనేవా | ,, | అనేకులేక కాలమున మృతి నొందిన | ౨౪ |
| శవపతనే | ,, | బహుమరణేషు | ,, |
| అగ్నిపాత్ర న్నే | ,, | తండ్రి దశాహస్సులోపల తల్లి మృతినొందిన | ,, |
| దహనదేశ నిర్ణయము | ,, | తల్లిదశాహస్సులోపల తండ్రి మరణించిన | ౨౫ |
| దహనప్రకారః | ౧౯ | తండ్రిదశాహస్సులోపల ఇతరులెవ్వరైన చనిపోయిన | ,, |
| కుంభచ్ఛిద్రోదకధారా ప్రదక్షిణము | ,, | తండ్రిదశాహానంతరం ఇతరులు మరణించిన | ౨౬ |
| అనాథబ్రాహ్మణ సంస్కార ఫలము | ,, | తండ్రి దశాహస్సు ప్రాప్తః కాలమున మృతినొందిన | ,, |
| రాత్రౌ స్నానవిధిః | ,, | తల్లి దశాహపూర్వము పుత్రుండు మరణించిన | ,, |
| రాత్రౌ పైతృమేధిక నిషేధః | ౨౦ | మృతతిథి తెలియకపోయినా | ,, |
| తిలోదకవిధిః | ,, | పునఃసంస్కారవిధిః | ౨౭ |
| తిలోదకప్రకారః | ,, | సంవత్సరమధ్యే సంస్కారవిధిః | ,, |
| శిలాప్రతిష్ఠ | ,, | పునర్దహన నిషిద్ధకాలాః | ,, |
| శిలాలక్షణము. | ,, | కాలమతిక్రమించినపుడు | ,, |
| నిత్యపిండదానవిధిః | ౨౧ | | |
| పిండస్యవినియోగః | ,, | | |
| పిండస్యకాకస్పర్శనియమః | ౨౨ | | |
| పిండస్యశ్వాదిదూషణే | ,, | | |
| గ్రస్తాస్తే పిండదానప్రకారః | ,, | | |

| | పుటసంఖ్య. | | పుటసంఖ్య. |
|---|---|---|---|
| చేయువిధి | ,, | దశాహమధ్యే దర్శసంక్రమాదౌ | ౩౩ |
| త్రిపక్షాత్పూర్వం కాలనియమాః భావః | ,, | అమావాస్యాయాం మరణే | ,, |
| ఏకోద్దిష్టానాం కాలనిర్ణయః | ౨౮ | త్రిరాత్రాశౌచ దర్శసంక్రమాదౌ | ,, |
| ఏకోద్దిష్టానాం తిథినిర్ణయః | ,, | దేశోపద్రవాది సంప్రాప్తే | ,, |
| ఏకోద్దిష్టము చేయువిధి | ,, | దహనానంతరం కర్తాగృహప్రవేశక్రమః | ౩౪ |
| సపిండకత్వైకోద్దిష్టే యావాహనాదివిధిః | ,, | దహ్యమానాగ్నినష్టే | ,, |
| ఏకోద్దిష్టే నిషిద్ధాని | ,, | సంచయనవిధిః | ,, |
| దశాహాత్పూర్వం నిషిద్ధాని | ౨౯ | సంచయనప్రకారః | ౩౫ |
| నగ్నశ్రాద్ధ ఆమవిధిః | ,, | స్మశానాగ్ని ఆరిపోయిన | ,, |
| ఉపవీతవిధిః | ,, | దహనమమంత్రవత్తుగా జరిగిన | ,, |
| దశాహమధ్యే శ్రాద్ధానాం అమంత్రకత్వవిధిః | ,, | శాఖాంతరస్య కర్తృత్వేపి పైతృమేధికవిధిః | ,, |
| నవశ్రాద్ధవిధిః | ౩౦ | సంచయన నిత్యకర్మప్రారంభస్యవిధిః | ౩౬ |
| నవశ్రాద్ధము నిలిచిపోయిన | ,, | ప్రేతాశ్వలాయన శాఖీయుఁడై కర్తయాపస్తంబసూత్రుఁడైన | ,, |
| త్రిరాత్రాశౌచ నవశ్రాద్ధవిధిః | ,, | గంగాంభసి అస్థినిక్షేపణవిధిః | ,, |
| త్రిరాత్రాశౌచే శిలాస్థాపన తిలోదకవిధిః | ,, | బహిర్దశాహే అస్థినిక్షేపణవిధిః | ౩౭ |
| భోగశరీరోత్పత్తిః | ౩౧ | దశమదినే ప్రేతభార్యా రజస్వలవిధిః | ,, |
| త్రిరాత్రాశౌచ ఏకోద్దిష్టా సపిండీకరణాని | ౩౨ | పుత్రహీనయగుస్త్రీ స్వకర్తృత్వరజస్వలావిధిః | ,, |
| త్రిరాత్రాశౌచే జ్ఞాతితిలోదకవిధిః | ,, | | |
| ఆశౌచ నియమః | ,, | | |

| | పుటసంఖ్యా. |
|---|---|
| దశమేహాని వపనవిధిః | ,, |
| దశమేహనిజ్ఞాతీనాం తిలోదక విధిః | ౩౮ |
| దేశాంతరస్థిత జ్ఞాతి తిలోదకవిధిః | ,, |
| మాతామహా కర్మవిధిః | ,, |
| పూర్వాశౌచ ఉత్తరాశౌచ జ్ఞాతితిలోదకవిధిః | ౩౯ |
| అసన్నిధానే జ్ఞాతీనాం తిలోదకవిధిః | ,, |
| స్త్రీకర్తృత్వజ్ఞాతి తిలోదకవిధిః | ,, |
| సపిండీకరణానంతరం జ్ఞాతి తిలోదకవిధిః | ,, |
| బ్రహ్మచారిణాం తిలోదక నిషేధః | ౪౦ |
| జీవపితృక భాతృమరణే | ,, |
| శిలోద్వాసనానంతరం ధర్మోదక విధిః | ,, |
| ఏకాదశేహని విధిః | ,, |
| ఏకాదశేహని కర్తృభార్యా రజస్వలావిధిః | ౪౧ |
| నవమదశమేహని కర్తృభార్యా రజస్వలావిధిః | ,, |
| షోడశమైనతర్వాత కర్తృ భార్యారజస్వలావిధిః | ,, |
| ప్రేతాశౌచమధ్యే కర్తృమా | |

| | పుటసంఖ్యా. |
|---|---|
| తృభార్యాప్రసూతౌ | ,, |
| ఏకాదశేహని జాతాశౌచ మృతాశౌచవిధిః | ౪౨ |
| ఆద్యైకోద్దిష్టవిధిః | ,, |
| ఆద్యైకోద్దిష్టస్య ద్విరావృత్తి విధిః | ,, |
| స్వతంత్రైకోద్దిష్టస్య బ్రాహ్మణాభావే | ,, |
| ద్విరావృత్తి ఆద్యమాసికస్య విఘ్నసంభవే | ౪౩ |
| రుద్రగణశ్రాద్ధవిధిః | ,, |
| వృషోత్సర్జనవిధిః | ,, |
| సువాసినీ విషయే | ,, |
| ఆశక్తవిషయే | ౪౪ |
| వృషోత్సర్జనే యజ్ఞోపవీత విధిః | ౪౪ |
| వృషోత్సర్జ. పరిధివిధిః | ,, |
| వసుగణశ్రాద్ధవిధిః | ,, |
| ఏకోద్దిష్టవిధిః | ,, |
| షోడశవిధిః | ౪౫ |
| షోడశ వివరము | ,, |
| అగ్నౌకరణవిధిః | ౪౬ |
| పిండప్రదానవిధిః | ,, |
| బ్రాహ్మణసంఖ్య | ,, |
| షోడశ ఆమవిధిః | ౪౭ |
| అనుమాసికముల విధిః | ,, |

| | పుటసంఖ్య. | | పుటసంఖ్య. |
|---|---|---|---|
| మలమాసవిధిః | ,, | పునఃక్రమసాపిండ్యము | ,, |
| మలమాసేమృతస్య ఆద్యమాసికవిధిః | ,, | నగ్నప్రచ్ఛాదీనాం పునఃకరణ నిషేధః | ,, |
| మృతసంవత్సరమధ్యే మలమాసే | ౪౮ | జ్యేష్ఠేనపునః సపిండీకరణ విధిః | ౫౨ |
| మలమాసే మృతస్య ఊనమాసికవిధిః | ,, | మాతుస్సాపిండ్యము | ,, |
| మలమాసే మృతస్య ప్రత్యాబ్దికవిధిః | ,, | అన్వారోహణేసాపిండ్యము | ,, |
| శుద్ధమాసే మృతస్య ప్రథమాబ్దికవిధిః | ,, | పత్న్యాస్సాపిండ్యము | ౫౩ |
| ద్వాదశాహాదిషు సపిండీకరణే మాసికాపకర్షః | ౪౯ | భర్తృసాపిండ్యము | ,, |
| త్రిపక్షాదిషు సపిండీకరణ మాసికవిధిః | ,, | పుత్రస్యైవ పితృసపిండనాధికారః | ,, |
| సపిండీకరణాత్పూర్వం వృద్ధి మాసికనిషేధః | ,, | శ్రాద్ధదినే గృహాలంకార నిషేధః | ౫౩ |
| ,, నంతరం వృద్ధిశ్రాద్ధే అనుమాసికాపకర్షః | ,, | ఉష్ణవారినిషేధః | ౫౪ |
| ఊనానాం ఉత్కర్ష అపకర్ష నిషేధః | ౫౦ | దేవతార్చనాదినిషేధః | ,, |
| సపిండీకరణకాలాః- గ్రంథాంతరే | ,, | జ్యేష్ఠపుత్రసద్భావే కనిష్ఠస్య సపిండీకరణకర్తృత్వనిషేధః | ,, |
| ,, వారాః | ,, | సపిండీకరణ స్వరూపము | ,, |
| ,, కర్తారః | ,, | సపిండీకరణ సంకల్పః | ,, |
| ఉత్క్రమసాపిండవిధిః | ౫౧ | సపిండీకరణే పితామహాదీనాం అస్మచ్ఛబ్దేనసంబంధనిర్దేశన | ౫౫ |
| | | వృద్ధశబ్దనిషేధః | ,, |
| | | ఆచమనకాలాః | ,, |
| | | నామోచ్చారణ విభక్తినిర్ణయః | ,, |
| | | ఆశ్వలాయనానాం గోత్రోచ్చారణక్రమః | ,, |

| | పుటసంఖ్యా. |
|---|---|
| నిమంత్రణీయ బ్రాహ్మణ సంఖ్యా | ౫౬ |
| విష్ణ్వర్చనవిధిః | ,, |
| నిమంత్రణవిధిః | ,, |
| ,, కాలాః | ౫౭ |
| ఉపవీతవిధిః | ,, |
| పాదప్రక్షాళనే కర్తుః పశ్చిమాభిముఖత్వ నియమః | ,, |
| ,, కర్తృభోక్తౄ ఉపవేశన నియమః | ,, |
| గుల్ఫాదూర్ధ్వం పాదప్రక్షాళన నిషేధః | ,, |
| పాదాభ్యంగవిధిః | ౫౮ |
| శ్రాద్ధదినే కర్తృభోక్తౄణాం ఆశౌచ ప్రసంగే | ,, |
| ఆపద్విషయ అశక్తవిషయశ్చ | ,, |
| ఉపవేశనవిధిః | ,, |
| అర్చనాదివిధిః | ౫౯ |
| జానునిక్షేపవిధిః | ,, |
| పూజావిధిః | ,, |
| అర్ఘ్యసంయోజన పిండసంయోజనవిధిః | ,, |
| అర్ఘ్యసంయోజననే విభక్త్యుచ్చారణవిధిః | ౬౦ |
| అర్ఘ్యసంయోజనకాలే అగ్నినిధానవిధిః | ,, |

| | పుటసంఖ్యా. |
|---|---|
| గంధాదిదానే ప్రాచీనావీతవిధిః | ,, |
| మహోహస్తోదకదానభావేవిధిః | ,, |
| అగ్నౌకరణవిధిః | ౬౧ |
| అగ్నౌకరణాగ్నినిర్ణయః | ,, |
| విదురాదికర్తృత్వే | ౬౨ |
| అసన్నిహిత భార్యస్యాగ్నౌకర్ణనిర్ణయః | ,, |
| అగ్నౌకరణ హోమప్రకారః | ౬౩ |
| ఆహుతిత్రయనిషేధః | ,, |
| ప్రేతాహుతే అగ్నినిర్ణయః | ,, |
| ప్రేతాహుతి హోమప్రకారః | ,, |
| సపిండీకరణే అన్నసూక్తనిషేధః | ,, |
| ఘృతపాత్రనిధానం | ౬౪ |
| చిత్రగుప్తబలనిషేధః | ,, |
| సువాసినీ భోజనవిధిః | ,, |
| పితృసూక్తనిషేధః | ,, |
| అపేక్షితదానాభావే నిషేధః | ,, |
| పిండదూషణే | ౬౫ |
| గ్రంథాంతరే | ,, |
| భోక్తృర్వమనే | ,, |
| మాసికాదిషువమనే | ౬౬ |
| సంక్రాంతి శ్రాద్ధాదిషువమనే | ,, |
| భోక్తౄణాం అన్యోన్యస్పర్శే | ,, |
| ఉచ్ఛిష్టసంపర్కే | ,, |

| | పుటసంఖ్యా |
|---|---|
| ఆద్యశ్రాద్ధేవపనవిధిః | ౬౭ |
| షోడశశ్రాద్ధేవపనవిధిః | ,, |
| వైతరణీగోదానవిధిః | ,, |
| దానప్రకార | ,, |
| స్వర్గపాథేయ శ్రాద్ధము | ,, |
| దక్షిణదానము | ౬౮ |
| సపిండీకరణే తర్పణవిధిః | ,, |
| ఉదకుంభవిధిః | ,, |
| మాసోదక కుంభవిధిః | ,, |
| శక్తైకోద్దిష్టాని | ,, |
| ప్రేతాహుతిశేషస్య అభోజ్యత్వం | ,, |
| కర్తృశ్రాద్ధశేషాన్నభోజనవిధిః | ,, |
| ఏకోద్దిష్టశ్రాద్ధశేషాన్న భోజననిషేధః | ,, |
| ఉపవాసే శ్రాద్ధశేషాన్న భోజననిషేధః | ,, |
| భిన్నగోత్రాణాం పితృశేష భోజననిషేధః | ౭౦ |
| గ్రంథాంతరే | ౭౦ |
| శూద్రస్య పితృశేషాన్నదాన నిషేధః | ,, |
| ఆశౌచమధ్యే ప్రాప్త ప్రత్యాబ్దికస్య తదనంతరం శూన్యతిథౌ నిషేధః | ,, |
| శూన్యతిథ్యనంతరదినే కర్తవ్యత్వవిధిః | ,, |
| సంవత్సర విమోక శ్రాద్ధవిధిః | ,, |
| సంవత్సర విమోక శ్రాద్ధం వినా ప్రథమాబ్దిక ఫలాభావః | ౭౧ |
| సూతకాదినా స్వకాలాతిక్రమే పునర్విమోకనిషేధః | ,, |
| వర్షాంతసాపిండ్యే ప్రథమాబ్దికవిధిః | ,, |
| సపిండీకరణానంతరం బ్రహ్మచార నియమాభావః | ,, |
| అనుమాసికవిధిః | ,, |
| త్రైపక్షిక మాసికవి॰ | ౭౨ |
| ఊనషాణ్మాసికవిధిః | ,, |
| ఊనాబ్దిక మాసికవిధిః | ,, |
| ఊనానాం వర్జ్యకాలాః | ౭౩ |
| ఊనానాం వర్జనక్షత్రాణి | ,, |
| గ్రంథాంతరే | ,, |
| అనేకమాసికాతిక్రమణే | ,, |
| దేశాంతరగత భ్రాతౄణాం ప్రత్యాబ్దికానుమాసికానామావాస్యవిధిః | ౭౪ |
| దుష్టనక్షత్రమరణే గృహత్యాగవిధిః | ,, |
| సపిండీకరణాత్పూర్వం శ్రాద్ధాంతరనిషేధః | ,, |

| | పుటసంఖ్య. |
|---|---|
| ,, త్పరం ఇతరశ్రాద్ధ కర్తృ వ్యత | ,, |
| పిండదానంవినా శ్రాద్ధకరణ నిషేధః | ,, |
| ఆశౌచమధ్యే ప్రత్యాబ్దికశ్రాద్ధవిధిః | ౭౫ |
| తృమృతాశౌచమధ్యే మాతుః పాస్తశ్రాద్ధవిధిః | ,, |
| మాతాశౌచమధ్యే తుః ప్రత్యాబ్దికశ్రాద్ధవిధిః | ,, |
| శ్రాద్ధనిమంత్రితస్య గాయత్రీ జపసంఖ్యా | ,, |
| సపిండీకరణాది శ్రాద్ధాదిషు భోక్తౄణాం మాస నిర్ణయః | ౭౬ |
| తిలతర్పణము | ,, |
| ద్విభార్యకస్య గర్భవపనవిధిః | ,, |
| అన్యకర్తృకశ్రాద్ధస్య అన్య కర్తృత్వ నిషేధః | ,, |
| కర్తృనష్టశ్రాద్ధవిధిః | ౭౭ |
| విశ్వేదేవతానామాని | ౭౭ |
| మాతామహశ్రాద్ధవిధిః | ,, |
| మాతామహశ్రాద్ధస్య క్వచిదపవాదః | ,, |
| నాందీ కర్తృష్షాణ్మాసపర్యం తం శ్రాద్ధకర్తృవ్యత్వవిధిః | ,, |

| | పుటసంఖ్య. |
|---|---|
| అనేకశ్రాద్ధసన్నిపాతే | ౭౮ |
| ,, ఏకస్యైవ భిన్నసంబంధత్వే | ,, |
| గ్రహణే ఆశౌచస్నాతకాభావః | ౭౯ |
| గ్రహణే ప్రత్యాబ్దిక శ్రాద్ధవిధిః | ,, |
| శ్రాద్ధాంగతర్పణవిధిః | ,, |
| జీవపితృకస్య తర్పణనిషేధః | ౮౦ |
| పరేహని శ్రాద్ధాంగతర్పణవిధిః | ,, |
| ప్రత్యాబ్దిక కాలనిర్ణయః | ౮౧ |
| సపిండీకరణవిషయే కర్తృభార్యా రజస్వలావిధిః | ,, |
| ప్రత్యాబ్దికే కర్తృభార్యా రజస్వలావిధిః | ౮౨ |
| గర్భిణీ సంస్కారవిధిః | ,, |
| రజస్వలాసూతికయోస్సంస్కారవిధిః | ౮౩ |
| పాలాశవిధిః | ౮౪ |
| ఉదకక్రియావిధిః | ౮౫ |
| ఉదకక్రియాప్రకారః | ,, |
| అనుగమనవిధిః | ౮౬ |
| బ్రాహ్మణవ్యతిరిక్తానాం పృథక్ చిత్యారోహణవిధిః | ,, |
| అనుగమననిషేధకాలాః | ,, |
| అనుగమనప్రకారః | ౮౭ |

| | పుటసంఖ్య. | | పుటసంఖ్య. |
|---|---|---|---|
| మృతాశౌచవిధిః | ,, | శౌచవిధిః | ,, |
| పూర్ణాశౌచవిధిః | ,, | జననగృహే భ్రాత్రాశౌచవిధిః | ,, |
| జాతసూతకమధ్యే శిశుఃమరణవిధిః | ౧౧౦ | దేశాంతరే భ్రాత్రాశౌచవిధిః | ౧౧౬ |
| పూర్వాశౌచశుద్ధిః | ,, | పితృభగిన్యాది మృతాశౌచవిధిః | ,, |
| రాత్రిజాతసూతకవిధిః | ,, | శ్వశ్రాది ఆశౌచము | ౧౧౬ |
| — మృతాశౌచప్రకరణము. — | | ఋత్విక్మృతాశౌచవిధిః | ,, |
| పూర్వాశౌచాహత ఉత్తరాశౌచవిధిః | ౧౧౧ | గురుశిష్యమృతాశౌచము | ,, |
| మాతాపుత్రవిషయము | ,, | సూతకగృహాన్నభోజనవిధిః | ౧౧౭ |
| పూర్వాపరసూతకము | ౧౧౨ | అన్యగోత్రప్రేతాశౌచము | ,, |
| మాత్రాశౌచమధ్యే పిత్రాశౌచవిధిః | ,, | అంతర్దశాహ బహిర్దశాహ శౌచవిధిః | ,, |
| పిత్రాశౌచమధ్యే మాత్రాశౌచవిధిః | ,, | పూర్వాశౌచవిధిః | ,, |
| పితృమాత్రాశౌచవిధిః | ,, | జ్ఞాతి సూతకము | ,, |
| జ్ఞాత్యాశౌచవిధిః | ,, | సంసర్గాశౌచము | ౧౧౮ |
| దేశకాలభేదలక్షణము | ౧౧౩ | అవివాహశూద్రమృతాశౌచము | ,, |
| సాపత్నీమాత్రాశౌచవిధిః | ,, | దాసాదాసీ ఆశౌచవిషయము | ,, |
| అనుపవీతాశౌచవిధిః | ౧౧౪ | అనులోమ భార్యామృతాశౌచము | ,, |
| ఉపనైనాత్పూర్వం శిశుమృతిః | ,, | సూతకదత్త పదార్థనియమః విధిః | ౧౧౯ |
| చౌలానంతరం శిశుమృతిః | ,, | వానప్రస్థయ బ్రహ్మచారిణాం | |
| కన్యామృతాశౌచవిధిః | ,, | | |
| వివాహకన్యామృతాశౌచవిధిః | ౧౧౫ | | |
| పుత్రగృహే తృమాత్రా | | | |

| | పుటసంఖ్య. | | పుటసంఖ్య. |
|---|---|---|---|
| సూతకాభావనిర్ణయః | ,, | చతుర్థీబహువచనము | ౧౩౧ |
| సూతకమధ్యశౌంత్యాదివిధిః | ,, | తృతీయైకవచనము | ౧౩౨ |
| ఇంకొక విశేషము | ౧౨౦ | బహువచనము | ,, |
| బ్రహ్మచారిణాం జ్ఞాత్యాశౌచాభావః | ,, | ప్రథమావిభక్తి | ౧౩౩ |
| | | —* స్త్రీవాచకశబ్దములు. *— | |
| పతితాశౌచాభావః | ,, | షష్ఠ్యేకవచనము | ౧౩౩ |
| నాస్తిక్యాశౌచవిధిః | ౧౨౧ | షష్ఠీబహువచనము | ౧౩౪ |
| —* విభక్తినిర్ణయః *— | | సంబుద్ధ్యేకవచనము | ౧౩౫ |
| పురుషవాచక శబ్దములు | | ద్వితీయైకవచనము | ,, |
| షష్ఠ్యేకవచనము | ౧౨౩ | సంబుద్ధి బహువచనము | ౧౩౬ |
| షష్ఠీబహువచనము | ౧౨౪ | ద్వితీయాబహువచనము | ౧౩౭ |
| సంబుద్ధ్యేకవచనము | ౧౨౬ | చతుర్థ్యేకవచనము | ౧౩౮ |
| సంబుద్ధీబహువచనము | ౧౨౭ | చతుర్థీబహువచనము | ,, |
| ద్వితీయైకవచనము | ౧౨౮ | తృతీయైకవచనము | ౧౩౯ |
| ద్వితీయాబహువచనము | ౧౨౯ | బహువచనము | ౧౪౦ |
| చతుర్థ్యేకవచనము | ౧౩౦ | ప్రథమాబహువచనము | ,, |


అపరసిద్ధాంతము - విషయసూచిక - సమాప్తము.

శ్రీరస్తు.

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః.

శ్రీ ఆపస్తంబమహర్షిభ్యోనమః.

# అపరసిద్ధాంతము.

# పైతృమేధికప్రకరణము.

శ్లో॥ ఓంనమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైక మూర్తయే,
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయేనమః॥
శ్లో॥ ఆపస్తంబమునింవందే యత్ప్రసాదాదమీవయమ్ ।
స్వర్గాది మోక్షపర్యంతాం వైదిఒం సిద్ధిమాప్నుమః॥

—*—

## —*తిథివిషయః.*—

స్మృతిరత్నాకరే॥ శ్లో॥ ఉత్పత్తౌచవిపత్తౌచ మైధునే దంతధావనే । అభ్యంగేప్యుదధిస్నానే తిథిస్తాత్కాలిస్మృతా॥

తాత్పర్యము॥ జననమందును, మరణమందును, గర్భాదానమందును, స్నాతకవ్రతమందును, అభ్యంగనస్నానమందును, సముద్రస్నానమందును, తత్కాలమున ఏతిథి ఘడియలు వ్యాపించియున్నదో ఆతిథినే సంకల్పమున చెప్పవలయునని స్మృతిరత్నాకరమను గ్రంథమున చెప్పబడి యున్నది.

గ్రంథాంతరమున॥ దహనము, సంచయనము, నగ్నశ్రాద్ధము, శిలాప్రతిష్ఠ, నిత్యకర్మ, నవశ్రాద్ధములు, దశాహతంత్రములు, పుణ్యాహవాచనము, వృషోత్సర్జనము, ఏకోద్దిష్టము, షోడశము, సపిండీకరణము, శ్రౌతకుంభశ్రాద్ధము, ఈకార్యములందు తిథిద్వయ

మైనప్పటికిని, శూన్యతిథియైనను తత్కాలమున ఏతిథిఘ యలు వ్యాపించియున్నదో యాతిథినే సంకల్పమున చెప్పుకొనవలసినది.

—*—

## —* రాత్రినిర్ణయః. *—

మృతియందు రాత్రిని మూడుభాగములుగ చేసి మొదటిరెండు భాగములు అనగా ౨౦ ఘ యలలోపల మృతినొందిన పూర్వదినముగనే లెక్కచేసికొనవలయును. ౨౦ ఘ యలమీద మరణించిన మరుదినముగ లెక్కచేయవలయును.

—*—

## —* అయన నిర్ణయః. *—

ఉత్తరాయణమున మృతినొందువానికి శ్రేష్ఠమైన స్వర్గలోక సుఖము కలుగునని చెప్పబడియున్నది.

—*—

## —* పక్షనిర్ణయః. *—

శుక్లపక్షమున పగలు, కృష్ణపక్షమున మధ్యాహ్నము, ఉభయపక్షములలో ఏకాదశి, ఈకాలముల మృతినొందువానికి మోక్షము కలుగునని మార్కండేయులువారు చెప్పియున్నారు.

—*—

## —* మృతికి దోషములు. *—

మృతినొందు కాలమును అనుసరించి కొన్నిదోషములు కలుగుచున్నవి. ఇట్టిదోషములు పరిహారమగుటకు శాంతి హోమములు దానములు శాస్త్రమున చెప్పబ యున్నది. ఇట్టికాలముల మరణించిన యాపరిహార శాంతి హోమాదుల చేయవలయును. ఈదోషములగు కాలములను అవి పరిహారమగుటకు చేయవలసిన శాంతులను ఈదిగువ వివరముగా వ్రాయబడియున్నవి.

—*—

## —* భద్రతిథిః. *—

శుక్లపక్షమునను కృష్ణపక్షమునను, విదియ, సప్తమి, ద్వాద

తిధులు భద్రతిధులని యనబడుచున్నవి. ఈతిధులయందు మృతినొం దిన కలుగుదోషము పరిహారమగుటకొఱకు భూదానమును చేయవల సినది. లేనిపక్షమున హిరణ్యదానమునైనను చేయవలయును.

---

## నందతిధిః.

శుక్లపక్షమున ౧- ౬- ౧౧ - కృష్ణపక్షమున ౧ - ౬ - ౧౧ నందతిధులు. ఈతిధులయందు మృతినొందినవారికొఱకు ధాన్యదాన ము చేయవలయును.

---

## రిక్తతిధిః.

అనగా శుక్లపక్ష ౪- ౯- ౧౪ కృష్ణపక్ష ౪-౯- ౧౪ ఈతిధు లలో మరణించిన ధాన్యదానమే చేయవలయును.

---

## వారనిర్ణయః.

భానువారము, మంగళవారము, శుక్రవారము, శనివారము, ఈవారముల మృతినొందిన దోషము కలుగుచున్నది. ఈదోషము పరి హారమగుటకుగాను వస్త్రదానమును ఇవ్వవలయును.

---

## ద్విపాద నక్షత్రాణి.

మృగశిర, చిత్త, ధనిష్ఠా ఈనక్షత్రములు ద్విపాద నక్షత్ర ములు. ఈనక్షత్రములలో మృతినొందిన యాస్థలమును రెండుమాస ములు వదలిపెట్టవలయును. లేనియెడల శౌనకులవారు చెప్పిన ప్రకా రము నక్షత్రశాంతిహోమమును స్వర్ణదానమును చేయవలయును.

---

## త్రిపాద నక్షత్రాణి.

కృత్తిక- పునర్వసు - ఉత్తర- విశాఖ - ఉత్తరాషాఢా - పూ ర్వాభాద్ర- త్రిపాదనక్షత్రములు. ఈ నక్షత్రములలో మరణించిన యాస్థలమును మూడుమాసముల వఱకును వదలవలయును. లేకపో

యిన నక్షత్రహోమమును హిరణ్యసహితమైన వస్త్రమును దానము ఇవ్వవలయును.

—*—

## —* ధనిష్ఠాపంచకనక్షత్రాణి. *—

ధనిష్ఠా, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములలో మృతినొందిన అస్థలమును ఆరు మాసములవరకు వదలవలయును. లేనిపక్షమున పదుమూడవదినమున శాంతి సారావళి సారమను గ్రంథమున వ్రాయబడిన రీతిగ ఆయానక్షత్రమునకు అష్టౌ వాక్యమంత్రముచేత ౧౦౮ మారులు హోమముచేసి పిమ్మట ౧౨౦ ఫలములుగాని, ౮౦ ఫలములుగాని ౨౦ ఫలములుగాని, ౯ ఫలములుగాని, ౬ ఫలములుగాని, ౩ ఫలములుగాని ఎత్తుగల కాంస్యపాత్రను పాలుతోకూడ దానమివ్వవలయును. ఇట్లుచేయుటచే దోషము పరిహారమగుటయేగాక యజమానుని వంశము వృద్ధిబొందును.

మఖ, రోహిణి, ఈరెండు నక్షత్రములలో మరణించిన అస్థలమును ఒకమాసము వదలవలయును. నక్షత్ర శాంతిహోమమును స్వర్ణదానమును చేయవచ్చును.

ద్విపుష్కర త్రిపుష్కర యోగములు ఆచారమందున లేదు గనుక ఈగ్రంథమున వ్రాయబడలేదు.

—*—

## —* మరణానంతరం కర్తృనిరూపణము. *—

బ్రహ్మాండపురాణే, యల్లాజీయే. — పుత్రుడు, మనుమడు, మునిమనుమడు, కుమార్తె, దౌహిత్రుడు, భార్య, అన్న, అన్న కుమారుడు, తండ్రి, తల్లి, కోడలు, తోబుట్టు, మేనల్లుడు, జ్ఞాతులు, ద్రవ్యమును తీసికొనినవాడు, వీరుకర్తలు. వీరిలో యెవ్వరు మృతినొందినవాని సన్నిధిలోయుండుగో వారే దహనాది సంస్కారములను చేయవలసినవారు. వీరెవ్వరునులేని అప్పుడు రాజు, గురువు, శిష్యులు, స్నేహితులు, పురోహితులు దహనాది సంస్కారముల చేయవచ్చును.

## బ్రహ్మచారి కర్తృ నిరూపణము.

తల్లి దండ్రులకు, ఆచార్యునికి, అన్నదమ్ములకు, అగ్ని సంస్కారము మొదలగు కర్మను బ్రహ్మచారి చేయవచ్చును. ౧౦ దినములు ఆశౌచము ఉండి కర్మను చేయవలసినది. ఎవ్వరు లేని పక్షమున జ్ఞాతులకును, సపిండులకు దహనము మొదలు సపిండీకరణమువరకు కర్మను చేయవలయును. బ్రహ్మచారి సూతకాన్నమును భక్షింపగూడదు. అన్యులకు కర్మచేసిన పునః ఉపనయనము చేసికొనవలయును.

## బహుపుత్రత్వే జ్యేష్ఠస్యైవ కర్తృత్వవిధిః.

మృతినొందినవానికి అనేక పుత్రులు ఉన్నయెడల జ్యేష్ఠుడు తమ్ముల అనుమతినివడసి తమ్ములతో సహా మాతాపితృలకు కర్మను క్రమముగా చేయవలయును. జ్యేష్ఠుడుసాన్నిధ్యమున లేకపోయిన కనిష్ఠులు కర్మచేయవలసినది. జ్యేష్ఠుడు రోగముచేత నశక్తుడు అగునప్పుడు కనిష్ఠులు దహనాది కార్యములు ఆచరింపవలయును.

## దేశాంతరముననుండు జ్యేష్ఠుడు చేయువిధి.

తల్లిదండ్రుల మరణము తెలిసినంతనే క్షౌరముచేసికొని ఆదినముమొదలు ౧౦ రోజులు ఆశౌచము ఉండి తిలోదకమును దర్భకూర్చమీద ప్రతిదినము సంఖ్యాప్రకారమువి చి ౧౧ వ దినమున ప్రేతశబ్దము లేక వసురుద్రాదిత్య రూపముచేత సపిండీకరణము మాత్రము చేయవలసినది. వైతరణీగోదానము స్వర్గపాథేయము చేయవలసినదిలేదు.

## దేశాంతరస్థితుడగు జ్యేష్ఠుడు సంచయనాత్పూర్వము వచ్చిన.

సంచయనమునకు ముందు దేశాంతరముననుండు జ్యేష్ఠుడు వచ్చిన దహనము వినాహా సంచయనము మొదలుగాగల కర్మను యథావిధిగా తమ్ములతోసహా చేయవలయును. సంచయనమైన తరు

వాత వచ్చిన క్రొత్తవస్త్రమును, బద్దెయున్నతీసికొని సమస్తకర్మను చేయవలసినది.

—*—

## —* దశాహమధ్యే దేశాంతరస్థిత కనిష్ఠకర్తవ్యం. *—

తల్లిదండ్రులు మృతినొందిన తర్వాత ౧౦ దినములలోపల దేశాంతరమున నుండిన కనిష్ఠుఁడు వచ్చిన కర్మనుచేయు జ్యేష్ఠునితో కూడుకొని ప్రాజాపత్యకృచ్ఛ్రములుచేసి గతించినదినముమొదలుకొని తిలోదక వాసోదకములను విడిచి యథావిధిగా జ్యేష్ఠునితోకూడా కర్మచేయవలయును. పిండము పెట్టవలసినదిమాత్రము పనిలేదు.

—*—

## —* దశాహానంతరం దేశాంతరస్థిత కనిష్ఠకర్తవ్యం. *—

తల్లిదండ్రుల మరణమును ౧౦ రోజుల తరువాత దేశాంతరముననుండు కనిష్ఠుఁడువినిన క్షౌరము చేసికొని యాదినము మొదలు ౧౦ దినములు ఆశౌచము ఉం ప్రతిదినమును దర్భకూర్చమీద సంఖ్యాప్రకారము తిలోదకమును వి చి ౧౦ దినమున క్షౌరము చేసికొ- ౧౧ వ దినమున పార్వణశ్రాద్ధమును చేయవలయును. జ్యేష్ఠుఁడు యథావిధిగా కర్మనుచేయుచున్నాడు గనుక ఇతఁడీమాదిరి చేయవలయును.

—*—

## —* గౌణకర్తృత్వవిధిః. *—

మృతినొందినవాని సాన్నిధ్యమున పుత్రులు లేనియెడల పితామహుఁడు, దౌహిత్రుఁడు, అల్లుఁడు, కొమార్తె, అన్నదమ్ములు, మేనమామ, శిష్యుఁడు, ఆచార్యుఁడు, స్నేహితుఁడు వీరిలో ఎవ్వరైన శిలోద్వాసనమువరకు కర్మను చేయవచ్చును కాని, ఈవిషయమున దేశాచారమును అనుసరించి చేయవలయును. పైఁజెప్పిన వారెవ్వరు లేనప్పుడు రాజుగాని ఇతరులెవ్వరేని దహనసంచయనములు మాత్రము చేయవలయును.

మరియొక విశేషము గలదు. పుత్రులు సన్నిధానమున లేన

ప్పుడు తృసపిండులును, మాతృసపిండులును, శిష్యులును, ఋత్విక్కులును, ఆచార్యుఁడును, అసగోత్రుఁడును, సగోత్రుడును, స్త్రీగాని పురుషుఁడుగాని దహన సంచయనములు చేయవచ్చును.

—*—

—* సంవత్సరమధ్యే దేశాంతరస్థిత పుత్రకర్తవ్యం. *—

దహనసంచయనములు తప్ప తిలోదకము మొదలుగా కలిగిన కర్మను యథావిధిగా చేయవలెనని గ్రంథమున చెప్పబడి యున్నది. మూఁడుపక్షములకు లోపల దినవారశుద్ధిచూడకనే కర్మ నారంభించవచ్చును. మీద అయిన దినవారశుద్ధి చూచి కర్మచేయవలయును.

—*—

దేశాంతరమునసుండు పుత్రులు మాతాపితృ మరణము వినిన.

మృతినొందిన సంగతి వినినంతనే క్షౌరముచేసికొని పాలాశ విధిగా దహనము మొదలుగాఁగల కర్మను యథావిధిగా చేయవలయును. అస్థులున్నయెడల పాలాశ విధిగా చేయనక్కఱలేదు. అస్థులనే పునఃదహనముచేసి కర్మను చేయవలెను. సంవత్సరమునకు మీద వినిన ఉదకక్రియగా చేయవలెను.

—*—

—* సంచయనానంతరం దేశాంతరస్థిత పుత్రకర్తవ్యం. *—

పుత్రులు సాన్నిధ్యమున లేక సంచయనము జరిగినతరువాత వచ్చిన దహనసంచయనము మంత్రవృత్తిగా జరిగి ఉండినట్లైన అవి తప్ప శిలాప్రతిష్ఠ మొదలుకొని కర్మను యథావిధిగా చేయవలయును.

—*—

—* అనుపనీతకస్య కర్తృత్వవిధిః. *—

మరణించిన వాని పుత్రుఁడు అనుపనీతుఁడుగా ఉన్నప్పుడు ఇతరులెవ్వరైనను అనుపనీతునివలన అనుజ్ఞ తీసికొని పైతృమేధిక కరణను శాస్త్రోక్తముగా దహనము మొదలు చేయవలసినది.

—*—

——* స్వీకారానంతరం పుత్రజననే కర్తవ్యం. *——

స్వీకారము తీసికొనిన తర్వాత తన గర్భవాసమున పుత్రుఁడు గలిగిన తనపుత్రుఁడు జ్యేష్ఠునివిధముగాను దత్తపుత్రుఁడు కనిష్ఠుని విధముగ పితృకర్మను చేయవలసినది.

—*—

——* కొమారుడు మూగవాడైన చేయువిధిః *——

మరణించినవాని పుత్రులు మూగవారుగాని పిచ్చివారుగాని యైనప్పుడు వార్ల యనుజ్ఞనుపొంది ఇతరులు కర్మను చేయవలసినది.

—*—

——* పుత్రహీనయగు స్త్రీకి కర్తృనిర్ణయః *——

చనిపోయిన స్త్రీకి పుత్రులు లేనప్పుడు భర్తకర్మను చేయవలసినది. సవతిపుత్రులు ఉన్నప్పటికిని భర్తనే చేయవలయునని గ్రంథమున చెప్పియున్నను ఈవిషయమున దేశాచారమును వృద్ధాచారమును అనుసరించి చేయవలసినది.

—*—

——* జీవపితృకస్య కర్తృత్వవిధిః *——

జ్యేష్ఠుఁడు చనిపోయిన సన్నిహితుఁడు తమ్ముఁడు జీవపితృఁడు అయినప్పటికిని వాడే కర్మను చేయవలసినది.

—*—

——* పుత్రానుజమరణే కర్తృత్వవిధినిషేధౌ. *——

తండ్రి కొమారునికి కర్మచేయకూడదు. జ్యేష్ఠుఁడు కనిష్ఠుని కర్మనుచేయరాదు. కాని మరియెవ్వరు కర్తలు లేనప్పుడు తండ్రియే కుమారుని ని, జ్యేష్ఠుఁడు తన తమ్ముని ని కర్మను చేయవలసినది.

—*—

——* రజస్వలాకర్తృక భర్తృదహన నిషేధః *——

దైవవశాత్తుగా భర్త చనిపోయినప్పుడు భార్య రజస్వలయై యుండి అదియేకర్త అయినప్పుడు అమంత్రవత్తుగా దహనముచేయవలయును. అనుజ్ఞనుపొందికూడా ఇతరులు మంత్రావృత్తిగా చేయ

గూడదు. స్నానదినమందు భర్త మృతినొందినను అమంత్రవత్తుగానే దహనము చేసి అయిదవ దినమునందు యథావిధిగా దహనాది కృత్యముల చేయవలయును. దహనమైన తర్వాత రజస్వలైన సంచయనము నిలుపగూడదు.

---

### * శుద్ధివిషయః *

గ్రహణమునకు మఱుదినమును, జాతాశౌచమునకు ౧౧ వ దినమునను, మృతాశౌచమునకు ౧౩ వ దినమునను, రజస్వలయందు అయిదవ దినమును శుద్ధియని తెలిసికొనవలయును.

---

### * దేశాంతరస్థిత కర్తృనిర్ణయః *

చనిపోయినవారి సాన్నిధ్యమున ముఖ్యకర్తలు లేనప్పు డెట్లు చేయవలయుననిన, ౩౦ యోజనములలో నుండిన వారి కర్తవ్యముచే ఇతరులు మంత్రావృత్తిగా దహనసంచయనములు మాత్రము చేయవచ్చును. అని గ్రంథాంతరమున చెప్పబడియున్నది కాని, ఈవిషయమున దేశాచారమెట్లో యాప్రకారముగానే చేయవలయును.

---

### * ప్రథమదినే వపనవిధిః *

తల్లిదండ్రులు, పితామహీ మాతామహులు, పినతండ్రి, పెత్తండ్రులు, మేనమామ, అన్న, మామగారు, ఆచార్యుఁడు, వీరిభార్యలు, మేనత్త, అక్క, మాతామహి, మాతామహుఁడు, సాపత్నీమాతృ, జనకతల్లిదండ్రులు వీరు మృతినొంది స్వకర్తృత్వము వచ్చినప్పుడు దహనానంతరము వపనము చేసికొనవలయును. భార్య గర్భవతి అయియున్నప్పటికి చేసికొనవలసినదే.

---

### * గ్రంథాంతరే వపనవిధిః *

తల్లిదండ్రులు, అన్న, మాతామహుఁడు, మాతామహి, సాపత్నీమాతృవీర్లు మృతినొందినప్పుడే గర్భిణీపతిగా నున్నప్పటి ని

క్షౌరము చేసికొనవలయును. కాని, శతేతరుల మృతియందు స్వకర్తృత్వము ప్రాప్తించినను వపనము చేసికొనవలసినది పనిలేదు.

—*—

## ——* జ్ఞాతివపనవిధిః. *——

పుత్ర జననమందును, మరణమున స్వకర్తృత్వము గలిగినప్పుడు కర్త ౧౦ వ దినమున వపనము చేసికొనవలయును. జ్ఞాతులు సహితము ౧౦ వ దినముననే చేసికొనవలయును. తల్లి దండ్రి మరణమునందు అనుపనీతుడు పుత్రుడు ౨ సంవత్సరముల ఈడుగలవాడైన చేసికొనకూడదు. ౩ సంవత్సరముల వాడైనది మొదలు క్షౌరము చేసికొనవలయును.

—*—

## ——* అన్నకుమారు - వపనవిధిః. *——

పినతండ్రికుమారుడు వయస్సున పెద్దవాడుగనుండి చనిపోయిన తాను వయస్సున చిన్నవాడైనను వపనము చేసికొనరాదు.

—*—

## ——* జీవపితృకస్యవపనాది నిషేధః. *——

జీవత్పితృడు జ్ఞాతులతోకూడా క్షౌరము చేసికొని తిలోదకము విడువరాదు. గర్భిణీపతియును జ్ఞాతి మరణమున క్షౌరతిలోదకముల చేయరాదు. జీవత్పితృడు అన్నమృతియందు క్షౌరము చేసికొనవలయునని గ్రంథమున చెప్పియున్నను దేశాచారప్రకారము చేయవలయును.

—*—

## ——* కర్త్రావపనవిధిః. *——

మరణదినమున కర్తయు వఱకును ౧౦ వ దినమున సర్వాంగమును వపనము చేసికొనవలసినది. చిన్నవారు మరణించిన కర్తక్షౌరము చేసికొనగూడదు. కర్మమాత్రము చేయవలయును.

—*—

——* ఆశ్వలాయన క్షౌరవిధిః. *——

పుత్రులు లేనప్పుడు మనమండ్రు, మున్మనుమండ్రు, దౌహిత్రుండు వీరుమాత్రము వపనము చేసికొని కర్మ ఆరంభముచేయవలసినది. దహనాత్పూర్వమే ఆశ్వలాయనులు క్షౌరము చేసికొనవలసినది. ప్రథమదినమున పుత్రులును, జ్ఞాతులు ౧౦ వ దినమునందున క్షౌరము చేసికొనవలయును. ౧౧ వ దినమున నవశ్రాద్ధము లేదు. శవమును స్మశానమునకు గొనిపోవునపుడు మార్గమధ్యమున పథిపిండము లేదు. సంచయనహోమము చేయనక్కరలేదు. దశాహహోమము చేయబనిలేదు, కర్త ౧౦ వ దినమున వపనము చేసికొనవలయునని గ్రంథమున చెప్పియున్నను దేశాచార ప్రకారము నడుచుకొనవలయును.

——*——

——* విభక్తకర్తృత్వ విషయః. *——

మృతినొందినవాఁడు పుత్రహీనుఁడై అన్నదమ్ములు లేక పోయి నటువంటివాఁడైన వానికి భార్యయే కర్మచేయవలసినది. ఈప్రకారమే భార్యకు భర్తయే కర్మ చేయవలయును. ఇతరులు చేయరాదు.

——*——

——* రాత్రౌవపనవిధిః. *——

మాతాపితృలకు సూర్యుఁడస్తమించకమునుపే పైతృమేధిక కర్మను ఆరంభించి రాత్రి రెండు ఝాములలోపల దహనమైనయప్పుడే కర్త క్షౌరము చేసికొనవలసినది. మాతాపితృలకు తప్ప ఇతరులకు రాత్రి దహనమైనపుడు మరుదినమున ఉదయముననే క్షౌరము చేసికొనవలయునని గ్రంథములఁ జెప్పబడియున్నను ఆచార ప్రకారము చేయుటయే యుచితము.

——*——

——* ఉత్క్రాంతివిధిః. *——

ప్రాణములు దుర్బలము కలుగగానే స్నానముచేయించి పరిశుద్ధమైన వస్త్రముకప్పి దక్షిణ శిరస్సుగా దర్భలు పరచిన భూమి

యందు పండుకో పెట్టవలసినది. పరిశుద్ధమైన వస్త్రమును యజ్ఞోపవీతముగా వేసి నెయ్యి శరీరము యావత్తున్ను పూసి మంచి పుష్పములచే అలంకరించి చెవులయందునను, నేత్రములయందునను, ముఖమందునను, ఘ్రాణరంధ్రములయందనను, సువర్ణ శకలములనుంచి తండ్రిచే సంపాదింపబడిన పాపము నివృత్తికొరకు పుత్రుఁడు దూడ సహితమైన గోవును దానము ఇవ్వవలయును. దశదానములను చేయవలయును.

—※—

## ※ తిలపాత్రదానవిధిః. ※

జన్మప్రభృతి ఏతత్క్షణ పర్యంతరము సంపాదింపబడిన పాపము నివృత్తియగుటకు రాగిపాత్రలో అరపడినూగులు పోసి దానము చేయవలయును. ఈ ప్రకారముచేసిన తండ్రి సద్గతిని బొందుచున్నాఁడు.

—※—

## ※ కర్ణమంత్రపఠనవిధిః. ※

చనిపోయినవాని కుడిచెవియందు పుణ్యమంత్రములను చెప్పవలయును. ఈవిధమున చెప్పిన వాఁడు పాపములబాసి పుణ్యలోకమును బొందుచున్నాఁడు.

—※—

## ※ షణ్నిమిత్త ప్రాయశ్చిత్తవిధిః. ※

ఊర్ధ్వోచ్ఛిష్టము, అధోచ్ఛిష్టము, అంతరిక్షమరణము, ఆశౌచమరణము, ఖట్వాదిమరణము, చండాలశ్వపచాదులచే కలిగిన మరణము— ఈ ఆరువిధములైన మరణములు కలిగిన విప్రవాక్యానుసారముగా స్మృతులయందు చెప్పబడిన ప్రాయశ్చిత్త విధిప్రకారము ప్రాజాపత్య కృచ్ఛ్రములను చేయవలయును.

—※—

## ※ పర్యుషిత శవదహనేదోషః. ※

పర్యుషిత శవమనగా, ఒకపగులు ఒకరాత్రి దహనము చేయ

బడక ఉండు శవము. దీనికి ప్రాయశ్చిత్తమేమనిన, పంచగవ్యముచే స్నానముగావించి ప్రాజాపత్య కృచ్ఛ్రములను చేయవలసినది. ఆశవమునకు దుర్వాసన కలిగినప్పుడు గోమూత్రముచే శుద్ధిపఱచి సప్త కృచ్ఛ్రములను చేయుట ఆశవమునకు పురుగులు పట్టిన నెయ్యిచేతను తేనెచేతను దానిని శుద్ధిచేసి శుద్ధోదకముచే స్నానముగావించి గోదానముసంగి తప్తకృచ్ఛ్రములచేసి దహనము చేయవలయును.

---

### అగ్నినిర్ణయః - అనాహితాగ్ని విషయః.

లౌకికాగ్ని తీసికొనివచ్చి ప్రతిష్ఠచేసి "ఉపావరోహ" అను మంత్రముచేత ప్రేతచేతియందుంచి సమిత్తును తీసికొనివచ్చి అగ్నియందుంచి చతుష్పాత్ర ప్రయోగముచేసి ఆజ్యమును దర్వియందు ౧౨ ఆవర్తులు తీసికొని మంత్రము లేకుండ హోమము చేయవలసినది. అటు స్మార్త ప్రేతౌపసనము చేయవలసినది. తండులాహుతి ౧ ఆహుతియే చేయవలసినది. మంత్రముచెప్పబనిలేదు. పగటియందు మృతినొందిన ప్రాతరాహుతియు, రాత్రియందు అయిన మరుదినము సాయమాహుతి చేయవలయును. ఇది ఔపాసనాగ్నివిధి.

---

### ఉత్తపనాగ్ని విషయము.

అపత్నీకుడుగాని, విధవగాని మృతినొందిన ఉత్తపనాగ్నినియందు సంస్కారము చేయవలయును. మూడుపిడికిళ్ళ ప్రమాణముగాగల దర్భను సికొన్ని, మూడుకట్టలుగా కట్టి, అందులో మొదటి కట్టను లౌకికాగ్నియందు జ్వాలచేయవలయును. ఆజ్వాలయందున రెండవ దర్భకట్టను జ్వాలచేసికొని మొదటికట్టను వదలివేయవలయును. ఆరెండవకట్ట జ్వాలలో ౩ వ కట్టను జ్వలనముచేసికొని ౨ వ కట్టను వదలి ౩ వ కట్టయందున్న అగ్నిని దృఢపఱచి, ఆజ్యసంస్కారముచేసి, ౧౨ ఆవర్తులు ఆజ్యమును తూష్ణీముగా ఆ అగ్నియందు హోమము చేయవలయును.

### * కపాలాగ్ని విషయము. *

యతి, బ్రహ్మచారుల మరణమున కపాలాగ్నియందు సంస్కారము చేయవలయును. ఒకకుండను అగ్నియందు చక్కగ కాలిచి, దానియందు పొట్టు, పిడకలువేసి, అగ్నిని కలుగచేసి, యా అగ్నిని తీసికొని, దానియందున ఆజ్య సంస్కారమునుజేసి, దర్వియందు ౧౨ ఆవర్తులు ఆజ్యమును గ్రహించి తూష్ణీముగా హోమము చేయవలయును.

---

### * అనుపనీత సంస్కారవిధిః. *

అనుపనీతుఁడు, కన్యక, వీరు ౩ సంవత్సరముల వయస్సుగలవారైనది మొదలు దహనము చేయవలయును. గ్రంథాంతరమున ౫ వ సంవత్సరమునుం డే దహనమొనరింపవలసినదని ఉన్నది. ఇట్టి విషయమున దేశాచారమును నాచరింపవలయును. వీరికి సంస్కార విధి ఎట్లనిన,— లౌకాగ్నిచే అస్మాత్త్వమధి మంత్రముచేత దహనము చేయవలసినది.

---

### * వివాహిత ద్వివర్ష కన్యా మరణే. *

వివాహిత అయిన ౨ సంవత్సరముల ప్రాయము గల కన్య మృతినొందిన ఒకర్షూము ఖననముచేసి ఉంచి అటుతర్వాత శాస్త్రోక్తముగా అవుపాసనాగ్నిచే సంస్కారము చేయవలయును.

---

### కన్యాదానాత్పరం ప్రధాన హోమాత్పూర్వం వధూవరగో రగ్ని ర్ణయః.

కన్యాదానమై ప్రధానహోమము గాకమునుపు వరుడు మరణించిన దేవాలయాగ్నిచే దహనము చేయవలయును. కన్య మృతినొందిన నాలుగు గృహములనుం యగ్నిని తీసికొని దానియందు పైతృమేధిక హోమముమొదలు కర్మను యథావిధిగా జరుపవలయును.

తండ్రి దేశాంతరముననుండ తల్లి మృతినొందిన పుత్రుడు లౌకాగ్నియందు ప్రేతాధానముచేసి దహనము చేయవలయును.

తల్లి దేశాంతరముననుండ తండ్రి మరణించిన పుత్రుడు అగ్నిసంధానముచేసి శాస్త్రోక్తముగా కర్మచేయవలయును.

పుత్రుడు దేశాంతరమున నుండునప్పుడు తల్లిదండ్రులు ఒకచోటనుండ వీరిలో తండ్రి మృతినొందితే తల్లియు, తల్లి మృతినొందితే తండ్రియు ప్రేతాధానవిధిగా అగ్నిసంస్కారము చేయవలసినది.

—*—

## —* యతిభార్యా మరణే. *—

యతిభార్య సుమంగలిగా మరణించిన ఉత్తపనాగ్నిసంధానముచేసి ప్రేతౌపసన పూర్వకముగా దహనము చేయవలయును.

—*—

## —* ద్విభార్యాగ్ని నిర్ణయః *—

ఇద్దఱు భార్యలు గలవాని ఒకభార్యమృతినొందిన ప్రత్యక్షమైన ఔపాసనాగ్నిని రెండు భాగములుగా చేసి, యీరెండు భాగములందు "అగ్నయేపిచయేస్వాహా" యను మంత్రముచే ప్రత్యేకముగా ఆజ్యాహుతి హోమముచేసి, జ్యేష్ఠభార్య మరణించిన దక్షిణభాగమందున్న అగ్నిచేతను, ద్వితీయభార్య కాలమైనప్పుడు ఉత్తరభాగమందున్న అగ్నిచేతను దహింపవలయును. శేషించిన భాగమును సమిత్సమారోపణగాని, ఆత్మసమారోపణగాని చేసికొనవలసినది. అనేకభార్యలున్నప్పుడు జ్యేష్ఠభార్యను దక్షిణభాగమందుండు అగ్నిచేతను, శేషించిన భార్యలెవ్వరు చనిపోయినను ఉత్తరభాగమందున్న అగ్నిచేతను దహింపవలయును.

—*—

## —* ఏకకాలే ద్విభార్యా మరణే. *—

ఏకకాలమున ఇద్దఱు భార్యలు మృతినొందిన అవుపాసనా

గ్నిని రెండు భాగములు మంత్రములేక చేసి ఈ రెండుభాగముల చేత నిద్దరిని దహనము చేయవలసినది.

ద్విభార్యాగ్ని సంసర్గ విషయములో శిష్టాచారము కర్తవ్యము.

—*—

## —* శవనిర్హరణక్రమః. *—

శవమును ఇంటివద్ద స్నానము చేయించి, నూతనవస్త్రమును కట్టి, యజ్ఞోపవీతము వేసి, గంధ పుష్పములచే అలంకరించి, హిరణ్యశకలముల ౭ రంధ్రములయందుంచికట్టి, కుమారులు కనిష్ఠ పూర్వకముగ ప్రాచీనావీతిచేసికొని అగ్నిహోత్రమును ముందుగా తీసికొనిరా, శవమును శ్మశానమునకు తీసికొనిపోవుచు, మార్గమందు మూడుస్థలముల క్రిందపెట్టి, పధిపిండము వేసి, చితిసమీపమును చేర్పవలయును.

—*—

## —* శ్మశానమునకు గొనిపోయిన శవము బ్రతికిన. *—

శ్మశానమునకు గొనిపోయిన తర్వాత శవమునకు ప్రాణములువచ్చిన వానిని ఇంటికి పిలుచుకొనివచ్చి, యమధర్మరాజును దం. చేను. గనుక వానికొఱకు శాంతిని చేయవలయును. అదిచేయుక్రమ మెట్టిదనిన: — వానికి క్షీరాభిషేకముచేసి, పాలు, నెయ్యి, ౧౦౦ సమిధలుచేతను, ఎనిమిదివేలు గాయత్రీహోమము చేయవలయును. యమప్రీతికొఱకు గోదానము, వస్త్రదానము, తిలదానము చేయవలెను. బ్రాహ్మణులకు భూరిదక్షిణ ఇవ్వవలసినది. శ్మశానమునను ంచిన చితినితీసి పారవేయవలయును.

—*—

## —* శూద్రదహన నిషేధః. *—

బ్రాహ్మణశవమును శూద్రుఁడు తీసికొనిపోయి దహనము చేయరాదు. శూద్రుఁడు శవమును తాకినట్లైన సప్తకృచ్ఛ్రముల జేసి ప్రాయశ్చిత్తముచే దహనము చేయవలెను.

శూద్రుఁడు దహన సంబంధమైన ద్రవ్యములను— అనగా, అగ్నిహోత్రమును, దర్భను, నువ్వులు, నెయ్యి, సమిధలు, చెరువు, వీనిని తీసికొని రాకూడదు.

—※—

## —* శవమును గ్రామమునుండి తీసికొనిపోవుట. *—

బ్రాహ్మణ శవమును గ్రామమునుండి పశ్చిమ దిక్కుగాను, క్షత్రియ శవమును ఉత్తరపు దిక్కునకును, వైశ్య శవమును తూర్పు దిక్కునకును, శూద్ర శవమును దక్షిణ దిక్కునకును తీసికొని పోవలయును. ఇట్లు గ్రంథములందు చెప్పబడి ఉన్నను గ్రామాచారపద్ధతి జరుపవలయును.

—※—

## —* శవముతోకూడా పోవు విధాయకము. *—

కర్త నూతన వస్త్రమును ధరించుకొని బద్దె యజ్ఞోపవీతము తోకూడా ప్రాచీనావీగా వేసుకొని తలవెంట్రుకలును ముడి వేయక, అగ్నిహోత్రముండు భాండమునుతీసికొని, ముందుగా పోవలసినది. బంధువులు మొదలగువారు ప్రేతకుముందుగా కర్తలతోకూడా పోవలసినది. స్త్రీలు పసివారు శవమునకు వెనుక పోవలయును. అందరును పైన ఉత్తరీయములు లేక శవమును తీసికొని పోవలసినది.

—※—

## —* ఆశ్వలాయన విషయః *—

ఋగ్వేదులకు, శవమును శ్మశానమునకు తీసికొనిపోవు మార్గ మధ్యమందు పధి ండము లేదు. సంచయనహోమము లేదు. దశాహ దినమునందు అఘాపనుత్తి అనందహోమము లేదు. ౧౧ వ దినమున నవశ్రాద్ధము లేదు.

—※—

## —* శ్మశానమునకు శవమును గొనిపోయిన. *—

శవమునకును, అగ్నికిని మధ్య కుక్కగాని గాడిదగాని పోయినను, తాకినను, కృచ్ఛ్రత్రయములుచేసి అగ్నియందు ప్రాయశ్చిత్త

పూర్వకముగా వ్యాహృతిహోమము చేసి తర్వాత కర్మ చేయవల యును.

—*—

## —* అనుక్తప్రాయశ్చిత్తవిధిః *—

అకస్మాత్ గా ప్రమాదము సంభవించిన, దాని విశేష ప్రాయశ్చిత్తము శాస్త్రమున చెప్పబడని యెడల, అట్టి సమయమున "భూర్భువస్సువః" అను వ్యాహృతిహోమము చేయవలయును.

—*—

## —* అగ్నిపతనే భాండపతనేవా. *—

మార్గ మధ్యమందు అగ్నిదిగువ పడినయెడల యీ అగ్ని యందే పునఃప్రేతాహుతి చేయవలయును.

—*—

## —* శవపతనే. *—

మార్గమధ్యమున శవము క్రిందపడినప్పుడు ప్రేతాగ్నియందు "ఇమారుద్రేతి" అను మంత్రముచేత ప్రాయశ్చిత్తమును, నేతి చేత హోమమును చేయవలెను.

—*—

## —* అగ్నిపాత్రాభిన్నే. *—

శవముతోకూడ అగ్నిని సికొనిపోవు భాండము ప్రమాద మువలన పగిలిపోయిన, ఆపగలిన తునకలను తీసుకొని పరిశుద్ధమైన భూమియందుంచి "అభిన్నేఖిల్లె" అను రెండు మంత్రముల చేతను ఆయగ్నియందే రెండు ఆహుతులను హోమము చేయవలసినది. మఱి యొక పాత్రయందు అగ్నిని తీసికొని పోవలసినది.

—*—

## —* దహనదేశనిర్ణయము. *—

ఆగ్నేయ దిక్కుయందుగాని నైఋతి దిక్కుయందుగాని దహనదేశమును ఏర్పాటు చేయవలయును. ఆదహనప్రదేశమున ముండ్లు, చెట్లును, గడ్డిన్ని లేకుండా చేయవలసినది.

## ✻ దహనప్రకారః. ✻

మంచి కట్టెలచే కాష్ఠమును నేర్పఱచి, యా కాష్ఠమునందు అలంకరించిన శవమును పూర్వముఖముగా దక్షిణ శిరస్సుగా ఉంచి పైనవేసిన వస్త్రములో సగము శ్మశానవాసి నిచ్చి మిగత సగమును అట్లనే ఉంచి మంత్రపూర్వకముగా దహనము చేయవలసినది.

—✻—

## ✻ కుంభఛిద్రోదకధారా ప్రదక్షిణం. ✻

నూతనమైన కడవలో నీరుపోసి, ధారపడునట్లుగా కడవకు రంధ్రముచేసి, కర్త తన ఎడమ భుజముమీద నుంచుకొని, అపసవ్యముగా చితి మూడు ప్రదక్షిణములు రావలయును. ప్రేతనుచూడక కుండను వెనుకప్రక్కకు వదలిపెట్టి, సూర్యునిచూచి, కపాలమోక్షమయ్యేవరకు ఉండి, కట్టుకొనియున్న బట్టతో సహా స్నానము చేయవలెను.

—✻—

## ✻ అనాథ బ్రాహ్మణ సంస్కార ఫలము. ✻

అనాథ బ్రాహ్మణప్రేతను మంత్ర పూర్వకముగా సంస్కారముచేసిన యాచేసినవానికి ఆనుపూర్వకముగా పదేపదే యజ్ఞములు చేసిన ఏఫలము గలుగునో ఆఫలము గలుగును. సచైల స్నానము చేతనే శుద్ధుడగుచున్నాడు. అగ్నిసంస్కారము చేతనున్ను తాకినందుచేతనున్ను ఆశౌచములేదు. గోత్రమును, పేరునుచెప్పి సంస్కారము చేయవలయును. గోత్రము తెలియనప్పుడు కాశ్యపగోత్రమును, పేరు తెలియనప్పుడు యజ్ఞేశ్వరునిపేరు చెప్పవలయును.

—✻—

## ✻ రాత్రౌస్నానవిధిః. ✻

సూర్య చంద్ర గ్రహణములు, వివాహము, పుత్రజననము, మరణము, వీనియందు రాత్రికాలముల స్నానము చేయవచ్చును.

—✻—

## * రాత్రౌ పైతృమేధిక నిషేధః. *

రాత్రి వేళలో ప్రేతదాహాది కర్మను, నగ్నశ్రాద్ధమును చేయ కూడదు. సూర్యుఁడు అస్తమించకమునుపే కర్మను ఆరంభించి రాత్రి పూట పూర్తి చేయవచ్చును.

---

## * తిలోదకవిధిః. *

ప్రతి దినమునందును ప్రేతకు సంపూర్ణములైన తిలోదకము లను విడువ వలసినది. ఎంతవరకు ౧౦ పిండముల ముగింపు అగుచు న్నదో అంతవరకు తిలోదకవృద్ధి ముగింపు చేయవలసినది.

---

## * తిలోదక ప్రకారః. *

కర్త ఉదయమున లేచి, నదికేగి, సచైల స్నానము చేసి నియత మైన మనస్సుగలవాఁడై పరిశుద్ధుడైన బ్రాహ్మణునిచే పాషాణమును సికొనివచ్చి దానియందున ౧౦ తిలోదకములు ప్రతిదినమును విడువ వలయును. ఇది యాశ్వలాయన విషయము.

ఆపస్తంబవిషయము. పతిదినమును ఏకోత్తర వృద్ధిగా తిలో ద మును విడువవలయును. యజ్ఞోపవీతమును బద్దెయును ప్రాచీనా వీతిగా వేసికొని దక్షిణాభిముఖముగా కూర్చుండి శిలయందు తిలో దకము విడువ వలెను.

---

## * లాప్రతిష్ఠ. *

శిలను ప్ర ష్ఠ చేసియే దాని పిండమును, తిలోదకమును ఇవ్వ వలసినది. ఇట్లు చేయనియెడల ప్రేత తృప్తినొందదు.

---

## * లాలక్షణం. *

శిల తెల్లదిగానైనను, ఎర్రనిదిగానైనను ఉండవచ్చును. బహు నీలవర్ణము గలిగినదిగా యుండరాదు. ౮ ౮ అంగుళముల పొడుగు గలదిగా నుండవలయును. అట్టి లకు దర్భనుచుట్టి ప్రతిష్ఠ చేసి లా

స్నానము చేయవలసినది. పిమ్మట దినము మూడు ఆవర్తులు మృదాస్నానము చేయవలసినది. ప్రతిదినమును ౩ వాసోదకములను విడువవలసినది, తిలోదకము.

| | | | |
|---|---|---|---|
| ౧ దినము | ౩ ఆవర్తులు | ౬ దినము | ౮ ఆవర్తులు |
| ౨ దినము | ౪ ఆవర్తులు | ౭ దినము | ౯ ఆవర్తులు |
| ౩ దినము | ౫ ఆవర్తులు | ౮ దినము | ౧౦ ఆవర్తులు |
| ౪ దినము | ౬ ఆవర్తులు | ౯ దినము | ౧౧ ఆవర్తులు |
| ౫ దినము | ౭ ఆవర్తులు | ౧౦ దినము | ౧౨ ఆవర్తులు |

ఈప్రకారముగా తిలోదకమును, శిలాస్నాన మృదాస్నానములును దశమదిన పర్యంతము చేయవలసినది.

—*—

## * నిత్యపిండదానవిధిః. *

శిలాసమీపమున గోమయముచే శుద్ధి చేయబడిన స్థలమునందు అగ్నిని ప్రతిష్ఠచేసి, ఇత్తడిపాత్రయందు అర్ధశేరు బియ్యమును, పావుశేరు పెసలును, పరకశేరు నువ్వులును ౧ ఫలము అల్లమును, ఉంచి పచనముచేసి నెయ్యిపోసి పెద్దపిండముగాచేసి శిలకునెదుట దక్షిణాగ్రముగా భూమియందు దర్భవేసి దానిమీద తిలోదకము విడిచి మంత్రము లేక నామగోత్రములచే పిండము నుంచవలసినది. పునః పిండమునందు తిలోదకమును విడిచి గంధపుష్పములచే అలంకరించి పూజచేసి ధూపదీపము లేక ౧౦ దినములును ప్రేత తృప్తికొరకు పిండదానము చేయవలసినది.

—*—

## * పిండస్య వినియోగః. *

ఈ పిండమును పరిశుద్ధమైన స్థలమునందు వాయసములకొఱకు ఉంచవలసినది. ఆవాయసములయందు కర్మపూర్తియగునంతవఱకు ప్రేతయుండునని వేదములందు చెప్పబడియున్నది. వాయసములేనిపక్షమున ఉదకమునందుగాని, అగ్నియందుగాని వేసి స్నానము చేయవలయును.

——* ండస్య కాకస్పర్శననియమః. *——

౧౦ దినములలో నెంతవరకు కాకి ప్రేత పిండమును తినకపో తున్నదో యంతవరకు ౧౦౦ శ్రాద్ధములు చేసినప్పటికిని ప్రేతత్వము విము_ కానేరదు. కా ముఖ్యముగా ఁడము తినవలెను. లేనియెడల ప్రేతత్వవిముక్తి కానేరదు.

—*—

——* ండస్యాశ్వాది దూషణే. *——

ప్రేత ఁడమును కుక్క, పంది, పిల్లి, నక్క, కోడి, తానను, పిండము విరిగిపోయినను, రెండు ప్రాజాపత్య కృచ్ఛ్రములు చేసి పునః అన్నము పచనముచేసి పిండప్రదానము చేయవలయును.

—*—

——* గ్రస్తాస్తే పిండదాన ప్రకారః. *——

చంద్రుడు గ్రస్తాస్తమయమైన ఆదినమున నిత్యకర్మ చేయరాదు. ముందు దినము నాకర్షించి నిత్యకర్మ చేయవలయును. ౧౦ దినమునందు గ్రస్తాస్తమయము ప్రాప్తించిన యెడల పూర్వదినమునందే యాకర్షించిచేసివేసి యాదినమున దశాహ తంత్రమును మాత్రము జరుపవలసినది. ౧౧ వ దినము గ్రస్తాస్తమయ దినము అయి యాగోజున ఏకోద్దిష్టమువరకు జరి షోడశము ౧౨ వ రోజున చేవలయును.

—*—

——* రాత్రౌ తిలోదకాదీనాం నిషేధః. *——

తిలోదకము, ండప్రదానము, నవశ్రాద్ధములు, నగ్నశ్రాము, ఈకార్యములను రాత్రియందుగాని అపరాహ్ణకాల మతిక్రమించిన తర్వాత, సాయంకాలమునగాని చేయకూడదు. ఇట్లుగా రాత్రివేళ చేసిన యాకర్మ నిష్ఫలము బొందును. = వ్యర్థముచెందు

—*—

——* స్థలాదివిపర్యాసే. *——

త్యకర్మ ఒకేస్థలమున నొకేపాత్రతో, నొకేమాదిరి బియ

ముతో యొకపేశిలకు దశదినములును చేయవలెను. స్థలము తప్పించిన ను, బద్దైపోయినను, శిల నష్టమైనను, పాత్ర దారపోయినను, కర్త నష్టమైనను, ప్రాజాపత్య కృచ్ఛ్ర త్రయములు చేసి, మరల ప్రథమ దినము మొదలుకొని సంఖ్యాప్రకారముగా తిలోదకముల విడిచి పిండములు పెట్టవలసినది.

—*—

## * దేశవిపర్యయే అపకర్షః. *

నిత్య కర్మ జరుగుచుండగా మఱియొక దేశమునకు పోవుట తటస్థించినయెడల దశాహస్సులోపల జరగబోవు దినములకు కర్మను ఆకర్షించి నిత్యకర్మ పూర్తిచేసి శిలను దీసికొని యాదేశమునకుపోయి మిగత దశాహ తంత్రము మొదలుకొని కర్మ పూర్తిచేయవలెను.

—*—

## * దశాహమధ్యే తిలోదక పిండదానాతిక్రమః. *

మృతినొందిన దినము మొదలుకొని నిత్యకర్మ ప్రతిదినమును చేయుచు రావలయును. ౧౦ దినములలోపల చేయడమునకు అభ్యంతరమైనప్పుడు ఎప్పుడైతే ఉపక్రమించి కర్మ ఆరంభము చేయుచున్నాడో ఈ ౧౦ దినములును కర్మ అంతర్దశాహమునందు ఏప్రకారముచేసెనో అదేప్రకారముగా తిలోదక పిండప్రదానమే మొదలుగాగల కర్మను యథావిధిగా చేయవలెను.

—*—

## * ప్రేతశిలానాశే. *

నిత్య కర్మ చేయుచుండగా దశాహస్సులోపల శిల దారపోయినయెడల మరియొకశిలను తీసికొనివచ్చి ప్రాజాపత్య కృచ్ఛ్రత్రయములుచేసి, శిలాప్రతిష్ఠచేసి, యాశిలయందు ప్రథమదినము మొదలుకొని తిలోదక పిండప్రదానముల చేయవలయును.

పోయిన శిలయే మరల దొరికినయెడల అప్పుడు చేయుచున్న పాతన శిలతోగూడా పెట్టి " ఇమేయమే " అను మంత్రముచే యావా

హనచేసి యీ రెండు శిలలయందున యథావిధిగా తిలోదక పిండ ప్రదానములు క్రమముగా చేయవలెను.

—*—

### ——* అనేకులు ఏకకాలమున మృతినొందిన. *——

ఏకకాలమున అనేకులు మరణించిన కర్త యొకడేయైనప్పుడు ముందెవ్వరు మృతినొందిరో వారికి మొదట దహనము చేయవలయును. పిమ్మట వరుసగా మృతినొందినవారి దహనములు చేయవలసినది.

—*—

### ——* బహుమరణేషు. *——

అనేకులు ఏకకాలమునందు మృతినొందిన ఈ క్రింది వరుస ప్రకారము దహన సంచయనములు చేయవలయును. ఎట్లనిన;—
(౧) తల్లి, తండ్రి, సాపత్నీమాతృ, అన్న, భార్య. (౨) సపిండులు, కొమారులు, జ్ఞాతులు, మాతామహుండు, మాతామహి, మేనమామ, ఇతనిభార్య, మేనత్త, మాతృభగిని, శ్వశురుండు, శ్వశ్రువు, గురువు, ఆచార్యుండు.

కర్మ ఎట్లు చేయవలయుననిన,— తల్లి దండ్రులు, అన్న, భార్య, సాపత్నీమాతృ, మాతామహుండు, మాతామహి, వీరిలో ఎవ్వరైన మృతినొందినవారికి మొదట కర్మనారంభించి ఏకోద్దిష్టము వరకు కర్మచేసి నిలిపి, సాపిండులు మొదలగువారి బహిర్దశాహమున త్రిరాత్రాశౌచ పక్షవిధిగా ఏకోద్దిష్టమువరకు కర్మచేసి నిలిపి, తర్వాత మొదటివారిలో చేరినవాని షోడశ సపిండీకరణములచేసి కర్మపూర్తిచేసి, పిమ్మట తదితరులకు వరుసగా సపిండీకరణాదుల చేయవలయును.

—*—

### ——* తండ్రి దశాహస్సులోపల తల్లి మృతినొందిన. *——

తండ్రి దశాహస్సులోపల తల్లి మృతినొందెనేని తండ్రి ప్రక్కన తల్లి శిలను సహితము ప్రతిష్ఠచేసి నిత్యకర్మచేయుచు తండ్రి

దశాహదినమున తల్లి జరుగవలసిన పైదినముల త్యకర్మను ఆకర్షించి కర్మపూర్తిచేసి తండ్రి దశాహస్సుతోగూడా తల్లియొక్క దశాహస్సును జరిగించి, తండ్రి శిలోద్వాసనతోగూడా తల్లి శిలోద్వాసనముచేసి, అఘాపనుత్తి హోమమును, ఆనంద హోమమును, వరణపూజయును, నొకటిగా చేయవలసినది. తండ్రికి యాశౌచము నివృత్తి అయిన తర్వాత తల్లికి ౧' దినము ఆశౌచము ఉండవలసినది. తల్లి మృతినొందిన ౧౧ వ దినము ఏకోద్దిష్టముచేసి షోడశ సపిం కరణములు పూర్తిచేయువలెను.

---

### తల్లి దశాహస్సులోపల తండ్రి మరణించిన.

తల్లి దశాహస్సు లోపల తం మ తినొందిన దహన సంచయనములచేసి నిత్యకర్మ యథావిధిగా చేస్తూరావలయును. దశాహదినమున తల్లికి దశాహ తంత్రమును శిలోద్వాసనయుచేసి ౧౧ వ దినమున ఏకోద్దిష్టముచేసి కర్మనిలి , తండ్రి యథావిధిగా సపిండీకరణపర్యంతం కర్మను పూర్తిచేసి మ్మట తల్లికి షోడశ స ండీకరణముల చేయవలయును.

---

### తండ్రి దశాహస్సులోపల ఇతరులెవ్వరేని మృతినొందిన.

తండ్రి దశాహస్సు లోపల ఎవరు మృతినొందిన తండ్రి యాశౌచముతోనే ఆయాశౌచము నివృత్తి. తండ్రి లపెట్టిన స్థలముననే ఇతరుల శిలను సహితము ఉంచి నిత్యకర్మ తిలోదక పిండప్రదానము ౧౦ దినముల కర్మను పూర్తిచేసి, తం డి శిలోద్వాసనతో ఇతరులకు శిలోద్వాసనచేసి, అఘాపనుత్తి యానందహోమములను, వరుణపూజయు నొకటిగానే చేసి వారు వారు మృతినొందిన ౧౧ వ దినమున వారి వారికి ఏకోద్దిష్టమును, యథావిధిగా షోడశ స ండీకరణముల పూర్తి చేయువలయును.

---

### —* తండ్రి దశాహానంతరం ఇతరులు మరణించిన. *—

౧౦ వ దినము సాయంకాలమునగాని రాత్రి మూడు యామములలోపలగాని ఎవరైనను మృతినొందిన తండ్రి యాశౌచము వెళ్ళిన తర్వాత ౨ రోజుల ఆశౌచము ఉండి నిత్యకర్మ తిలోదక పిండదానముల ౧౦ రోజులలో చేయవలసినకర్మను నా ౨ దినములలో పూర్తి చేసి, మృతినొందిన ౧౧ వ దినమున ఏకోద్దిష్టముచేసి, షోడశ సపిండీకరణముల చేయవలసినది.

—*—

### —* తండ్రి దశాహస్సు ప్రాతఃకాలమున మృతినొందిన. *—

౧౦ వ దినము వేకువఝామున ఎవరైనను మరణించిన తండ్రి యాశౌచము మీద మూడు రోజులు అధికముగా ఉండి దశాహపర్యంతము కర్మను పూర్తిజేసి, మృతినొందిన ౧౧ వ దినమున ఏకోద్దిష్టముచేసి షోడశ సపిండీకరణాదులు యథావిధిగా చేయవలయును.

—*—

### —* తల్లి దశాహపూర్వము పుత్రుండు మరణించిన. *—

తల్లి దశాహస్సులోపల పుత్రుండు మృతినొందిన నిత్యకర్మ ఆరంభముచేసి తిలోదక పిండప్రదానములు చేసి, తల్లియొక్క దశాహతంత్రముతో పుత్రుని దశాహస్సును జరిపించి, పుత్రుండు మృతినొందిన ౧౧ వ దినమున ఏకోద్దిష్టముచేసి, షోడశ సపిండీకరణముల చేయవలెను.

—*—

### —* మృత తిథి తెలియక పోయిన. *—

దేశాంతరమున మృతినొందిన వారి మృత తిథి తెలియకపోయిన కృష్ణపక్షము అష్టమి, ఏకాదశి, అమావాస్య ఈ తిథులలో కర్మనారంభించి పూర్తి చేయవలెను. ఆతిథియే ప్రత్యాబ్దిక శ్రాద్ధమును చేయుచుండవలెను.

—*—

## ——* పునః సంస్కారవిధిః. *——

మృతినొందిన ౧౧ దినముల లోపల నవశ్రాద్ధములు పూర్తి కాని పక్షమున పాలాశ విధిచేత కర్మ పూర్తిచే. పిమ్మట సంవత్సరములోపలగాని, దహనము చేసిన స్థలమున ప్రేతయొక్క అస్థులు చిక్కనగాని, ౧౧ వ దినమున ఏకోద్దిష్టము చేయని పక్షమునగాని, అవుపాసనాగ్నిచేత దహనము చేయని పక్షమునగాని, మంత్రము లేక దహనముచేసిన పక్షమున పునః సంస్కారము చేసి కర్మచేయవలెను.

—*—

## ——* సంవత్సరమధ్యే సంస్కారవిధిః. *——

మంత్రావృత్తిగా చేయు కర్మ మధ్యలో విఘ్నములచే నిలిచి పోయిన సంవత్సరము లోపల పునః దహన సంచయనములు వదలి పెట్టి శిలా ప్రతిష్ఠ మొదలుగా గల కర్మను యథావిధిగా కర్మను పూర్తి చేయవలసినది.

—*—

## ——* పునః దహన నిషిద్ధకాలః. *——

శుక్రోదయము — వృద్ధత్వము — అస్తంగతము — నూతనమైన ర్థయాత్ర, ఈకాలములయందు పునర్దహనము చేయరాదు.

—*—

## ——* కాల మతిక్రమించినప్పుడు చేయువిధీ. *——

అధిక మాసమునందును, ఆషాఢ శుద్ధ పౌర్ణమి మొదలు కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు, గురు శుక్ర మూఢములందును, కర్మ అతిక్రమించి పోయినప్పుడు పైఁ జెప్పిన కాలములందు పునఃసంస్కారము చేసి కర్మ చేయవలెను.

—*—

## ——* త్రిపక్షా తూర్వ్వంకాల నియమాభావః. *——

కర్మకాల మతిక్రమించిన తర్వాత మూడు పక్షములలో నైన

దిన వార శుద్ధియు, గురు శుక్ర మూఢ దోషములను చూడకయే పునర్దహనము చేసి కర్మ చేయవలయును.

—*—

### —* ఏకోద్దిష్టానాం కాలనిర్ణయః. *—

ఏకోద్దిష్టము, నవశ్రాద్ధము, మొదలైన శ్రాద్ధములు మధ్యాహ్న కాలమునందు గాని, కుతుపకాలపు ప్రథమ భాగమునందు గాని చేయవలెను. పైం జెప్పిన శ్రాద్ధములు సంధ్యాకాలమునందు గాని, రాత్రికాలమునందుగాని చేయగూడదు.

—*—

### —* ఏకోద్దిష్టానాం తిథి నిర్ణయః. *—

సూర్యోదయమైన తర్వాత ౧౦ ఘడియలు లోపల ఆమ శ్రాద్ధమును, దానిమీదట ౨౦ ఘడియల లోపల ఏకోద్దిష్టమును, అందు మీద పార్వణ శ్రాద్ధమును చేయవలెను. నాందీశ్రాద్ధమును చేయదగు కాలము ప్రాతఃకాలము.

—*—

### —* ఏకోద్దిష్టముచేయువిధి. *—

దైవహీనముగను, ఏకార్ఘ్యమును, ఏకపవిత్రమును ఏకోద్దిష్టము చేయవలెను. ఆవాహనము లేదు, అగ్నౌకరణమును, చేయవలెను. అపసవ్యముగా శ్రాద్ధమును చేయవలసినది.

—*—

### —* సపిండీకరణైకోద్దిష్టే యావాహనాదివిధిః. *—

సపిండీకరణమునందు చేయు నేకోద్దిష్టమునకు ఆవాహనయు, అర్ఘ్యము, అగ్నౌకరణము మొదలుగా గలవి ఆచరింపవలసినవి.

—*—

### —* ఏకోద్దిష్టే నిషిద్ధాని. *—

అగ్నౌకరణము, ఆవాహనము, పుష్పము, ధూపము, దీపము, అధిశ్రవణము, విశ్వేదేవతలును, ప్రణవము, నమస్కారము, స్వధాకారము— ఈ చెప్పిన ౧౦ న్ని ఏకోద్దిష్ట శ్రాద్ధమునందును, నవ

శ్రాద్ధమునందు చేయుపని లేదు. అయినను సపిండీకరణ ఏకోద్దిష్టమున చేయవలసినది.

—*—

## —* దశాహాత్పూర్వం నిషిద్ధాని. *—

సూతకము వెళ్ళినంత దాక ఇంటిలో నగ్న శ్రాద్ధమును చేయరాదు. శ్మశానమునందు చేయువచ్చును. నవశ్రాద్ధ నిత్య కర్మ చేయు స్థలమున చేయువలెను. దహనమైన తర్వాత క్షౌరము చేసుకొని నగ్నశ్రాద్ధము చేయువలయును. కొన్ని దేశములలో సంచయనాత్పూర్వము గృహమునందు మృతినొందిన స్థలముననే నగ్నశ్రాద్ధము చేయుచున్నారు. ఇదియే యాచారముగ నే దేశముననుండునో యా దేశవాసులు యట్లే చేయవలెను.

—*—

## —* నగ్నశ్రాద్ధే ఆమవిధిః. *—

బియ్యం ౮ పళ్ళును, గోధుములు ౪ పళ్ళును, మినుములు ౨ పళ్లును, పెసలు ౨ పళ్లును, కంచుచెంబు, క్రొత్తవస్త్రము, కూరలు, అయఃపాత్ర, ప్రత్తి, కంబళి, నెయ్యి, దీపము, ఘంట, పుస్తకము, దక్షిణ, తాంబూలము, వీటిని అంధత్వ, బధిరత్వ, మూకత్వ, నగ్నత్వ, నివృత్తి కొరకు శుద్ధ శ్రోత్రియుని ఇవ్వవలెను.

—*—

## —* ఉపవీతవిధిః. *—

ప్రేత కర్మ చేయు నపుడును, ప్రాణాయామ కాలమునందును, నమస్కరించు సమయమునను, స్నానము చేయు నపుడును, ప్రదక్షిణమునందును, యజ్ఞోపవీతము సవ్యముగా యుండవలసినది.

—*—

## —* దశాహామధ్యే శ్రాద్ధానాం అమంత్రకత్వవిధిః. *—

దశాహస్సు లోపల చేయవలసిన నవశ్రాద్ధములు, నగ్నశ్రాద్ధము అమంత్రవత్తుగా, తంత్రముచేత చేయవలసినది. పైన జెప్పబడిన శ్రాద్ధములందు అగ్నౌకరణము, విశ్వేదేవస్థానమును, మంత్ర

ములేని యావాహనయు, ధూపమును, దీపమును లేదు. ఏకాదశే హాని నవశ్రాద్ధము మొదలు ఇతరశ్రాద్ధములు సమంత్రకవత్తుగా జరుపవలసినది.

—※—

## ※ నవశ్రాద్ధవిధిః. ※

ప్రథమ దినము, ౩ వ, ౫ వ, ౭ వ, ౯ వ, ౧౧ వ, దినములందు ౬ నవశ్రాద్ధముల చేయవలయును. ఇది యాపస్తంబీయ విధిః.— ఆశ్వలాయనులు ౫ నవశ్రాద్ధములును, ఇతరులు ౫ గాని ౬ గాని చేయవలసినది.

—※—

## ※ నవ శ్రాద్ధము నిలిచి పోయిన. ※

౯ వ దినం కర్మ్నారంభము చేసి నప్పుడు ఆదినము నవశ్రాద్ధముతో కూడా నిలిచి పోయిన నవశ్రాద్ధముల చేర్చి చేయవలెను. అట్లుచేయుటకు ఏదిమైన యభ్యంతరము గలిగి నపుడు ౧౧ వ దినము చేయవలసినది. ఆశ్వలాయనులు ౯ వ దినమే నవశ్రాద్ధముల చేయవలెను.

—※—

## ※ త్రిరాత్రాశౌచ నవశ్రాద్ధవిధీ. ※

ప్రథమ దినమున ౨ ను, ద్వితీయ దినమున ౨ ను, తృతీయ దినమున ౧ యు, చతుర్థ దినమున ౧ యు, త్రిరాత్రాశౌచ కర్మ చేయునపుడు చేయవలెను.

ఆశ్వలాయనులు ప్రథమ దినమున ౨ ను, ద్వితీయ దినమున ౨ ను, తృ యు దినమున ౧ యు, చేయవలసినది.

—※—

## ※ త్రిరాత్రాశౌచే శిలాస్థాపన తిలోదకవిధి. ※

ప్రథమ దినమున ౯ శిలాస్నానములును, ౯ మృదాస్నానములును, ౯ వాసోదకములును, ౨౧ తిలోదకములును చేయవలెను. ద్వి యు దినమున ౧౨ శిలాస్నానములును, ౧౨ మృదాస్నానము

లును, ౧౨ వాసోదకములును, ౨౧ తిలోదకములును, ౪ పిండము లును చేయవలయు. తృతీయేహాని ౯ శిలాస్నానములు, ౯ మృదాస్నానములు, ౯ వాసోదకములు, ౩౩ తిలోదకములు, ౩ పిండములు చేయవలయు. ఇది యాపస్తంబీయవిధి.

ఆశ్వలాయన విధి ఎట్లనినః— ప్రథమ దినమున ౩౦ తిలోదకములు, ౩ పిండములు,— ద్వితీయ దినమున ౪౦ తిలోదకములును, ౪ పిండములును,—తృతీయ దినమున ౩౦ తిలోదకములును ౩ పిండములును, ఈ ప్రకారముగ నిత్య కర్మ చేయవలసినది.

ప్రథమ దినమున ౩ శిలాస్నానములు, ౩ వాసోదకములు, ౧౫ మృదాస్నానములు, ద్వితీయ దినమున ౪ శిలా స్నానములును, ౨౦ మృదాస్నానములు, ౪ వాసోదకములును, తృతీయ దినమునందు ౩ శిలాస్నానములు ౧౫ మృదాస్నానములు ౩ వాసోదకములు ఈ ప్రకారము శిలాస్నాన, మృదాస్నాన, వాసోదకములు చేయవలసినది.

### భోగశరీరోత్పత్తిః.

మృతి నొందిన వాని ప్రథమ దినమున పిండప్రదానము చేసినందున శిరస్సు ఉత్పత్తి అగును. రెండవ దినమున నేత్రములు, శ్రోత్రియములు, నాసికయు ఉత్పత్తి యగుచున్నవి. మూడవ దినమున భుజములు, ఉదరము, స్తనములు, కంఠము, ఉత్పత్తి యగుచున్నవి. నాలుగవ దినమున నాభిస్థాన, గుదస్థాన, లింగము, ఉత్పత్తి యగుచున్నవి. అయిదవ దినమున తొడలు ఉత్పత్తి యగును. ఆరవ దినమున చర్మము, ఏడవ దినమున సమస్త నరములును, ఎనిమిదవ రోజున రోమములును, తొమ్మిదవ దినమున వీర్యసంపత్తియు, ఏర్పడును. పదియవ దినమున ఆకలియు కలుగును. ౧౦ దినముల లోపల పిండమును వాయసము భక్షింపక పోయెనేని నూరు శ్రాద్ధముల చేసినను ప్రేతత్వము వదలదు. కాకి తినని పక్షమున గంగలో వేయవలసినది. ఈ ౧౦ దినములు నిత్య కర్మ చేసి పిండ ప్రదానము చేసినం

దున ‌ండ శరీరము గలిగి యాశరీరమునందు జీవుడు ప్రవేశించి ప్రభూత బలిని భుజించును.

—*—

## —* త్రిరాత్రాశౌచే ఏకోద్దిష్ట సపిం కరణాని. *—

మృతి నొందిన దినము కర్మను ఆరంభము చేసి మూడు దినములు తిలోదక పిండ ప్రదానములు చేసి మూడవ దినమున దశాహస్సు చేసి, నాలుగవ దినమున ఏకోద్దిష్ట శ్రాద్ధమును జరి , ఐదవ దినమున షోడశ స ండీకరణములతో కర్మ పూర్తి చేయవలెను.

గ్రంథాంతరమున:— ఎనిమిదవ లేక, తొమ్మిదవ దినమున త్య కర్మ నారంభించి, సంఖ్య ప్రకారము తిలోదకముల వి చి, సంఖ్య ప్రకారము పిండముల బెట్టి, నవ శ్రాద్ధముల జరిపి, ౧౦ వ దినమున నిత్య కర్మ పూర్తి చేసి, దశాహ త త్రము నాచరించి ౧౧ వ దినమున ఏకోద్దిష్ట శ్రాద్ధము చేసి షోడశమును జరిపించి ౧౨ వ రోజున స ండీ కరణములతో కర్మను పూర్తి గావింపవలెను.

—*—

## —* త్రిరా తాశౌచే జ్ఞాతి తిలోదకవిధిః *—

మృతి నొందిన వారికి త్రిరాత్రాశౌచవిధిగా కర్మ చేసి నపుడు జ్ఞాతులు మృతి నొందిన ౧౦ వ దినమున క్షౌరము చేసికొని దర్భకూర్చయందు వసురూపముచేత తిలోదకముల విడిచి ౧౧ వ దినమున స్నానము చేసి యజ్ఞోపవీతములు వేసికొనవలెను.

—*—

## —* ఆశౌచ నియమః. *—

కర్త ౧౦ దినములు కర్మచేయు నపుడు క్షౌరము చేసికొనక, లవణ మధు వర్జితమగు అన్నము భుజింప వలసినది. భూమిమీద పడుకొనవలయు. భార్యా సంగమము నిషేధము. ఇట్లు బ్రహ్మచర్య వ్రతము నాచరించుచు కర్మచేయవలసినది. ఇట్టి నియమము గృహస్థులు కేగాని వృద్ధులు, బాలురు వీరు అవలంబించ వలసినది పనిలేదు.

—*—

### ——❋ దశాహమధ్యే దర్శ సంక్రమాదౌ. ❋——

తల్లి తండ్రులు, మాతామహుఁడు, మాతామహి మరణము లందు పుత్రుఁడు, దౌహిత్రుఁడు, దత్తపుత్రుఁడును నిత్య కర్మ చేయు చుండగా పది దినములలో అమావాస్యగాని సంక్రమణముగాని వచ్చి నయెడల నిత్య కర్మను నిలుపరాదు. యథావిధిగా తిలోదక వాసో దక పిండ ప్రదానముల చేయవలసినది. వీరు తప్ప ఇతరులు—అన్న మొదలగువారికి కర్మ చేయుచుండిరేని అమావాస్య, సంక్రమణములు గలిగిన పక్షమున పై దినములతిలోదక పిండ ప్రదానముల సమాప్తి చేసి దశమ దినమున శిలావిసర్జనము హోమము చేయవలయును.

——❋——

### ——❋ అమావాస్యాయాం మరణే. ❋——

అమావాస్య దినమున తల్లి దండ్రులు మొదలగు వారెవరు మరణించినను నిత్య కర్మ నిలుపరాదు. యథావిధిగా ౧౦ దినములును నిత్య కర్మ చేసి, దశాహ తంత్రమును నలి కర్మ చేయవలయును.

గ్రంథాంతరే ॥ మృతినొందిన దినమునకు సమీపమున దర సంక్రమణములు వచ్చిన దర సంక్రమణములు వెళ్ళిన తర్వాత నిత్య కర్మ ఆరంభించ వలయును. ఇది జ్యేష్ఠ భ్రాతాదుల మరణమందు కర్తవ్యము.

——❋——

### ——❋ త్రిరాత్రాశౌచే దర సంక్రమణాదౌ. ❋——

త్రిరాత్రాశౌచ విధిగా కర్మ చేయుచుండు నపుడు, అంతర్ద శాహమునందు దర్శ సంక్రమణములు ప్రాప్తంబైన యెడల ఆదినమే త్య కర్మ, తిలోదక పిండప్రదానముల సమాప్తి చేయవలెను. ౩ వ దినమున దశాహస్సుజరిగించి ౪ వ దినమున ఏకోద్దిష్టమును చేయవల సినది.

——❋——

### ——❋ దేశోపద్రవాది సంప్రాప్తే. ❋——

మాతా పితృలకు కర్మచేయు నపుడు దశాహస్సు లోపల

దేశోపద్రవము కలిగినను సంకటము కలిగినను, మారీభయము పీడించుచున్నను, రాజభయము ప్రాప్తమైనను, దర్శ సంక్రమణములు సంప్రాప్తమైన యెడల ఏవిధము చేయవలయునో ఆ విధముగానే నిత్యకర్మ, తిలోదక, పిండ ప్రదానములు సమాప్తిచేసి, ఇతర దేశములకు పోవునప్పుడు శిలను వెంట తీసికొనిపోయి దశాహ దినమున శిలోద్వాసన హోమము జరిపించి ౧౧ వ దినమున ఏకోద్దిష్ట శ్రాద్ధము మొదలగు కార్యములను పూర్తి చేయవలసినది.

—*—

## దహనానంతరం కర్తా గృహప్రవేశ క్రమః.

దహనానంతరం కర్త తన బంధువులతోగూడ పాద ప్రక్షాళనము చేసికొని స్త్రీబాల పురస్సరముగా ఇల్లు ప్రవేశించి, ఇంటి ద్వారమున వేపమండలు కట్టి, యాచమనము చేసి, గోమయమున పాదముల స్పృశింప చేసి, దీపదర్శనము చేసి, చనిపోయిన స్థలమున అన్నముంచి, నైవేద్యముచేసి, ఈ యన్నమును కాకికి నిడి -మ్మట భోజనము గావించి, స్వస్థచిత్తుండై గరుడ పురాణమును పఠనము చేయవలసినది.

—*—

## దహ్యమానాగ్నినష్టే.

శవము దహనమగు సమయమున వర్షముచేతగాని మరి ఎట్టి యుపద్రవముచేతగాని, అగ్ని ఆరిపోయినటులైన కృచ్ఛ్ర త్రయము చేసి, పునః అగ్నిచే మంత్రము తంత్రము లేక, శేషించిన శవమును దహించ వలయును.

—*—

## సంచయన విధిః.

దహనదినము, ద్వితీయదినము, తృతీయదినము, చతుర్థదినము, పంచమదినము, సప్తమదినము, నవమదినము దినవార శుద్ధి చూడకయే యంతర్దశాహమునందు సంచయనము చేయవలసినది.

—*—

## సంచయన ప్రకారః.

కర్త బంధువులతో కూడ శ్మశానమునకు చని, దక్షిణాభిముఖుఁడై పాలతో కూడా ఉదకమును కలిపి, జమి మండచే పాలను స్మశానాగ్నియందు ప్రోక్షణచేసి ఉదకముచే అగ్నిని చల్లార్చి, పాదము మొదలు శిరస్సువరకు ఉండు అస్థులను చేరిచి, క్రొత్త కడవయందుంచి, దానిని భూమిలో పాతిపెట్టి చేయవలెను. తర్వాత దహనము చేసిన స్థలమున పురుషాకృతిగా రూపము ఏర్పరిచి బలి పిండ ప్రదానము చేయవలెను.

త్రిరాత్రాశౌచ విధమున కర్మచేయు నప్పుడు దహన దినమునందు, రెండవ రోజునగాని సంచయనము చేయవలయును.

*

## స్మశానాగ్ని ఆరిపోయిన.

స్మశానాగ్ని ఆరిపోయిన యెడల ధర్మశాస్త్ర ప్రకారముగా అగ్నినష్ట ప్రాయశ్చిత్తముచేసి తర్వాత సంచయనము జరుపవలెను.

*

## దహనము అమంత్రకత్తుగా జరిగిన.

సంచయన దినమున అస్థుల చేందీసి దహన సంబంధమగు ప్రయోగముచే పునర్దహనము చేసి, తర్వాత సంచయనము చేయవలయును.

*

## శాఖాంతరస్య కర్తృత్వేపి పైతృమేధిక విధిః.

సగోత్రుండుగాని, అసగోత్రుండు గాని, కర్మ చేయు నపుడు ప్రేతశాఖ ఎదియో ఆశాఖ ప్రకారముగానే దహనాది కర్మను చేయవలయును. ఇతర శాఖచే దహనము చేయరాదు. ప్రమాద వశమున ఒక శాఖవానికి మరియొక శాఖ ప్రకారము దహనము కలిగిన పునః దహనాది కర్మను చేయవలయును. ఋక్శాఖవానికి యజుశ్శాఖా విధమున కర్మ నడిచిన పునః స్వశాఖచే వానికి కర్మ చేయవలయును. కాని యజుశ్శాఖవానికి ఋక్శాఖచే దహనాది కర్మ జరుపబడియుం

డన స్వశాఖచే దహనము మాత్రము చేయనకర్ర లేదు. సంచయ
నము మొదలుగాగల కర్మను చేయవలసినదే.

—*—

## ——* సంచయన నిత్యకర్మా ప్రారంభవిధిః. *——

దహనమైన మరుదినమున సంచయనము చేయవలసినది. ప్రథమదినమునగాని, ద్వితీయదినమునగాని, తృతీయదినమునగాని, పంచమదినమునగాని, సప్తమదినమునగాని, నవమదినమునగాని, ఏవారమైనను ఈ వారములందు నిత్యకర్మ యారంభము చేయవలయును. నరిదినములందు ప్రారంభము చేయరాదు. ఈ ౯ దినముల లోపల నిత్యకర్మ ఆరంభము చేయుటకు సందర్భములేని యెడల ౧౦ వ దినమున నిత్యకర్మ ఆరంభముజేసి ఆదినమే శిలోద్వాసన వరకు చేసి దశాహస్సు జరిగించవలయును.

—*—

## ప్రేతాశ్వలాయన శాఖీయుఁడై కర్త యాపస్తంబ సూత్రుఁడైన.

ప్రేతశాఖచే దహనము మొదలుకొని సపిండీకరణము పూర్తిచేసి అను మాసికములు పెట్టి, సంవత్సర విమోకము చేసి తిథి మొదలుకొని కర్త శాఖచేతనే చేయవలెను. అని గ్రంథమున చెప్పబడి యున్నను దేశాచార ప్రకారమున నడుచుకొన వలయును.

—*—

## ——* గంగాంభసి అస్థినిక్షేపణవిధిః. *——

అంతర్దశాహమున దిన వార శుద్ధి చూడకనే పరిశుద్ధ మగు గంగయందు, అస్థులకు పంచామృతాభిషేకము ఆయా మంత్రములచే చే. పుష్పములచే పూజచేసి, బ్రాహ్మణుల అనుజ్ఞను [illegible]కొని మంత్రపూర్వకముగా గంగయందు మూఁడు మార్లుగా వేసి స్నానము చేసి అస్థి నిక్షేపణాంగము గోదాన దశ దానములను, హిరణ్యశ్రాద్ధమును చేయవలెను.

—*—

## * బహిర్దశాహే అస్థినిక్షేపణవిధిః. *

మృతినొందిన యొక మాసము లోపల నేదినమున గాని, వేసి నెలలో, మాఘ దోషములు లేని నెలలో, ద్విపాద త్రిపాద ధనిష్ఠా పంచక దోషములును, నందభద్ర రిక్త తిథి దోషములును, ద్విపుష్కర త్రిపుష్కరాది దోషములును, లేని దినములలో గాని అస్థి నిక్షేపణ చేయవలసినది. మలమాసమునందు చేయరాదు. ఇట్టి దోషములు లేనియు, తారాబల యుక్తమైన దినమున అస్థులను కృష్ణాజినమునందు దర్భచే ధృఢముగా కట్టి తీసికొని పోయి గంగాది పుణ్యనదులలో అకడకడ కొన్నిటిని వేసి గోదాన దశ దానములను, హిరణ్య దానములను మొదలగునవి చేయవలసినది.

—*—

## * దశమ దినే ప్రేత భార్యా రజస్వలవిధిః. *

దశాహస్సు దినమున ప్రేతభార్య రజస్వల అయిన దశాహ తంత్రమును, ఏకోద్దిష్టము మొదలగు కర్మలను యథావిధిగా జరిగించి స్నాన దినమున కంఠ సూత్రమును విసర్జించవలయును.

—*—

## * పుత్రహీనయగు స్త్రీ స్వకర్తృత్వ రజస్వలావిధిః. *

నిత్య కర్మ ప్రారంభము చేసిన తరువాత రజస్వలైన యెడల ౧౦ వ దినమున దశాహ తంతము జరిగించి శిలో ద్వాసన చేసి ౧౧ వ దినమున, ఏకోద్దిష్టము వరకు చేసి షోడశ సపిండీకరణముల నిలిపి స్నాన దినమున సూత్రవిసర్జనముచేసి అయిదవ దినమున షోడశ సపిండీకరణములు చేయవలయును.

—*—

## * దశమేహని వపనవిధిః. *

దశమ దినమున పూర్వాహ్ణము నందు స్నానము చేసి గ్రామమునకు వెలుపల కర్మచేయు స్థలమున కర్త జ్ఞాతులతో సహా సంకల్ప పూర్వకముగా క్షౌరము చేసి కొని స్నానము చేసి కర్మ ప్రారంభము చేయవలసినది.

——* దశమేహాని జ్ఞాతీనాం తిలోదకవిధిః. *——

కర్త శిలాస్నాన, మృదాస్నానములను చేసి, వాసోదకములను విడిచిన పిమ్మట జ్ఞాతులు (మరణించిన వానికి వయస్సులో చిన్న వారైన మాత్రమే క్షౌరము చేసి కొనవలయును. తం( జీవించి యుండ జ్ఞాతులు చేయరాదు ) దినమునకు మూడు వంతున ౧౦ దినములకు ౩౦ తిలోదకములను విడిచి కర్తతో సహా లోద్వాసన సమయమున స్నానము చేసి, పుణ్యాహవాచనోదకము ప్రోక్షించు కొనవలయును.

——*——

కర్త జ్ఞాతులు వి చిన తర్వాత తాను తిలోదకమును వి చి, నిత్య పిండ ప్రదానము చేసి, క్షౌరము చేసికొని, అఘాపనుత్తి హోమాది కార్యములను చేయవలెను.

సూత్రము ॥ అథైనాన్ జ్ఞాతీ ననుపూర్వాన్ కల్పయతి ॥

అర్థము = వృద్ధ పురుషా దక్షిణతః కనిష్ఠా ఉత్తరతః తతో వృద్ధా స్త్రియః ॥

——*——

——* దేశాంతర స్థితజ్ఞాతి తిలోదకవిధిః. *——

జ్ఞాతులు దేశాంతరమున నుండు నపుడు ౧౦ వ దినమున క్షౌరము చేసి కొని దర్భ కూర్చ యుందు దినమునకు ౩ వంతున ౩౦ తిలోదకముల విడిచి ౧౧ వ దినమున స్నానము చేసి యజ్ఞోపవీతమును వేసి కొనవలయును.

——*——

——* మాతామహ కర్మవిధిః. *——

దౌహిత్రుండు మాతా మహులకు కర్మ చేయవలసి నట్టైన పితృ మాతృవుల కేరీతిగా కర చేయవలయునో యా రీతిగానే దశరాత్రాశౌచ విధిగా చేయవలయును.

——*——

## * పూర్వాశౌచ ఉత్తరాశౌచ జ్ఞాతి తిలోదకవిధిః. *

జ్ఞాతి మృతినొందిన యాశౌచము నాచరించు చుండగా మరి యొక జ్ఞాతి మృతినొందిన పూర్వాశౌచము చేతనే ఉత్తరాశౌచము శుద్ధి యగును. పూర్వాశౌచము నాచరించిన ౧౦ వ దినమున క్షౌరము చేసికొని తిలోదకము విడువ వలెను. ఉత్తరాశౌచమునకు జ్ఞాతులు క్షౌర తిలోదకములు ౧౦ వ దినమున విడువ వలెను. ఆశౌచము మాత్రము లేదు.

*

## * అసన్నిధానే జ్ఞాతీనాం తిలోదకవిధిః. *

మరణించిన వాని సాన్నిధ్యమున జ్ఞాతులు లేనియపుడును, దశాహరోజును రావుటకు వీలు లేక పోయినను, రోగముచే నశక్తుండుగా నున్నపుడును, జ్ఞాతులు క్షౌర తిలోదకములు చేయ పనిలేదు. గర్భిణీ పతిగా యున్న వానికి ౩ మాసములకు పై బడిన యెడల జ్ఞాతులు క్షౌర తిలోదకములను చేయు నక్కఱ లేదు. బ్రహ్మచారి జ్ఞాతులకు తిలోదకమును విడువ పనిలేదు.

*

## * స్త్రీ కర్తృత్వే జ్ఞాతి తిలోదకవిధిః. *

మృతి నొందిన వాని పుత్రుండు అను పనీతుండుగా యున్నప్పుడు స్త్రీ కర్తగా యున్నప్పుడు మృతినొందిన వాని తమ్ములు వారల కర్తృత్వము మీద కర్మ చేయునపుడు దశమ దినమున తాను క్షౌరము చేసికొని తానువిడవవలసిన తిలోదకము విడిచి పైన కర్మ చేయవలెను.

*

## * సపిండీకరణానంతరం జ్ఞాతి తిలోదకవిధిః. *

సపిం కరణము జరిగిన తరువాత ౩ మాసముల లోపల సంగతి విన్న జ్ఞాతులు మూడు దినములు ఆశౌచము వుం మూడవ దినమున పూర్వాహ్ణము నందు క్షౌరముచేసికొని దర్భకూర్చయందు ౩౦ మారులు తిలోదకమును వి చి నాలగవ దినమున స్నానముచేసి

యజ్ఞోపవీతము ధరించి కొనవలెను. అని చెప్పబడియున్నను నీ విషయమున దేశాచార ప్రకారము నడచుకొనవలయును.

—*—

## —* బ్రహ్మచారిణాం తిలోదక నిషేధః. *—

బ్రహ్మచారి, మాతా పితృ జ్యేష్ఠ భ్రాత మాతా మహులు, ఆచార్యుడు—పై చెప్పినవారలకు క్షౌరము చేకొని తిలోదకమును విడువవలయును. వీర్లు తప్ప జ్ఞాతులు మొదలగు వారికి ఆశౌచము వుం తిలోదకమును విడువ పనిలేదు. క్షౌరము చేసికొని తిలోదకమును విచె నేసి పునః ఉపనయనము చేసికొనవలయును.

—*—

## —* జీవపితృక భ్రాతృమరణే. *—

తండ్రి జీవించి యున్నప్పుడు అన్నగాని, అన్న భార్యగాని తమ్ముడు గాని మృతినొందిన కర్మ చేయరాదు. అట్లు చేసినయెడల తండ్రిని చంపిన దోషమును పొందుచున్నాడు కావున చేయరాదు.

—*—

## —* శిలోద్వాసనానంతరం ధర్మోదక విధిః. *—

శిలోద్వాసన అయిన తర్వాత ఇష్టులు, శిష్టులు, బంధువులు మొదలగువారు దర్భ కూర్చయందు యజమానస్యపిత్రే గోత్రాయ శర్మణే ప్రేతాయ ప్రేత తృప్త్యర్థం మరణ దినాదాభ్యా దశమేహని ఏశద్ధర్మోదకందదామి అని చెప్పుచు మూడు దోసిళ్ళ ఉదకము విడువవలసినది.

—*—

## —* ఏకాదశేహనివిధిః. *—

౧౧ వ దినమున గృహమును గోమయముచేత శుద్ధి చేసి కర్త స్నానముచేసి స్వస్తి పుణ్యాహవాచనము చేసికొని నవ శ్రాద్ధము చేసి వృషోత్సర్జనముచేసి ఏకోద్దిష్టము మధ్యాహ్న కాలమునందు జరిగించి మ్మట షోడశము చేయవలసినది.

—*—

### ఏకాదశేహాని కర్తృభార్యా రజస్వలావిధిః

కర్తృభార్య ౧౧ వ దినమున రజస్వల అయినయెడల ఏకోద్దిష్ట శ్రాద్ధమును, ద్విరావృత్తి ఆద్యశ్రాద్ధమును, రుద్రగణాఖ్య శ్రాద్ధమును, వృషోత్సర్జనాంగ శ్రాద్ధమును, చేయవలసినది. షోడశమును సపిండీకరణమును, చేయరాదు. మృతినొందిన ౨౩ వ దినమున షోడశ సపిండీకరణముల చేయవలెను. ఈవిషయమున దేశాచార వృద్ధాచారమును అనుసరించి నడుచుకొనవలయును.

### నవమదశమేహాని కర్తృభార్యా రజస్వలావిధిః

నవమ దినమునందు కర్తృభార్య రజస్వలైనపుడు ౧౧ వ దినమున పుణ్యాహవాచనము, నవశ్రాద్ధము, వృషోత్సర్జనము, ఏకోద్దిష్టము, వరకు జరిగించి ౧౨ వ దినమున షోడశ సపిండీకరణముల చేయవలెను. ౧౧ వ దినమున కర్తృభార్యకు స్నానదినమైన ఆదినమున షోడశమును జరుపవచ్చును. ౧౨ వ దినమున సపిండీ కరణము చేయవలెను.

### షోడశమైన తర్వాత కర్తృభార్యా రజస్వలావిధిః

౧౧ వ దినమున షోడశమైన పిమ్మట కర్తృభార్య రజస్వలైనపుడు సపిండీకరణము చేయకూడదు. ౧౫ వ దినమున సపిండీకరణము మాత్రము చేయవలెను.

### పిత్రాశౌచమధ్యే కర్తృమాతృ భార్యా ప్రసూతౌ.

పిత్రాశౌచమధ్య కర్తృమాతగాని భార్యగాని ప్రసూతియైన యెడల పిత్రాశౌచముచేతనే జాతాశౌచము ముగింపు అగును. కర్మయథావిధిగా చేయువచ్చును. జ్ఞాతిసంబంధములైన జాతాశౌచములుగాని మృతాశౌచములుగాని వచ్చినయెడల పితృమాతాశౌచములచేతనే శుద్ధియగును.

## —※ ఏకాదశేహని జాతాశౌచమృతాశౌచవిధిః ※—

౧౧ వ దినమున కర్తకు జాతాశౌచముగాని మృతాశౌచముగాని వచ్చినపుడు ఆదినమే ఏకోద్దిష్టముపరకు కర్మచేసి నిలిపి ౧౦ దినములు ఆశౌచము ఉండి ఆశౌచాంతమున షోడశ సపిండీకరణములు కర్మ పూర్తిచేయవలెను.

—※—

## —※ ఆద్యైకోద్దిష్టవిధిః ※—

౧౧ వ దినమున ఎన్ని అభ్యాంతరము లున్నను కర్తకు తాత్కాలికశుద్ధి ఉన్నందున ముఖ్యముగా ఆనాడే ఏకోద్దిష్టమును చేయవలెను. అట్లు చేయని పక్షమున పునః జరిగిన కర్మయావత్తును చేయవలసినది.

—※—

## —※ ఆద్యైకోద్దిష్టస్య ద్విరావృత్తివిధిః ※—

ఆద్యైకోద్దిష్ట శ్రాద్ధమునందు బ్రాహ్మణునికి భోజనము పెట్టవలసినది. లేని పక్షమున అగ్నిహోత్రమునందు అన్నమును హోమము చేయవలసినది. పునః బ్రాహ్మణునికి భోజనము పెట్టవలసినది. ఇది ద్విరావృత్తి ఏకోద్దిష్ట విధానము.

—※—

## —※ స్వతంత్రైకోద్దిష్టస్య బ్రాహ్మణాభావే ※—

ఏకోద్దిష్టశ్రాద్ధమున బ్రాహ్మణుండు దొరకని పక్షమున ఉదీరేతి మంత్రములచేతను స్వగృహ్యోక్త ప్రకారము పురుష సూక్తముచే ఘృతపాయసములను హోమము చేయవలెను. పునః బ్రాహ్మణుని భోజనము పెట్టవలసినది. ఇత్యాది ద్విరావృత్తి స్వతంత్రైకోద్దిష్టశ్రాద్ధంబు. ప్రథమమున అగ్నియందు ఘృతము, శాకము, క్షీరము, గుడము, దధి ఈవస్తువులను అన్నముతో కలిపి ౩౨ ఆవర్తులు హోమము చేయవలయును. పునః ఆద్యశ్రాద్ధమును షోడశమును చేయునపుడు సంకల్పమునందు ద్విరావృత్తి చేర్చికొని చేయవలయును.

### * ద్విరావృత్తి ఆద్యమాసికస్య విఘ్నసంభవే. *

(గ్రంథాంతరే) ౧౧ వ దినమున ఆద్యశ్రాద్ధమునకు విఘ్నము సంభవించినయెడల ౧౨ వ దినమునందుగాని ౨౩ వ దినమునందుగాని చేయవలయునని గ్రంథాంతరమున చెప్పబడి యున్నది.

*

### * రుద్రగణ శ్రాద్ధవిధిః *

౧౧ వ దినమున రుద్రునిగూర్చి ౧౧ బ్రాహ్మణులకు ప్రేతత్వవిముక్తికొరకు తేనె, పాలు, నెయ్యి సహితమగు అన్నము పెట్టవలయును.

*

### * వృషోత్సర్జనవిధిః. *

మృతి నొందిన ౧౧ వ దినమున గోవృషభములను వస్త్రాదులచే అలంకరించి పూజించి హోమాది కార్యముల పూర్తిచేసినంత పైశాచికబాధ నివృత్తి యగుటకును, పితృదేవతల తృప్తికొరకును, వృషభమునకు పృష్ఠభాగమున చక్రముగాగాని, శూలముగాగాని, లాంఛనము వేసి వృషభమును విడువవలయును. అందుమీద వృషభముయొక్క త్వక్చర్మ రుధిర రోమ దహన ప్రాయశ్చిత్తము కొరకు అపాంఘట, ఆజ్య, వస్త్ర, హిరణ్య, దానములుచేసి అగ్నికొరకు బలుల నివ్వవలయును. వృషోత్సర్జనాంగ ఏకాదశ బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. వృషోత్సర్జనమునకు వృషభము ఎర్రనివన్నెగలదై యుండవలయును.

*

### * సువాసినీవిషయే. *

సువాసినీ మరణమున పుత్రులైనను, భర్తయైనను కర్మచేయుచుండిన వృషోత్సర్జనహోమము చేయనక్కరలేదు. గోవృషభమును మాత్రము పూజచేసి లాంఛనమువేసి విడువవలయును. ఈ విషయమున దేశాచారము కర్తవ్యము.

౧౧ వ దినమున వృషోత్సర్జనము చేయనియెడ ప్రేతకు ౧౦౦

శ్రాద్ధముల చేసినను పిశాచత్వము విముక్తిగాదు. కావున ముఖ్యముగా ఆదినముననే వృషోత్సర్జనము చేయవలెను.

—*—

## —* అశక్తవిషయే. *—

ప్రత్యక్షమగు వృషభమును విడుచుటకు శక్తిలేని యెడల తండులమందు గోవృషభ ప్రతిమ నేర్పఱచి పూజ మొదలగు హోమమునుచేసి వృషోత్సర్జనమును చేయవలెను. ఇట్లు చేయుటకు శక్తిలేని యెడల సువర్ణ రూపకముగానైనను చేయవలెను.

—*—

## —* వృషోత్సర్జనే యజ్ఞోపవీతవిధిః *—

వృషోత్సర్జన హోమముచేయు నప్పుడును, వృషభమును విడుచుసమయముునను ఉపవీతిగా ఉండవలయును. తక్కిన కార్యముల చేయునపుడు ప్రాచీనావీతిగా ఉండవలయును.

—*—

## —* వృషోత్సర్జనే పరిధివిధిః. *—

ప్రేత వృషోత్సర్జనమునందు పరిప్రహరణము ఉండవలయును. కామ్యవృషోత్సర్జనమునందు శమ్యలు ఉండవలయును.

—*—

## —* వసుగణ శ్రాద్ధవిధిః. *—

ప్రేత సంబంధమగు వృషోత్సర్జనమునందు వసుగణ శ్రాద్ధమును ఏకోద్దిష్ట శ్రాద్ధ విధానముగా ౮ బ్రాహ్మణులకు అన్నము పెట్టి శ్రాద్ధమును చేయవలయును. కామ్యవృషోత్సర్జనమునందు నాందీముఖ విధానముగా ౮ బ్రాహ్మణులకు అన్నమునిడి వసుగణశ్రాద్ధమును చేయవలయును. అన్నము పెట్టుటకు శక్తిలేని పక్షమున ఆమముగా, హిరణ్యముచేగాని, ఉదకముచేగాని, చేయవచ్చును.

—*—

## —* ఏకోద్దిష్టవిధిః. *—

ఏకోద్దిష్ట మనగా ౧౧ వ దినమున అగ్నియందు “ యత్తే

కృష్ణ" అను మంత్రముచే అన్నమును ౩౨ ఆహుతులుగా హోమము చేయుటయే. ఇత్యాది యాద్యమాసికంబు. ౧౧, ౧౨, ౧౩, ౨౩, దినములు గాని యెప్పుడు గాని షోడశము చేయు నప్పుడు యీ ఆద్యమాసికమును ద్విరావృత్తిగా చేర్చుకొని చేయవలెను.

—*—

## * షోడశవిధిః *

౧౧, ౧౨, ౧౩, దినమున సపిండీకరణము చేయు పక్షమున సంవత్సరము వరకు ప్రతి మాసమును పెట్టవలసిన మాసికముల నాకర్షించి వూన మాసికముల సహితము చేర్చి వసుగణ, రుద్రగణ వృషోత్సర్జనాంగ అవశిష్ట బ్రాహ్మణ భోజనముసహా చేర్చి ఏకోద్దిష్ట విధానముగా షోడశ శ్రాద్ధమును చేయవలయును.

—*—

## * షోడశ వివరము. *

౧. ద్విరావృత్తి ఆద్య మాసికము, ౨. ఊన మాసికము, ౩. ద్వితీయమాసికము, ౪. త్రైపక్షికము, ౫. తృతీయ మాసికము, ౬. చతుర్థ మాసికము, ౭. పంచమ మాసికము, ౮. షాణ్మాసికము, ౯. ఊనషాణ్మాసికము, ౧౦. సప్తమ మాసికము, ౧౧. అష్టమ మాసికము, ౧౨. నవమ మాసికము, ౧౩. దశమ మాసికము, ౧౪. ఏకాదశ మాసికము, ౧౫. ఆబ్దిక మాసికము, ౧౬. ఊనాబ్దికము, ౧౭. వసుగణము, ౧౮. రుద్రగణము, ౧౯. వృషోత్సర్జనాంగ అవశిష్ట బ్రాహ్మణ భోజనము. ఈపై జెప్పబడిన ౧౯ శ్రాద్ధములను నాకర్షించి చేర్చి షోడశమును సపిండీ కరణమునకు మునుపు చేయవలయును.

పైఁ జెప్పబడిన ౧౯ శ్రాద్ధములయందును వేర్వేరుగా బ్రాహ్మణుల నేర్పాటుచేసి పశ్చిమాభి ముఖముగా కూర్చుండ బెట్టి ప్రత్యేకముగా గోత్ర నామములు చెప్పి క్షణమునిచ్చి పాద ప్రక్షాళనము చే ద్విరావృత్తి ఆద్యమాసికము మొదలు రుద్రగణ శ్రాద్ధ

మువరకు, ప్రత్యక్షముగా అర్ఘ్యమును విడిచి వస్త్రాద్యలంకారము లచే పూజచేయ వలసినది.

——*——

## ——* అగ్నౌకరణవిధిః. *——

సంకల్పము చేసికొని లౌకికాగ్ని యందు పరిస్తీర్య పరిషేచనముచే, పిత్రే, గోత్రాయ, శర్మణే. ప్రేతాయ యమాయచ స్వాహా యని ఈ ప్రకారముగా ౧౮ ఆహుతులు లౌకికాగ్ని యందున కొంచెము కొంచెముగా తీసికొని హోమముచేసి మిగత యన్నమును బ్రాహ్మణుల విస్తర్లయందు కొంచెము కొంచెముపెట్టి మిగత యన్నమును :ండములతో చేర్చికొన వలయును.

——*——

## ——* పిండప్రదానవిధిః. *——

బ్రాహ్మణ భోజనమైన తరువాత అగ్నౌకరణ శేషాన్నమును కొంత సికొని ఆద్యాద్యవశిష్ట పర్యంత శ్రాద్ధముల యందు ప్రేత తృప్తికొరకు విస్తరి ముందర వికరాన్నమును వేసి మిగత అన్నమును పిండముతో కూడా చేర్చికొని నారికేళ ప్రమాణము గల పిండములను ౧౮ చేసి, పిండ ప్రదానము చేసి, ఉత్తర సంకల్పము చెప్పి శ్రాద్ధమును పూర్తి చేయవలెను.

——*——

## ——* బ్రాహ్మణసంఖ్య. *——

ద్విరావృత్తి ఆద్యమాసికమునకు ఒకడును (౧) ఊన మాసికమునకు (౧) ఒకడును, ద్వితీయ మాసికమునకు ౧ డును, త్రైపక్షికమునకు ౧ డును, తృతీయ చతుర్థ పంచమ షాణ్మాసికములకు ౧ డును, ఊనషాణ్మాసికమునకు ౧ డును, సప్తమాష్టమ నవమ దశమ ఏకాదశాబ్దికము ౧, యూనాబ్దిక మాసికమునకు ౧ డును, వసురుద్ర గణములకును వృషోత్సర్జనాంగ అవశిష్ట బ్రాహ్మణ భోజనమునకు ౧ డును. ఈ విధమున ౯ గురు బ్రాహ్మణుల పెట్టి షోడశమును చేయ వలయును.

## —* షోడశఆమవిధిః. *—

(గ్రంథాంతరే) బ్రాహ్మణులు దొరకని పక్షమునను, రోగము వలన అశక్తతగా ఉన్నపుడును, శక్తిలేనపుడును నవ శ్రాద్ధ విధానమున ఆమపూర్వకముగా షోడశ శ్రాద్ధమును చేసి సపిండీకరణమును చేయవలయును.

—*—

## —* అనుమాసికములవిధిః. *—

మూడవ మాసమునందు గాని, అయిదవ మాసమునందు గాని కర్మచేయు పక్షమున అది వరకు జరిగిన మాసికములను పునః సపిండీకరణమైన తరువాత అను మాసికములు పెట్ట వలసినది లేదు. ఏ మాసము మొదలుకొని లెక్క అగుచున్నదో అది మొదలుకొని అను మాసికములు పెట్టవలసినది.

—*—

## —* మలమాసవిధిః. *—

ఒక సంవత్సరము నందు మలమాసము వచ్చిన యెడల అధిక మాసమునను, నిజ మాసమునను దర్శ శ్రాద్ధమును, మాసికమును చేయువలసినది. నిజ మాసమున శుభ కార్యములు చేయవలయును. మలమాసమున ఆశౌచముచే నొక వేళ ప్రత్యాబ్దిక, దర్శ శ్రాద్ధములును, అను మాసికములును, సంక్రాంతియు నిలిచెనేని ఆశౌచాంతమున పునః ఈ కార్యముల చేయవలసినది పని లేదు. నిజ మాసమున యథావిధిగా చేయువలయును.

—*—

## —* మలమాసే మృతస్య అద్యమాసికవిధిః. *—

అధిక మాసమున మృతినొందిన వారికి ఆ మాసముననే కర్మ చేయవలెను. ఆద్యమాసికమును చేయవలసినదే. నిజ మాసమున మృత తిథిని, అన్వాద్య మాసికమును వసురుద్రాదిత్య రూపములచే పెట్టి మ్మట అది మొదలు ౨౭ దినముల మీద ౩ దినములలో దిన వార శుద్ధి చూచి ఊన మాసికమును పెట్టి ఆయా మాసములందు

క్రమ క్రమముగా ఆయా మాసికములను చేసి ౧౨ వ మాసమున సాంవత్సరీక విమోకమును జరిగించవలయును.

—*—

### —* మృతసంవత్సర మధ్యే మలమాసే. *—

మృతి నొందిన సంవత్సరము లోపల మలమాసము వచ్చిన యెడల మలమాస ప్రయుక్త మాసికమును, నిజ మాస ప్రయుక్త మాసికమును చేయవలయును.

—*—

### —* మలమాసే మృతస్య ఊనమాసిక విధిః. *—

మలమాసమున మృతి నొందిన వానికి శుద్ధ మాసమున ఊన మాసికమును పెట్టి అది మొదలు క్రమముగా ద్వితీయాది మాసికములను చేయవలయును.

—*—

### —* మలమాసే మృతస్య ప్రథమాబ్దికవిధిః. *—

మల మాసమున మృతి నొందిన వారికి నిజ మాసమునకు ౧౨ వ మాసమున సాంవత్సరీక విమోకము చేసి మరు దినము తిథి పెట్టవలయును. మలమాసమున మృతి నొందిన వానికి కాలాంతరేణ మలమాసము ప్రాప్తమయ్యె నేని ఆ మాసముననే తిథిని పెట్టవలయును. నిజ మాసమున చేయపని లేదు.

—*—

### —* శుద్ధమాస మృతస్య ప్రథమాబ్దిక విధిః. *—

శుద్ధ మాసమునందు మృతినొందిన వానికి ౧౩ వ మాసము మలమాసముగా వచ్చిన యెడల ఆ మాసమునందు సాంవత్సరీక విమోకమును ప్రథమాబ్దికమును, చేయవలయును. శుద్ధ మాసమునందు మృతి నొందిన వానికి కాలాంతరేణ ఆ మాసము మలమాసముగా నుండెనేని శుద్ధ మాసమున తిధి పెట్టవలసినది. మలమాసము నందు తిధి పెట్టవలసినది లేదు.

—*—

—✻ ద్వాదశాహాదిషు స ండీకరణే మాసికాపకర్షః. ✻—

౧౨ వ దినమున స ండీకరణము ముఖ్యముగా చేయవలెను. ౧౧ వ దినమున మాసికముల నాకర్షించి షోడశశ్రాద్ధము చేయవలెను. షోడశము చేయనిదే సపిండీకరణము చేయరాదు. సపిండీకరణమైన మ్మట ఇదే షోడశమును అనుమాసికములుగా సంవత్సరాంతమువరకు చేసి ౩౬౦ దినమున సాంవత్సరిక విమోకము చేసి మృత తిథియందు శ్రాద్ధము చేయవలెను.

—✻—

——✻ త్రిపక్షాదిషు సపిండీకరణమాసిక విధిః. ✻——

మూడవ పక్షమున సపిండీకరణము చేయు నెడల గతించిన అను మాసికముల పెట్టవలసినదిలేదు. పైన జరుగవలసిన మాసికముల ఆకర్షించి షోడశమును చేసి సపిండీకరణమును చేయవలెను.

——✻ సపిండీకరణాత్పూర్వం వృద్ధిశ్రాద్ధ నిషేధః. ✻——

సపిండీకరణము చేయకమునుపు జ్యేష్ఠుఁడుగాని, కనిష్ఠుఁడుగాని, సపిండులుగాని, సమానోదకులుగాని, నాందీశ్రాద్ధము చేయకూడదు.

—✻—

— సపిండీకరణానంతరం వృద్ధిశ్రాద్ధే అనుమాసికాపకర్షః. —

నామకరణము, అన్నప్రాశనము, చౌలము, గోదానము, పుంసవనము, సీమంతము, స్నాతకము, వివాహము, కన్యాదానము, నూతన గృహప్రవేశము, పట్టాభిషేకము, ఆధానము, సోమము, మహాక్రతువు, ఋతుశాంతి, సన్యాసాశ్రమము, ఈకార్యములు అలభ్యముగా తటస్థించినయెడ అనుమాసికముల నాకర్షించి మృత తిథియందు చేర్చిపెట్టి శుభకార్యములయందు నాందీచేసికొని పునః మాతా తృవులకు యథావిధిగా మాసికములను క్రమముగా చేయవలెను.

—✻—

## * ఊనామాసికకర్తృ నిషేధః. *

ఊనమాసికములను ఆయా కాలములయందు పెట్టవలసినది. ఆశౌచమువలనగాని, ప్రమాదమువలనగాని నిలిచినయెడల పునఃచేయ నక్కరలేదు.

—*—

## * సపిండీకరణకాలాః - గ్రంథాంతరే. *

కలియుగమున మృతినొందినవానికి ౧౨ వ దినమున సపిండీకరణము చేయవలెను. ౧౨ వ దినమున చేయుటకు అభ్యంతరమువచ్చినయెడ ౧౧ వ దినమునగాని, ౧౩ వ దినమునగాని, ౨౩ వ దినమునగాని, మూడవ పక్షమునందుగాని, ౩ వ మాసమునందుగాని, ౬ వ మాసమునందుగాని, ౧౧ వ మాసమునందుగాని, సంవత్సరాంతమునందుగాని, అలభ్యముగా నాందీతటస్థించినపుడు పూర్వదినమునందు ఈకాలములయందు సపిండీకరణము చేయవలెను.

—*—

## * సపిండీకరణవారాః. *

సపిండీకరణము సంప్రాప్తమగుచుండ ౧౨ వ దినము శుక్రవారముగానున్నను మాతాపితృలకు అదినమునకైనను సపిండీకరణము చేయవచ్చును. పిదుతక్క ఇతరులకు ఇట్టివారములలో చేయరాదు. వీరికి ౧౩ వ దినమునగాని, పైచెప్పిన దినములలోగాని చేయవచ్చును.

—*—

## * సపిండీకరణకర్తారః. *

మృతినొందినవారికి స్వకర్తృత్వము పెట్టుకొని స్త్రీగాని, పురుషుడుగాని, సపిండీకరణము ఎవరు చేయుచున్నారో వారే తమ జీవితకాలమువరకు ప్రతి సంవత్సరమును శ్రాద్ధము పెట్టుచుండవలయును.

—*—

## * ఉత్క్రమసాపిండవిధిః. *

తండ్రి మృతినొంది తాత జీవించియుండు నపుడు సపిండీకరణవర్గత్రయమునందు పితామహుని వదలిపెట్టి, ప్రపితామహుని ఏకావర్తిన్ని, వృద్ధప్రపితామహుని ద్విరావర్తిన్ని చెప్పి 3 పిండములను పెట్టి ప్రేతపిండమును మూడు భాగములచేసి పిండసంయోజనమైన పిమ్మట వృద్ధప్రపితామహునికి స్వర్గపాథేయమునిచ్చి మాసికాది శ్రాద్ధములయందు వర్గత్రయము తండ్రిని ద్విరావర్తిచెప్పి ప్రపితామహుని ఏకావర్తిచెప్పి శ్రాద్ధమును చేయుచూరావలయును. తాతమహుఁడు మృతినొందిన యథావిధిగా వర్గత్రయము చెప్పవలెను. ఇదేప్రకారముగా తల్లి మృతినొంది పితామహి జీవించియున్నయెడల చేయవలయును. భర్త భార్యకు కర్మచేయు నపుడు తల్లి జీవించి యుండెనేని పైవ్రాసినప్రకారముగా సపిండీకరణము చేయవలయును. ఉత్క్రమ మరణము ఎప్పుడు ప్రాప్తమగుచున్నదో అప్పుడెల్లను ఈరీతిగనే చేయవలయును.

—*—

## * పునఃక్రమసాపిండ్యము. *

పితామహుఁడు, పితామహి మృతినొందిన పిమ్మట తండ్రినిం, తల్లికిని, భార్యకును, క్రమముగా వర్గత్రయప్రకారము ప్రేతశబ్దము లేక వసురూపముచేత సపిండీకరణము చేయవలెను. స్వర్గపాథేయము లేదు. పితృ పితామహ ప్రపితామహానాం అని వర్గత్రయము యథావిధిగా చెప్పవలయును. ఈవిషయమున దేశాచారము కర్తవ్యము.

—*—

## * నగ్నప్రచ్ఛాదీనాం పునఃకరణ నిషేధః. *

తండ్రికి జ్యేష్ఠునిచే దహనము, సంచయనము, నగ్నశ్రాద్ధము మొదలు సపిండీకరణమువరకు కర్మ పూర్తిచేసినయెడల దేశాంతరమునుండి కనిష్ఠుడు వచ్చెనేని పిమ్మట ౧౦ దినములు ఆశౌచము ఉం క్షౌరము చేసికొని ప్రతిదినమును దర్భకూర్చమీద వసురూప

ముచే తిలోదకము వి చి ౧౦ వ దినమున పునః వపనము గావించు కొని ౧౧ వ దినమున పార్వణశ్రాద్ధము చేయవలెను. పునర్దాహాది కార్యములు స ండీకరణమైన పిమ్మట చేయకూడదు.

—※—

## —※ జ్యేష్ఠేన పునః సపిండీకరణవిధిః. ※—

మాతా పితృవులకు కనిష్ఠునిచే దహనము మొదలు సపిండీ కరణ పర్యంతరము పూర్తిచేయబడిన తర్వాత జ్యేష్ఠుఁడు దేశాంతర మునుం వచ్చినయెడ దహనము, సంచయనము, నగ్న శ్రాద్ధము, నిత్య కర్మ, పిండము, దశాహాతంత్రము, ఏకోద్దిష్టము, షోడశము, వద లిపెట్టి, వినిన దినమున క్షౌరము చేసికొని ప్రతిదినమును దర్భకూర్చ యందు వసురూపముచే తిలోదక సంఖ్యాప్రకారము ౧౦ దినములు వి చి ౧౦ వ దినమున క్షౌరము చేసికొని ౧౧ వ దినమున వసురూ పముచే సపిండీకరణము చేయవలెను. వైతరణీగోదానము, స్వర్గపా థేయము చేయ నక్కఱలేదు.

కనిష్ఠుఁడు ఏకోద్దిష్టమువరకు కర్మచేసి నిలిపిన యెడల పునఃజ్యే ష్ఠుఁడు శిలాప్రతిష్ఠ మొదలుకొని కర్మ యథావిధిగా చేయవలయును.

—※—

## —※ మాతుస్సాపిండ్యము. ※—

కౌమారులచే తల్లియొక్క సపిండీకరణము ఎట్లు చేయవలెన నగా, పితామహీ ప్రపితామహీ వృద్ధప్రపితామహీ వీర్లతోకూడా శ్వశ్రాది సాంపిండ్యము చేయవలెనది.

—※—

## —※ అన్వారోహణే సాపిండ్యం. ※—

భార్య, భర్తతోకూడా సహగమనము చేసిన యెడల ఆభా ర్యకు భర్తతోకూడా సమకాలమునందు స ండీకరణము చేయవల సినది.

—※

### ——* పత్న్యాస్సాపిండ్యం. *——

కౌమారులు లేక ఉండి భార్య మృతి నొందిన యెడల భర్త భార్యకు శ్వశ్రాది సపిండీకరణము చేయవలెను.

——*——

### ——* భర్తుస్సాపిండ్యం. *——

భర్త, పుత్రులు, బంధువులు ఎవ్వరు లేని స్త్రీ మృతి నొందిన యెడల ఆస్త్రీకి ఎవరైనను ప్రేతత్వ విముక్తి కొరకు భర్తు సాపిండ్యము చేయవలసినది. సోదకుంభ శ్రాద్ధమును, అనుమాసికములును, సంవత్సర విమోకమును, ప్రతి సంవత్సర శ్రాద్ధమును పెట్టవలసినది లేదు.

ఈప్రకారముగానే ఎవ్వరులేని పురుషునికి దహనము మొదలు షోడశ శ్రాద్ధము వరకు కర్మ చేసి సపిండీకరణ స్థానమున ముక్తికొఱకు నారాయణ బలిచేసి సోదకుంభము, మాసికములు, సంవత్స విమోకము, శ్రాద్ధములను చేయ బనిలేదు.

——*——

### ——* పుత్రస్యైవ పిత్రృ సపిండనాధికారః *——

మృతి నొందినవారి పుత్రులు సన్నిధానమున లేనపుడు శిష్యుండుగాని, బ్రహ్మచారిగాని, ఋత్విక్కుడుగాని, పురోహితుడుగాని, ఇతరులుగాని, దహనము మొదలుకొని ఏకోద్దిష్టము వరకు కర్మ చేయవచ్చును. సపిండీకరణము మాత్రము చేయకూడదు. పుత్రులే సపిండీకరణము చేయవలెను. మృతి నొందిన వానికి పుత్రులుండియు అన్న మొదలగు వారిచే సపిండీకరణము చేయబడిన యెడల పునః కుమారులు వచ్చినపుడు సపిండీకరణము చేయవలెను.

——*——

### ——* శ్రాద్ధదినే గృహాలంకార నిషేధః. *——

శ్రాద్ధ దినమునందు గృహమును గోమయముచే నలికి పరిశుద్ధము చేయవలసినది. ముగ్గులచే నలంకరింపరాదు.

——*——

### ——* ఉష్ణవారి నిషేధః. *——

మృత దినమునను, పుత్రజన్మముననను, సంక్రాంతులయందును, శ్రాద్ధముల యందును, పుట్టిన దినమునను, అమావాస్య పౌర్ణముల యందును, ఉష్ణోదక స్నానమును చేయరాదు. చేసినయెడ గోవును చంపినంత పాపము సంభవించును.

—*—

### —— * దేవతార్చనాది నిషేధః. *——

శ్రాద్ధాత్పూర్వము దానము, అధ్యయనము, దేవతార్చనయు, అవుపాసనము తప్ప ఇతర హోమములును, వ్రతములును, చేయ కూడదు.

—*—

### —— జ్యేష్ఠపుత్ర సద్భావే కనిష్ఠస్య సపిండీకరణ కర్తృత్వ నిషేధః. ——

జ్యేష్ఠ పుత్రుండుండ నపుడు కనిష్ఠ పుత్రుండు సపిండీకరణ మును చేసిన యెడల ప్రేతత్వము వదలి పితృలోకమునకుఁ బోజాలడు.

—*—

### ——* సపిండీకరణ స్వరూపము. *——

ప్రేతత్వమును వహించి యుండు తన తండ్రికి ఏకోద్దిష్ట విధానముగా, పితామహాదులకు పార్వణ విధానముగా ఏకోద్దిష్ట ఉభయాత్మక సపిండీకరణమును సమానోదక సాపిండ్య సిద్ధి కొరకును, వస్వాది పితృలోకమును బొందు నిమిత్తమును, ప్రేతత్వ విముక్తిని చేయవలెను.

—*—

### ——* సపిండీకరణ సంకల్పః. *——

ప్రేతను షష్ఠ్యేకవచనముచేత నిర్దేశించి, తృతీయా విభక్తిచే తృ పితామహ ప్రపితామహులను చెప్పి, పితృ పితామహ ప్రపితామహులకు షష్ఠీవిభక్తిచే సంబంధము కలుగ చేయవలెను. ప్రేతయందును, పార్వణయందును, అనుజ్ఞయందును, అర్ఘ్యమందును, పిండ

సంయోజనమునందును, ప్రేతకు సంబుద్ధ్యేకవచనమును చెప్పి తృతీయైకవచనముచే పితామహాదులకు సంయోగము చేయవలసినది.

—*—

## సపిండీకరణే పితామహాదీనాం అస్మచ్ఛబ్దేన సంబంధ నిర్దేశన నిషేధకః.

సపిండీకరణము నందు ప్రేత శబ్దమును చెప్పి తత్పితృ పితామహ ప్రపితామహులని చెప్పవలసినదే కాని అస్మత్పితృ పితామహ ప్రపితామహులని చెప్పరాదు.

—*—

## —* వృద్ధశబ్ద నిషేధః. *—

తండ్రికి కర్మ చేయునప్పుడు పుత్రుండు తండ్రికి పైన ముగ్గురిని చెప్పవలయును. పిండ సంయోజన మైన తరువాత వృద్ధ ప్రపితామహునికి స్వర్గ పాథేయము నివ్వవలయును.

—*—

## —* ఆచమన కాలాః. *—

శ్రాద్ధాదులయందు ఆదియందును, అంత్యమందును, పాద్యమునందును, క్షౌరము నందును, ఉచ్ఛిష్టమునందును, పిండదానము నందును కర్త ఆచమనము చేయవలెను.

—*—

## —* నామోచ్చారణ విభక్తి నిర్ణయః. *—

సంకల్పమునను, ఆసనము వేయునప్పుడును షష్ఠీ విభక్తిని చెప్పవలయును. ఆవాహనయందు ద్వితీయా విభక్తి, దత్తమున చతుర్థీ విభక్తి, తక్కిన కాలములందు సంబుద్ధి చెప్పవలెను. అర్ఘ్యదానము, సంకల్పము, పిండదానము, దర్భ పీట్లయందు గోత్రము, సంబంధము, నామము ఇవి ఎల్లన్నవో యట్లె చెప్పవలయును.

—*—

## —* ఆశ్వలాయనానాం గోత్రాదుచ్చారణ క్రమః. *—

మృతి నొందినది మొదలు సపిండీ కరణము వరకు “ పితుః -

గోత్రస్య - శర్మణః" అని చెప్పవలసినది. సపిండీకరణమున పిండ సంయోజనము తరువాత "పితుః - శర్మణః - గోత్రస్య వసురూపస్య" అని ఆశ్వలాయనులు చెప్పవలయును.

—*—

## * నిమంత్రణీయ బ్రాహ్మణ సంఖ్య. *

సపిండీకరణమున ప్రేతస్థానమున ౧ రిని, విశ్వేదేవస్థానమున ౨ రిని, పితృస్థానమున ౩ రిని, విష్ణుస్థానమున ౧ రిని, నిమంత్రణ చెప్పవలయును. రెండవపక్షము—విశ్వేదేవస్థానమున ౧ రిని, ప్రేతస్థానమున ౧ రిని, పితృస్థానమున ౧ రిని, విష్ణుస్థానమున ౧ రి, ఈ విధముగా ౪ గురు బ్రాహ్మణులను నిమంత్రణ చెప్పవలయును. సపిండీకరణము తప్ప ఇతర శ్రాద్ధములయందును, ప్రత్యాబ్దిక శ్రాద్ధమునందును, విశ్వేదేవస్థానమున ౧ రిని, పితృస్థానమున ౧ రిని, చెప్పవలయును.

—*—

## * విష్ణ్వర్చనవిధిః. *

దర్శయు, మహాలయము, తీర్థశ్రాద్ధమును, సపిండీకరణమును విష్ణువును ఆరాధించక ఈ శ్రాద్ధములను చేసిన ఇవి వ్యర్థములగుచున్నవి. సపిండీకరణమున మొదట కాల కామ సాంజ్ఞిక విశ్వేదేవతలను అర్చించి యంతమున విష్ణును నర్చింపవలయును. ఈ ప్రకారము చేయనియెడ సపిండీకరణము వ్యర్థము.

—*—

## * నిమంత్రణవిధిః. *

నిమంత్రణ బ్రాహ్మణులు స్వశాఖాధ్యయనము చేసిన వారలగ నుండవలయును. వీరు దొరకనియెడ ఇతర శాఖయందైనను అధ్యయనము చేసిన వారినే చెప్పవలయును. పూర్వదినముననే బ్రాహ్మణుల చెప్పవలయును.

### * నిమంత్రణకాలాః. *

సమస్తములైన ఏకోద్దిష్ట శ్రాద్ధములయందు పూర్వదినమున బ్రాహ్మణుల నిమంత్రణ చెప్పరాదు. సపిండీకరణ శ్రాద్ధమునకు పూర్వదినమున చెప్పవచ్చును.

*

### * ఉపవీతవిధిః. *

స్వాగతము నందును, ఆశీర్వచన కాలమునందును, దక్షిణ ఇచ్చుకాలమునందును, ప్రదక్షిణము చేయునపుడును, నమస్కారము చేయుసమయమునను, అగ్నౌకరణహోమమునందును, ఈ ౬ సమయములయందు ఉపవీతిగా ఉండవలసినది.

*

### * పాదప్రక్షాళనేకర్తుః పశ్చిమాభిముఖత్వ నియమః. *

ప్రాతఃకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, రాత్రి కాలము, ఉభయసంధ్యలు, శ్రాద్ధము, ఈకాలములయందు కర్త పశ్చిమాభిముఖుఁడై పాదప్రక్షాళనము చేసికొనవలయును.

*

### * పాదప్రక్షాళనే కర్తృభోక్త్రో ఉపవేశనవిధిః. *

బ్రాహ్మణులయొక్క పాదప్రక్షాళన కాలమునందు కర్తా భోక్త ఇద్దరును కూర్చుకొని భోక్తయొక్క పాదములను కర్తప్రక్షాళనము చేయవలెను. ఇట్లు చేయనియెడ కర్త నరకమును పొందుచున్నాడు.

*

### * గుల్ఫాదూర్ధ్వం పాదప్రక్షాళన నిషేధః. *

శ్రాద్ధమునందు గుల్ఫములకు పైన రోమములు తగులక పాద ప్రక్షాళన చేయవలెను. ఇట్లు చేయనియెడల పితృదేవతులకు నరకము కలుగుచున్నది.

*

## —* పాదాభ్యంగవిధిః. *—

బ్రాహ్మణులచేతికి పాదములు ప్రక్షాళనమైనపిమ్మట అశుద్ధి నివృత్తికొరకు ఆజ్యస్పర్శనము చేయవలెను. భోక్తలు అభ్యంగనము చేసికొనవలసినది. తిలలు లేక తర్పణము చేయరాదు. ఇట్లు చేయని పక్షమున ఆశ్రాద్ధము రాక్షసప్రీతియగును.

—*—

## —* శ్రాద్ధదినే కర్తృభోక్తృణాం ఆశౌచప్రసంగే. *—

శ్రాద్ధకర్మ ప్రారంభమగుచుండగా నిమంత్రణ చెప్పిన బ్రాహ్మణులకు క్షణమిచ్చిన తర్వాత భోక్తలకు ఆశౌచమువచ్చిన ఆసీమాంతమగువరకు ఆశౌచములేదు. శ్రాద్ధము యథావిధిగా జరుపవచ్చును.

—*—

వ్రతములు, యజ్ఞము, వివాహము, శ్రాద్ధము, హోమార్చన, జపము, ఈకార్యములయందు సంకల్పముచేసి ప్రారంభించిన తర్వాత అవి పూర్తియగువరకును కర్తకు జాతాశౌచ మృతాశౌచములు లేవు.

—*—

## —* ఆపద్విషయ అశక్తవిషయశ్చ. *—

పైనవ్రాసిన కార్యములు చేయునమయమున మధ్య కర్తకు ఆశౌచమువచ్చిన సచేలస్నానముచేసి తానే శ్రాద్ధమును చేయవలెను. పక్వాన్నమును ఆశౌచములేనివారు వడ్డించవలయును. దత్తమపుడు భోక్తనే అన్నముమీదుగా ప్రోక్షణ చేసికొనవలయును. ఈవిషయమునగూడ దేశాచారమే కర్తవ్యము.

—*—

## —* ఉపవేశనవిధిః. *—

విశ్వేదేవతలు తూర్పుముఖముగను, పితృదేవతలు ఉత్తరముఖముగను ప్రేతస్థాన బ్రాహ్మణుడు పశ్చిమాభిముఖముగను, విష్ణువు

పూర్వాభిముఖముగను, పశ్చిమాభిముఖముగనైనను కూర్చుండవల యును.

—❀—

## —* అర్చనాది విధిః. *—

విశ్వేదేవతులను అర్చించునపుడు కర్త ఉత్తరముఖముగాను, తృదేవతుల నర్చించునపుడు దక్షిణాభిముఖుఁడుగను, పిండప్రదాన కాలమున పూర్వాభిముఖముగనుకూర్చుండవలయును. మొదట విశ్వే దేవతులను నర్చింపవలయును.

—*—

## —* జానునిక్షేపవిధిః. *—

కర్త విశ్వేదేవతుల నర్చించునపుడు కుడిమోకాలును భూమి యందునిచి పూజ చేయవలయును. ఎడమమోకాలును భూమిపై నుంచి పితృదేవతులను పూజింపవలయును.

—*—

## —* పూజనవిధిః. *—

విశ్వేదేవతులను పాదము మొదలు శిరస్సువరకు పూజచేయ వలెను. శిరస్సు మొదలుకొని పాదములవరకు పితృదేవతుల నర్చింప వలయును.

—*—

## —* అర్ఘ్యసంయోజన పిండసంయోజనవిధిః. *—

ఏకకాలమున ప్రేతస్థానబ్రాహ్మణుని యెదుట ఒకదొప్పనుంచి దాని పశ్చిమ వాయువ్య ఆగ్నేయాంతముగా మూఁడుదొప్పలనుంచ వలసినది. అటుపిమ్మట పితృపాత్రలయందు "ఆను ఆగంత" అను మంత్రముచేత ఆమూఁడు దొప్పలయందు దక్షిణపు దిక్కునుండి ఉదకమును వేయవలెను. పిమ్మట పితృపాత్రలయందు ఆయామంత్ర ముచే తిలలును, తేనెను ఉంచవలసినది. "సోమస్య" యను మంత్ర ముచే ఆమూఁడు దొప్పలలోని ఉదకమును దర్భచే కలియబెట్టి ఆద

ర్భలను తుంచి శిరస్సునకు వెనుక భాగమున పారవేసి ఉదకమును స్పృశించ వలసినది. పిమ్మట "శంనోదేవీ" అను మంత్రము మొదలు ఆవాహనవరకుచేసి ఎడమచేతి అనామికచే భూమిని స్పృశించి "ఏపార్థివా" అను మంత్రముచే కర్తయందు దక్షిణపు దిక్కున అగ్నినుంచి ఈ మంత్రము చెప్పి ఆయగ్నిని చల్లార్చి అటు పిమ్మట అర్ఘ్యసంయోజన సంకల్పము చెప్పి ప్రేతపాత్రయందున్న ఉదకమును కొంతదీసి "సమానీవ ఆకూతిః" అను మంత్రముచే ప్రేత యొక్క పాత్రయందుంచి "ఏసమానా" అను మంత్రమును జెప్పుచు దొప్పనుమూసి మంత్రమును చెప్పి నారాయణ స్మరణ చేయవలెను. ఈ ప్రకారముగనే పితామహ ప్రపితామహులకు అర్ఘ్యసంయోజన మివ్వవలెను. పిమ్మట ప్రేతకును, పితృ, పితామహ, ప్రపితామహులకును హస్తోదకమిచ్చి యథావిధిగా నర్చింపవలయును.

బ్రాహ్మణ భోజనమైన పిమ్మట పూర్వాభిముఖముగా కూర్చుని ఒండ ప్రదానమునకు సంకల్పముచే ప్రేత పిండమును జేసి ఒక దర్భయందునిచి తిలోదకము విడిచి, ఈపిండమునకు దక్షిణ భాగమునందు సకృదాచ్ఛిన్నములను పరిచి తత్పిత్రాది మూడు పిండముల నునిచి ఈ మూడు పిండములయందు మంత్రముచే తేనె నుంచి పిండ సంయోజన సంకల్పముచేసి ప్రేత పిండమును దర్భ రజ్జుచేత మూడు భాగములు జేసి ఈ మూడు భాగములయందు మంత్రము లేక తేనె నుంచి ప్రథమ భాగమును "సంగచ్ఛధ్వగ్ం" అను రెండు మంత్రములచే పితృ పిండముతో సంయోగము చేయవలసినది. ఈ ప్రకారముగానే కడమ రెండు భాగములను పితామహ ప్రపితామహ పిండములతో సంయోజనముచేసి పిమ్మట "ఏషా ఉనుగతప్రేతా" అను పురాణమంత్రమునుచెప్పి కర్త "ఇతః పరం ప్రేత శబ్దోనాస్తి" అని చెప్పవలయును. పిమ్మట వైతరణీ గోదానము చేయ వలయును. బ్రాహ్మణ విసర్జనచేసి, ఆ సీమాంతమును పూర్తిచేసి, పిండముల నుదకమునందు వేసి, పిమ్మట అభ్యంగనము చేసికొని, యజ్ఞోపవీత

ములను వేసికొని కర్మణః పుణ్యాహ వాచనమును చేసికొని, శుభస్వీకరణమును జేసికొన వలయును.

—※—

## ——※ అర్ఘ్యసంయోజనే విభక్త్యుచ్చారణ విధిః. ※——

సంబుద్ధ్యేక వచనముచే ప్రేతార్ఘ్యమును కొంత దీసికొని తత్పితృ పాత్రయందున్న ఉదకముతో గూడ తృతీయా విభక్త్యేక వచనముచే సంయోగము చేయువలయును. ఈవిధముగనే పితామహ ప్రపితామహులకు తృతీయా విభక్తిచే నర్ఘ్య సంయోజనము చేయ వలెను. ఇదే ప్రకారము సంబుద్ధ్యేక వచనముచేత ప్రేత పిండ భాగములను తీసికొని తృతీయా యైకవచనముచేత తత్పితృ పితామహ ప్రపితామహుల యొక్క పిండములతో సంయోజనము చేయ వలెను.

—※—

## ——※ అర్ఘ్యసంయోజనకాలే అగ్నినిదాన విధిః. ※——

కర్త పూర్వాభి ముఖముగా కూర్చుని పృష్ఠ భాగమునందు అంగుష్ఠ మధ్యమములచే భూమిని స్పృశించి పిమ్మట లౌకికాగ్ని తీసికొని వచ్చి కర్తయొక్క వెనుక పార్శ్వమునం దుంచవలయును. ఈ అగ్నిని కర్త చూడ కూడదు.

—※—

## ——※ గంధాదిదానే ప్రాచీనావీత విధిః. ※——

కర్త ప్రాచీన వీతి చేసికొని ప్రేత పితృ స్థానములయందు హస్తోదకమిచ్చి గంధము, పుష్పము, ధూపము, దీపము, వస్త్రము వీట్లను యథాశక్తిగా ఇవ్వవలసినది.

—※—

## ——※ మధ్యే హస్తోదక దానాభావే విధిః. ※——

బ్రాహ్మణులకు ఆసనము వేయునపుడును, అర్చించు నపుడును, హస్తోదకమును నియ్యని యెడల పితృదేవతలు నిరాశులై పోవుదురు.

—※—

### * అగ్నౌకరణ విధిః. *

బ్రాహ్మణుల కొఱకు ఏ యన్నము చేయబడినదో ఆ అన్నముచే నగ్నౌకరణమును, పిండ ప్రదానమును చేయువలసినది.

—*—

### * అగ్నౌకరణాగ్ని నిర్ణయః. *

మాతా పితృలకు సపిండీ కరణమునందు అగ్నౌకరణ హోమమును ఔపాసనాగ్నియందున చేయవలసినది. జ్ఞాతులకును, ఇతరులకును లౌకికాగ్నియందున చేయవలసినది. సాగ్నికుఁడు, మాతా పితృవులు, సాపత్నిమాతృ, మాతామహులు, జ్యేష్ఠభ్రాత, పెత్తండ్రి, పినతండ్రులు, వీర్లకు ఔపాసనాగ్నియందు అగ్నౌకరణము చేయవలసినది. ఇతరులకు లౌకికాగ్నియందు చేయవలసినది. ఆపస్తంబులకు పాణిహోమము లేదు.

—*—

### * విధురాది కర్తృత్వే. *

సపిండీకరణ శ్రాద్ధము మొదలగు వాట్లయందు స్నాతకుఁడును, అపత్నీకుఁడును. బ్రహ్మచారియును అగ్నౌకరణ హోమమును లౌకికాగ్నియందే చేయవలెను.

—*—

### * అసన్నిహిత భార్యా స్సాగ్నౌకరణ నిర్ణయః. *

కర్తయొక్క భార్య సమీపమున లేనపుడును, ప్రమాదము వలన ఔపాసనాగ్ని చల్లారి పోయినపుడును, మాతా పితృవుల శ్మశానాగ్ని చల్లారి పోయినపుడును, పునః అగ్నిహోత్రమును మథించుకొని ఆ యగ్నియందున పైచెప్పబడిన కార్యములను చేయవలెను. ఆశ్వలాయన శాఖులు అగ్నిహోత్రమును మథించుకొని, లాజహోమము భార్యతోకూడ కూడుకొని ఔపాసనమును చేసికొనవలయును.

—*—

ములను వేసికొని కర్మణః పుణ్యాహ వాచనమును చేసికొని, శుభస్వీ కరణమును జేసికొన వలయును.

—※—

——* అర్ఘ్యసంయోజనే విభక్త్యుచ్చారణ విధిః. *——

సంబుద్ధ్యేక వచనముచే ప్రేతార్ఘ్యమును కొంత దీసికొని తత్పితృ పాత్రయందున్న ఉదకముతో గూడ తృతీయా విభక్త్యేక వచనముచే సంయోగము చేయవలయును. ఈవిధముగనే పితామహ ప్రపితామహులకు తృతీయా విభక్తిచే నర్ఘ్య సంయోజనము చేయ వలెను. ఇదే ప్రకారము సంబుద్ధ్యేక వచనముచేత ప్రేత ిండ భాగములను తీసికొని తృతీయా యైకవచనముచేత తత్పితృ పితా మహ ప్రపితామహుల యొక్క పిండములతో సంయోజనము చేయ వలెను.

—※—

——* అర్ఘ్యసంయోజనకాలే అగ్నినిదాన విధిః. *——

కర్త పూర్వాభి ముఖముగా కూర్చుని పృష్ఠ భాగమునందు అంగుష్ఠ మధ్యమములచే భూమిని స్పృశించి పిమ్మట లౌకికాగ్ని తీసి కొని వచ్చి కర్తయొక్క వెనుక పార్శ్వమునం దుంచవలయును. ఈ అగ్నిని కర్త చూడ కూడదు.

—※—

——* గంధాదిదానే ప్రాచీనావీత విధిః. *——

కర్త ప్రాచీన వీతి చేసికొని ప్రేత పితృ స్థానములయందు హస్తోదకమిచ్చి గంధము, పుష్పము, ధూపము, దీపము, వస్త్రము వీట్లను యథాశక్తిగా ఇవ్వవలసినది.

—※—

——* మధ్యే హస్తోదక దానాభావే విధిః. *——

బ్రాహ్మణులకు ఆసనము వేయునపుడును, అర్చించు నపుడును హస్తోదకమును నియ్యని యెడల పితృదేవతలు నిరాశులై పోవుదురు.

—※—

## * ఘృతపాత్రధానం. *

సూపము నందుగాని, పాయసము నందుగాని నేతి దొప్ప నుంచి ఆ నెయ్యిని భుజించిన పక్షమున నా శ్రాద్ధము రాక్షస ప్రీతి యగును. శ్రాద్ధ కర్త నరకమును బొందుచున్నాడు.

*

## * చిత్రగుప్తబలి నిషేధః. *

భోక్తకు అన్నమునువడ్డించి దత్తమైన పిమ్మట భోక్త చిత్రగుప్తబలి పెట్టిన యెడల ఆయన్నము వ్యర్థమగును. పితృదేవతులు రాశులై పోవుదురు.

*

## * సువాసినీ భోజనవిధిః. *

సువాసిని మృతినొందిన యెడల సపిండీకరణ శ్రాద్ధమునను శ్రాద్ధాదులయందును మాసికాదులయందును బ్రాహ్మణులతో గూడ సమపఙ్క్తిగాకూర్చుండబెట్టి మంత్రములేక భోజనము పెట్టవలసినది.

*

## * పితృసూక్తనిషేధః. *

తీర్థశ్రాద్ధమందును, గయాశ్రాద్ధమందును, నిత్యశ్రాద్ధమందును, ప్రేతశ్రాద్ధమందును, సపిండీకరణశ్రాద్ధమందును, షోడశములందును, అనుమాసికముల యందును, సోదకుంభ శ్రాద్ధమందును, సంవత్సర విమోకమునందును, అధిశ్రవణము చెప్పరాదు.

*

## * అపేక్షితదానాభావే నిషేధః. *

శ్రాద్ధాదులయందు భోక్తలకొఱకు చేసిన పదార్థములను కావలసిన వరకు వడ్డించని యెడల ఆకర్త అధోగతిని పొంది తిర్యగ్యోనులయందు ఉద్భవించుచున్నాడు.

*

## * పిండదూషణే. *

పిండముల పెట్టిన పిమ్మట పిల్లి, యెలుక తానేని, పిండములు

విరిసిపోయినను, తత్క్షణమే ఆపిండములను పారవేసి శ్రాద్ధాన్నమును తీసికొనివచ్చి యథావిధిగా పిండప్రదానమును చేయవలసినది.

---

## గ్రంథాంతరే.

పితృపిండము పగిలినను, పితృస్థానమున గూర్చున్న బ్రాహ్మణునకు వమనమైనను, అగ్నౌకరణాగ్ని చల్లారినను, ఆదినమంతయు కర్తనుపవాసము ఉండి మరుదినమున ఈబ్రాహ్మణులనే చెప్పి పునః శ్రాద్ధమును చేయవలెను.

---

## భోక్తుర్వమనే.

పిండప్రదానము చేయకమునుపు పితృస్థానమున గూర్చున్న బ్రాహ్మణుడు వమనము చేసికొనిన యెడల ఆబ్రాహ్మణుని వదలిపెట్టి మరియొకరిని చెప్పి పునః అప్పుడే వంటచేసి పునః శ్రాద్ధమును చేయవలసినది. అవకాశము లేనట్లైన కర్త ఆదినమంతయు ఉపవాసముండి మరుదినము శ్రాద్ధము చేయవలసినది. పితామహ, ప్రపితామహ, విశ్వేదేవ, విష్ణుస్థానములయందు కూర్చున్న బ్రాహ్మణుడు వమనము చేసికొనినయెడల ఆబ్రాహ్మణుని విడిచి లౌకికాగ్నిని తెచ్చి ఆయగ్నికి సమీపమున విస్తరివేసి శ్రాద్ధాన్నము వడ్డించి, కర్త సంకల్పము చేసి ప్రణవముచేత ౩౨ ఆహుతులను అగ్నియందు "ఓంప్రాణాయస్వాహా" ఈప్రకారము పంచమంత్రములచేత అన్నమును హోమము చేసి పితృస్థానమున బ్రాహ్మణునికి భోజనమైన పిమ్మట యథావిధిగా శ్రాద్ధమును చేయవలెను. అన్ని శాఖలకు ఈవిధి ప్రకారముగ చేయవలెను.

సపిండీకరణమున ప్రేతస్థానమున గూర్చున్న బ్రాహ్మణుడు వమనము చేసికొనిన యెడల ఆబ్రాహ్మణుని వదలిపెట్టి మరియొక బ్రాహ్మణుని చెప్పి పునః అప్పుడే పాకముచేసి సపిండీకరణమును చేయవలసినది. సాధ్యపడని పక్షమున మరుదినము సపిండీకరణ శ్రాద్ధమును చేయవలెను.

—* మాసికాదిషువమనే. *—

అనుమాసికములయందును, గయాశ్రాద్ధమందును, ప్రత్యాబ్దికమునందును, మహాలయమునందును, పితృస్థానమున గూర్చున్న బ్రాహ్మణుడు వమనము చేసికొనిన పునః శ్రాద్ధమును చేయవలసినది.

—*—

—* సంక్రాంతి శ్రాద్ధాదిషువమనే. *—

సంక్రాంతియందును, వ్యతీపాతయందును, యుగాదులయందును, అష్టకాదులయందును, దర్శయందును, పితృస్థానమున గూర్చున్న బ్రాహ్మణుడు వమనము చేసికొనినయెడల పునః శ్రాద్ధము చేయనక్కరలేదు. పిండప్రదానమైన పిమ్మట భోక్తలు వమనము చేసికొనిన యెడల పునః శ్రాద్ధమును చేయవలయును.

—*—

—* భోక్తౄణాం అన్యోన్యస్పర్శే. *—

శ్రాద్ధపంక్తియందును భోజనము చేయుచున్న బ్రాహ్మణుడు మరియొక బ్రాహ్మణుని స్పృశించిన యెడల ఆయన్నమును వదిలిపెట్టి వేరే యన్నమును భోజనము చేయవలెను. అట్లుగాక యుంచుకొని భోజనము చేయకపోయిన మరుదినమున ౧౦౮ మార్లు గాయత్రీ జపమును చేయవలసినది.

—*—

—* ఉచ్ఛిష్టసంపర్కే. *—

భోక్తలు భోజనము చేయునపుడు విస్తరియందున్న అన్నము మరియొక విస్తరియందు పడిన ఆవిస్తర్లను, ఆయన్నమును వదలిపెట్టి ఆస్థలమును శుద్ధిచేసి వేరేవిస్తర్లు వేసి అన్నమును వడ్డించి గాయత్రీ ప్రోక్షణచేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసినది. భోజనమైన పిమ్మట భోక్తలు అప్పుడే స్నానము చేసి ౧౦౮ గాయత్రీ జపము చేయవలసినది.

—*—

—— * ఆద్యశ్రాద్ధే వమనవిధిః. * ——

ఆద్యశ్రాద్ధమునందు కూర్చున్న బ్రాహ్మణుడు వమనము చేసి నయెడల "యత్రైకృష్ణేతి" అను మంత్రముచేతను ౧౨ ఆహుతులను అన్నమును యథావిధిగా లౌకికాగ్నియందు హోమము చేయవలనది. పునః బ్రాహ్మణుని భోజనము పెట్టవలసినది.

—*—

—— * షోడశశ్రాద్ధే వమనవిధిః. * ——

షోడశ శ్రాద్ధమున భోక్తవమనము చేసికొనినయెడల యథావిధిగా లౌకికాగ్నియందు ప్రేతాహుతి హోమమునుచేసి ఆబ్రాహ్మణుని భోజనము పెట్టవలసినది.

—*—

—— * వైతరణీగోదానవిధిః. * ——

ప్రేతలోకమునుండి పితృలోకమునకు పోవు నిమిత్తమును, మార్గమధ్యమున వైతరణీనదిని కష్టము లేక దాటుట కొరకును వైతరణీగోదానమును చేయవలయును.

—*—

—— * దానప్రకారః. * ——

గోదానమును చేయు దాత పరిశుద్ధుడై, శిరస్సు వెంట్రుకలను ము వేసికొని, ఉత్తరముగా కూర్చుకొని దానమును గ్రహించుకొనుట కర్హుడైన బ్రాహ్మణునిచూచి, తనయొక్క హస్తమున బంగారుతోకూడా ఆజ్యపాత్రనుంచుకొని ఆగోవుయొక్క తోకను ఆజ్యపాత్రయందుంచి తాంబూలమునుంచి దానమును తీసికొను బ్రాహ్మణుని తూర్పుముఖునిగా కూర్చుండబెట్టి యాబ్రాహ్మణుని హస్తమందు కుశ సహితమైన ఉదకమును ఉంచి దానమునుచేసి దక్షిణ య్యవలయును.

—*—

—— * స్వర్గపాథేయ శ్రాద్ధము. * ——

సపిండీకరణ పిండసంయోజనము పిమ్మట ప్రేతత్వనివృత్తియైన

దప నాలుగవ పురుషునికి ఆమముగా స్వర్గ పాథేయ శ్రాద్ధమును చేయవలయును. మార్జనాది క్రియలు లేవు.

—*—

## —* దక్షిణదానము. *—

విశ్వేదేవతులకు దక్షిణ బంగారు ఇవ్వవలయును. పితృదేవతులకు వెండియు ఉభయులకు శక్త్యాను సారముగా దక్షిణ ఇవ్వవలయును.

—*—

## —* సపిండీకరణే తర్పణవిధిః. *—

సపిండీకరణమునందును, అనుమాసికమునందును, సంవత్సర విమోకమునందును తిల తర్పణమును అప్పుడే చేయవలసినది. మరు దినము చేయరాదు.

సపిండీకరణమైన దప అనుమాసికమును చేసి వైశ్వదేవము చేసి శ్రాద్ధాంగ తర్పణమును చేయవలెను.

—*—

## —* ఉదకుంభవిధిః. *—

సపిండీకరణమైన పిమ్మట స్నానముచేసి యజ్ఞోపవీతములను వేసికొని కర్మణఃపుణ్యాహవాచనమైన పిమ్మట సంకల్ప విధానముగా అన్నశ్రాద్ధమును చేయుసమయమున బ్రాహ్మణుని కొరకు దక్షిణ సహితమైన ఉదకుంభము ఇవ్వవలసినది.

—*—

## —* మాసోదక కుంభవిధిః. *—

ప్రతి మాసమునందును, మృత దినమునందును, అను మా క మైన తర్వాత ఆదినమే సోదకుంభ శ్రాద్ధమును చేసి సంవత్సర విమోకమగు వరకు ప్రతి మాసమునందును చేయవలెను.

—*—

## —* శతైకోద్దిష్టాని. *—

నగ్న శ్రాద్ధము ౧, తిలోదకములు ౭౫, నవ శ్రాద్ధము ౬,

షోడశము ౧౬, ఆద్యశ్రాద్ధము ౧, సపిండీకరణము ౧, ఈ శ్రాద్ధములను మృతి నొందినవారి మేలుకొరకు చేయవలెను. ఇట్లు చేయని యెడల వారు నరకమును బొందుచున్నారు. మృతి నొందిన వాడు ప్రేత లోకమునందే ఉండును. సద్గతిని పొందనేరడు.

—※—

## ※ ప్రేతాహుతి శేషస్య అభోజ్యత్వాం. ※

ప్రేతాహుతి అయిన పిమ్మట శేషాన్నమును ప్రేతస్థానమున కూర్చున్న బ్రాహ్మణుని విస్తరియందు పెట్టవలసినది. పితృ పితామహ ప్రపితామహ స్థానములయందు కూర్చుకొన్న బ్రాహ్మణుల విస్తర్లయందు పెట్టకూడదు. అట్లు పెట్టిన యెడల కర్త రౌరవాది నరకమును బొందుచున్నాడు. అప్పుడే యావిస్తర్లను తీసి పారవైచి క్రొత్త విస్తర్లను వేసి అగ్నికరణ శేషాన్నమును పెట్టవలెను.

—※—

## ※ కర్తుః శ్రాద్ధశేషాన్నభోజనవిధిః. ※

కర్త శ్రాద్ధమును పెట్టిన పిమ్మట పితృ శేషమును భుజించవలయును. కర్త పితృ శేషమును భుజించకపోయిన పితృ విశ్వేదేవతలును హవ్యకవ్యములను పుచ్చుకొనరు.

—※—

## ※ ఏకోద్దిష్ట శ్రాద్ధాన్నభోజన నిషేధః. ※

ఏకోద్దిష్ట శ్రాద్ధాన్న శేషమును, చంద్ర సూర్యోపరాగ శ్రాద్ధాన్న శేషమును, కర్త సహితము భుజింపరాదు. మరియు నవశ్రాద్ధ ఆద్యాది షోడశ శ్రాద్ధ శేషాన్నమును సహితము భుజింపరాదు.

—※—

## ※ ఉపవాసే శ్రాద్ధశేషాన్న భోజననిషేధః. ※

ఉపవాస దినమునందు నిత్యనైమిత్తిక శ్రాద్ధము సంప్రాప్తమగునెడ పితృ శేషాన్నమును భుజింపక ఆఘ్రాణము మాత్రముచేసి యా దినమున ఉపవాసము వ్రతము సలుపకొనవలయును.

* భిన్నగోత్రాణాం పితృశేషభోజన నిషేధః. *

భిన్నగోత్రులును, స్నాతక బ్రహ్మచారులును, విధవులును, సన్యాసులును పితృశేషాన్నమును భుజింపరాదు.

*

* గ్రంథాంతరే. *

మామ, గురువు, మేనమామ, మహాత్ములు, అన్న, పుత్రుఁడు, బ్రహ్మనిష్ఠకలవాఁడు, అష్టాంగ యోగాభ్యాసి వీరు శ్రాద్ధశేషాన్నమును భుజింపవచ్చును.

*

* శూద్రస్య పితృశేషాన్న దానినిషేధః. *

శ్రాద్ధ దినమున గృహమునందు శూద్రుని పితృశేషాన్నమును పెట్టకూడదు. అట్లు చేసిన యెడల పితృదేవతలు అచ్చోట నుండక తత్క్షణమే వెళ్లిపోవుచున్నారు. కర్త రౌరవాది నరకమును బొందుచున్నాడు.

*

ఆశౌచమధ్యే ప్రాప్త ప్రత్యాబ్దికస్య తద నంతరం శూన్యతిథౌ నిషేధః.

జాతాశౌచ మృతాశౌచ మధ్యమునందు మాతా పితృవులకు మొదలగు వారియొక్క తిథులు వచ్చిన యెడల ఆమృత తిథులను విడిచి పెట్టి ఆశౌచాంతమునందు పెట్టవలసినది. ఆశౌచాంతమున శూన్య వచ్చిన యెడల ఆదినమున తిథి పెట్టకూడదు.

*

* శూన్యతిథ్యంతర దినే కర్తవ్యత్వ విధిః. *

ఆశౌచాంత దినమున రాబడిన శూన్య తిథియందు కర్త ఉపవాసము ఉం మరుదినమున యథావిధిగా తిథి పెట్టవలసినది.

*

* సంవత్సర విమోక శ్రాద్ధవిధిః. *

సంవత్సరాంతమున శూన్య తిథి వచ్చినప్పటి న్ని సంవత్సర

### * భిన్నగోత్రాణాం పితృశేషభోజన నిషేధః. *

భిన్నగోత్రులును, స్నాతక బ్రహ్మచారులును, విధవులును, సన్యాసులును పితృశేషాన్నమును భుజింపరాదు.

—*—

### * గ్రంథాంతరే. *

మామ, గురువు, మేనమామ, మహాత్ములు, అన్న, పుత్రుఁడు, బ్రహ్మనిష్ఠకలవాఁడు, అష్టాంగ యోగాభ్యాసి వీరు శ్రాద్ధశేషాన్నమును భుజింపవచ్చును.

—*—

### * శూద్రస్య పితృశేషాన్న దాననిషేధః. *

శ్రాద్ధ దినమున గృహమునందు శూద్రుని పితృశేషాన్నమును పెట్టకూడదు. అట్లు చేసిన యెడల పితృదేవతలు అచ్చోట నుండక తత్క్షణమే వెళ్లిపోవుచున్నారు. కర్త రౌరవాది నరకమును బొందుచున్నాఁడు.

—*—

### ఆశౌచమధ్యే ప్రాప్త ప్రత్యాబ్దికస్య తదనంతరం శూన్యతిథౌ నిషేధః.

జాతాశౌచ మృతాశౌచ మధ్యమునందు మాతా పితృవులకు మొదలగు వారియొక్క తిథులు వచ్చిన యెడల ఆమృత తిథులను విడిచి పెట్టి ఆశౌచాంతమునందు పెట్టవలసినది. ఆశౌచాంతమున శూన్య వచ్చిన యెడల ఆదినమున తిథి పెట్టకూడదు.

—*—

### * శూన్యతిథ్యంతర దినే కర్తవ్యత్వ విధిః. *

ఆశౌచాంత దినమున రాబడిన శూన్యతిథియందు కర్త ఉపవాసము ఉం మరుదినమున యథావిధిగా తిథి పెట్టవలసినది.

—*—

### * సంవత్సర విమోక శ్రాద్ధవిధిః. *

సంవత్సరాంతమున శూన్యతిథి వచ్చినప్పటికిన్ని సంవత్సర

వలసినది. తప్పిన యెడల ౧౩ వ దినమున దిన వార శుద్ధి చూడకనే చేయవచ్చును. ఈ దినములు తప్పిన యెడల ౨౭ దినములకు మీద ౨౮, ౨౯, ౩౦, ఈ దినములలో దిన వార శుద్ధిచూచి ఊనమాసికమును పెట్టవలసినది. ౩౦ దినమున దిన వార శుద్ధిచూడకనే తప్పక చేయవలసినది. ఆదినము తప్పిన యెడల ఊనమాసికమునకు కాలము లేదు. అటు పిమ్మట చేయకూడదు.

---

## * త్రైపక్షిక మాసికవిధిః. *

ద్వితీయ మాసికమును చేసినపిమ్మట ౫ దినముల లోపలగాని, ౪౦ దినములకు పైన ౫ దినములకు లోగాగాని దిన వార శుద్ధిచూచుకొని త్రైపక్షిక మాసికమును చేయవలసినది. దిన వార శుద్ధికుదరని పక్షమున ౩౫ వ దినమున గాని ౪౫ వ దినమున గాని తప్పక చేయవలసినది. ఆ దినము తప్పిన యెడల పునః పెట్టడమునకు కాలములేదు.

---

## * ఊనషాణ్మాసికవిధిః. *

షాణ్మాసికమును పెట్టిన పిమ్మట ౧౨ వ పక్షమున ౫ దినములు వెళ్ళిన పిమ్మట ౫ దినములలోపల ౧౮౦ దినములకుపైన ౧౦ దినములకులోపల దిన వార శుద్ధిచూచి ఊన షాణ్మాసికమును పెట్టవలయును. దిన వార శుద్ధి కుదరకపోయిన పైచెప్పిన యంత్యదినములయందు తప్పక పెట్టవలసినది. అదితప్పిన వేరుదినము లేదు.

---

## * ఊనాబ్దిక మాసిక విధిః. *

౨౪ వ పక్షమునందు ౧౦ దినములకు పైన ౫ దినములకు లోపలగాని అనగా, ౩౫౫ దినములకు మీద ౫ దినముల లోపల దిన వార శుద్ధిచూచి ఊనాబ్దిక మాసికమును పెట్టవలసినది. దిన వార శుద్ధి కుదరకపోయిన ఎట్టి దినమైనను సంవత్సర విమోకము ముందు దినమున తప్పక చేయవలసినది.

### ఊనానాం వర్జ్యకాలాః.

నందతిథి, శుక్రవారము, చతుర్దశి, ద్విపుష్కర త్రిపుష్కర దినములును, శనివారముతో కూడుకొనిన అమావాస్య, త్రయోదశి, కృత్తికానక్షత్రము, ఆదివారము, మంగళవారము, జన్మతార, ఈదినములు త్రైపక్షిక, ఊనషాణ్మాసిక, ఊనాబ్దికమాసికములకు వర్జిత కాలములు. ఈదినములలో చేయరాదు. అంత్యదినములందు ఇట్టి దోషములున్నను తప్పక చేయవలసినది.

### ఊనానాం వర్జ్యనక్షత్రాణి.

కృత్తిక, జ్యేష్ఠ, ఆశ్లేష, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, మూల, రోహిణి, ధనిష్ఠాపంచకము, ద్విపాది త్రిపాది నక్షత్రములు, మఖ ఈ నక్షత్రములయందు ఊనత్రయములను పెట్టరాదు. అంత్యదినములకు ఈనక్షత్రదోషములు లేవు.

### గ్రంథాంతరే.

హస్త, చిత్త, భరణి, స్వాతి, శ్రవణం, అశ్వని, మఖ, అనూరాధ, రేవతి, శతభిషము, మృగశిర, ఈ ౧౧ నక్షత్రముల యందు ఊనమాసికములను చేయవచ్చును.

### అనేక మాసికాతిక్రమణే.

ప్రతిమాసమునందును మృతతిథియందు అనుమాసికములను పెట్టవలయును. అసందర్భముచేత నిలిచిన యెడల మరుసటినెల మాసికముతో చేర్చి అతిపన్నముగా చేర్చుకొని పితృస్థానమున ద్దఱు బ్రాహ్మణులఁజెప్పి ప్రత్యేక ప్రత్యేకముగా ఇద్దఱివద్ద అర్ఘ్యపాత్రలనుంచి వేర్వేరుగా అర్ఘ్యమునిచ్చి ౬ పిండములను పెట్టవలెను. మూడుమాసికములు అయిన తర్వాత మాసికము నిలిచిన యెడల ఒక బ్రాహ్మణునినే చెప్పి, 3 అర్ఘ్యములను, 3 పిండములనే పెట్టవలయును.

## ॥ దేశాంతరగత భ్రాతౄణాం ప్రత్యాబ్దికా నుమాసికామావాస్యా విధిః. ॥

అన్నదమ్ములు విభక్తులైనను, అవిభక్తులైనను దేశాంతరమం దున్నపుడు మాతా పితృవులకు మృతదినమునందు ప్రత్యాబ్దికమును, అనుమాసికమును, దర్శశ్రాద్ధమును వేవ్వేరుగా చేయవలెను.

—*—

## —* దుష్టనక్షత్రాణి మరణే గ్రహత్యాగవిధిః *—

ద్విపాది నక్షత్రములయందును, త్రిపాది నక్షత్రములయందు, ధనిష్ఠా పంచక నక్షత్రములయందును మృతినొందిన, ద్విపాది నక్షత్రములకు ౨ మాసములును, త్రిపాది నక్షత్రములకు ౩ మాసములును, ధనిష్ఠ మొదలు ౫ నక్షత్రముల వరకు ౬ మాసములును, భద్ర తిధికి ౩ మాసములును కర్మాంతమున గృహమును వదిలి వేయవలెను. పైజెప్పిన కాలములు వెళ్ళిన తర్వాత పాడుతీసివేసి గృహము శుద్ధిచేసి పుణ్యాహవాచనమును గృహయజ్ఞమును చేయవలెను.

—*—

## —* సపిండీకరణాత్పూర్వం శ్రాద్ధాంతరనిషేధః *—

మృతినొందిన ప్రథమ సంవత్సరమునందు సపిండీకరణాత్పూర్వము దర్శశ్రాద్ధమును, గయాశ్రాద్ధమును, తీర్థశ్రాద్ధమును, మహాలయమును చేయరాదు.

—*—

## —* సపిండీకరణాత్పూర్వం ఇతరశ్రాద్ధకర్తవ్యతా. *—

సపిండీకరణము జరిగిన పిమ్మట దర్శశ్రాద్ధమును, గయాశ్రాద్ధమును, తీర్థశ్రాద్ధమును, మహాలయశ్రాద్ధమును చేయవలసినది.

—*—

## —* పిండదానంవినా శ్రాద్ధకరణ నిషేధః. *—

మాతా పితృ మొదలగువారి శ్రాద్ధములందు పిండప్రదానము చేయనివానికి సంతతికిని సంపత్తునకును నాశనము కలుగు చున్నది. కావున ప్రత్యాబ్దిక శ్రాద్ధమును పిండసహితముగా చేయవలెను.

కర్త వ్యాధిచే పీడితుఁడుగా ఉన్నపుడు సహితము. మరియొక బ్రాహ్మణునికి వరుణమిచ్చి యథావిధిగా పిండసహితమగు శ్రాద్ధమును చేయవలెను. లేనిపక్షమున కర్త సంకల్పశ్రాద్ధమైనను చేయవలయును. స్త్రీకర్తృకశ్రాద్ధవిషయమున సంకల్పవిధానముగా శ్రాద్ధముచేయుటవలన దోషములేదు.

---

## ఆశౌచమధ్యే ప్రత్యాబ్దికశ్రాద్ధవిధిః.

జాతాశౌచ మృతాశౌచ మధ్యలో శ్రాద్ధములు వచ్చిన అపుడు చేయక నిలిపి ౧౧ దినమున ఆశౌచాంతమున చేయవలెను.

---

## పితృమృతాశౌచమధ్యే మాతుః ప్రాప్త శ్రాద్ధవిధిః.

పితృతాశౌచమధ్యమున తల్లియొక్క ప్రత్యాబ్దికము వచ్చినయెడల ౧౧ వ దినమున షోడశమైన పిమ్మట శ్రాద్ధమును చేయవలసినది.

---

## మాతృతాశౌచమధ్యే పితుఃప్రత్యాబ్దిక శ్రాద్ధవిధిః.

తల్లియొక్క దశాహమధ్యమున తండ్రియొక్క ప్రత్యాబ్దికము వచ్చినపుడు ౧౧ వ దినమున షోడశమునకు ముందుగా శ్రాద్ధమును చేయవలసినది.

---

## శ్రాద్ధనిమంత్రితస్య గాయత్రీజపసంఖ్యా.

ఊనమాసికమున నిమంత్రణ చేసిన బ్రాహ్మణులు ౯ వందలు గాయత్రీజపమును, నైమాసికమైనేని ౮ వందలును, ప్రత్యాబ్దిక శ్రాద్ధమున య్యేనేని ౩ నూరులు గాయత్రియును, మహాలయ శ్రాద్ధమున ౨ నూరులు జపమును, ప్రేతస్థానమున కూర్చున్న బ్రాహ్మణుఁడు ౧౮ వేలు జపమును, పితృస్థానమున నిమంత్రణ జేయు బ్రాహ్మణుఁడు ౯ వేలను, విశ్వేదేవస్థానమందు కూర్చున్నవాఁడు ౬ వేలు

ను, విష్ణుస్థానమున ౫ వేలును గాయత్రీజపమును చేయవలెను.

—*—

## సంకరణాది శ్రాద్ధాదిషు భోక్తౄణాం మాసనిర్ణయః.

ఊనమాసికములయందు నిమంత్రణ చేసిన బ్రాహ్మణుడు ౯ రాత్రులవరకును, నెలమాసికమందు అయిన ౭ రాత్రుల వరకును, ప్రత్యాబ్దికమందు ౩ రాత్రులవరకును, మహాలయమునకు ౨ రాత్రులవరకును, సపిండీకరణమున ప్రేతస్థానమున ౬ మాసముల వరకును, పితృస్థానమునందయ్యేనేని ౩ మాసముల పర్యంతమును, విశ్వేదేవ స్థానమునందైన యెడల ౨ మాసములవరకును, విష్ణుస్థానమున గూర్చున్న బ్రాహ్మణుడు ౩ పక్షములువరకును నిమంత్రణ చేయరాదు.

—*—

## *తిలతర్పణం.*

తీర్థశ్రాద్ధములయందును, తిథియందును, గయాశ్రాద్ధమందును, మహాలయ పక్షమునందును, మన్వాదులయందును తిలసహితమైన తర్పణం చేయవలెను.

—*—

## *ద్విభార్యకస్య గర్భవపన విధిః.*

ఒకని ఇద్దఱు భార్యలుండి వారిరువును గర్భవతులగా నున్నపుడు ఇద్దఱిలో నొకరు ప్రసవించినయెడల వాడు క్షౌరము చేసికొనరాదు. జాతకర్మ నామకరణాదుల చేసికొనవచ్చును.

—*—

## *అన్యకర్తృకశ్రాద్ధస్య అన్యకర్తవ్యత్వ నిషేధః.*

సపత్నమాతృకు కుమారుని చేతగాని, తండ్రి చేతగాని కర్మ చేయబడి శ్రాద్ధము పెట్టుచువచ్చి కాలాంతరేణ యాకర్తలు మృతినొందిన అపుడా శ్రాద్ధమును పెట్టవలసినది పనిలేదు. ఈవిషయమున దేశ వృద్ధాచారముల ననుసరించి నడచుకొనవలయును.

—*—

## * కర్తృనష్ట శ్రాద్ధవిధిః. *

పుత్రుఁడు తల్లికి శ్రాద్ధము చేయుచువచ్చి కాలాంతరేణ మృతి నొందినపుడు జీవించియుండు వానితండ్రి భార్యకు శ్రాద్ధమును యథా విధిగా పిండసహితమగు శ్రాద్ధమును చేయవలెను. ఇదే ప్రకారముగా తండ్రి చనిపోయిన తర్వాత పుత్రుఁడును మృతినొందిన భార్య భర్తకు యథావిధిగా శ్రాద్ధమును చేయవలెను. వీరలకు తప్ప ఇతరులకు రెండవ కర్తవ్యము పుట్టదు.

*

## * విశ్వే దేవతా నామాని. *

ఇష్టి శ్రాద్ధమున విశ్వేదేవతలు కృతు దక్షులు, నాందీ శ్రాద్ధమున సత్యవసువులు, కామ్య శ్రాద్ధమునందు ధూర్విలోచనలు, పార్వణ శ్రాద్ధమున పురూరవార్ద్రవులు, సపిండీ కరణమున కాలకాములు విశ్వే దేవతులు.

*

## * మాతామహ శ్రాద్ధవిధిః. *

మాతామహ శ్రాద్ధమును పితృ శ్రాద్ధమునువలెనే యథావిధిగా పిండ సహితముగా దౌహిత్రుఁడు చేయవలయును. జీవ పితృ కైనపుడు శ్రాద్ధాంగ తర్పణమును చేయరాదు. మాతామహికిని ఇదే రీతిగా చేయవలెను.

*

## * మాతామహ శ్రాద్ధస్య క్వచిదపవాదః. *

మాతా మహుని సపిండీకరణమును, ఏకోద్దిష్ట శ్రాద్ధమును, ప్రత్యాబ్దీక శ్రాద్ధమును వదలిపెట్టి మిగత శ్రాద్ధములయందు ౬ పిండములను పెట్టవలయును.

*

## నాందీకర్తృ ష్షాణ్మాసపర్యంతం శ్రాద్ధకర్తవ్యత్వవిధిః.

ఉపనైన మైనవాఁడును, వివాహ మైనవాఁడును, ౬ మాస

ముల వరకును దీక్ష యుండవలయును. కుమారుని ఉపనైనమందును, కుమార్తె యొక్క వివాహమందును, నాందీకర్త ౬ మాసముల వరకును తల్లిదండ్రుల ప్రత్యాబ్దిక మందుగాని, వీరల యొక్క ప్రేత కర్మగాని చేయవలసి వచ్చినపుడు శాస్త్రోక్త ప్రకారముగా దూర్వాక్షతలచేతను పూజచేయవలెను. పిండమునను, వికిర పిండము పెరుగువేసి బదరీ ఫలములను కూడా చేర్చి పిండములను చేసి పిండప్రదానము చేయవలెను. అపసవ్యము, తిల తర్పణము, దర్భలు, తిలలు వీటిని వదలిపెట్టి శ్రాద్ధమును చేయవలెను.

—*—

## —* అనేకశ్రాద్ధ సన్నిపాతే. *—

ఒకటే దినమున పితృమాతృ తిథులువచ్చినపుడు మొదట పితృశ్రాద్ధమును, పిమ్మట మాతృ శ్రాద్ధమును, అటు పిమ్మట దర్శ శ్రాద్ధము, తరువాత మహాలయమును చేయవలెను. దర్శమందు సంక్రమణ శ్రాద్ధము వచ్చినపుడు సంక్రమణ శ్రాద్ధము ముందు చేయవలెను. సంక్రమణమును, గ్రహణమును, దర్శయును, ఒక దినమున వచ్చినపుడు మొదట సూర్యగ్రహణ శ్రాద్ధమును, పిమ్మట సంక్రమణ శ్రాద్ధమును, అటు పిమ్మట దర్శ శ్రాద్ధమును చేయవలెను. అమావాస్యయందు మాసికము వచ్చినపుడు ముందుగా మాసికమును పెట్టి పిమ్మట దర్శ శ్రాద్ధమును చేయవలయును. అమావాస్యయందు ప్రత్యాబ్దికము వచ్చినపుడు ముందుగా తిథిపెట్టి పిమ్మట దర్శ శ్రాద్ధమును చేయవలెను. నిత్య నైమిత్తకములు ఒక దినమున వచ్చినపుడు ముందుగా నైమిత్తకమును చేసి పిమ్మట నిత్యమును చేయవలెను.

—*—

## —* ఏకస్యైవ భిన్నసంబంధత్వే. *—

ఒక దినమునందు ౨, ౩, శ్రాద్ధములు తటస్థించినపుడు ప్రత్యేకముగా పాక సంబంధము లేకుండ శ్రాద్ధములను పెట్టి తర్పణమునున్ను ప్రత్యేకముగా చేయవలెను.

—*—

## ✻ గ్రహణే ఆశౌచ స్నానకాభావః. ✻

జాతాశౌచ మృతాశౌచములయందు సూర్యచంద్ర గ్రహణములు వచ్చినపుడు ఆశౌచము గలవాఁడు ముఖ్యముగా స్నానము చేయవలసినది. అట్లు స్నానము చేయని పక్షమున మృత్యువును పొందుచున్నాఁడు. గ్రహణము పట్టినది మొదలు విడుచు వరకు ఆశౌచము లేదు. స్నానతర్పణములు చేయవచ్చును.

✻

## ✻ గ్రహణే ప్రత్యాబ్దికశ్రాద్ధవిధిః. ✻

చంద్రుఁడు గ్రస్తోదయ గ్రస్తాస్తమాన మైనపుడు రాత్రి ప్రత్యాబ్దిక శ్రాద్ధమును పెట్టవలయును. సూర్యుఁడు మూఁడవ యామమునగాని నాలుగవ యామమునగాని గ్రహణముపట్టి అస్తమానమునకు లోపల విడుపు చూపునపుడు రాత్రి శ్రాద్ధమును పెట్టవలెను. నాలుగవయామమున అంతమునందు గ్రహణముపట్టి గ్రస్తాస్తమానమైనపుడు ఆదినం ప్రథమ యామమున ప్రత్యాబ్దికమును చేయవలెను. అర్ధోదయమందును, తీర్థ శ్రాద్ధముయందును, సంక్రాంతి యందును, చంద్ర సూర్య గ్రహణములయందును, రాత్రి పూట దహనమైనపుడును ఈ కార్యములు రాత్రివేళ కలిగినపుడు అన్నశ్రాద్ధమును పిండ సహితముగా చేయరాదు. ఆమశ్రాద్ధముగాని, హిరణ్య శ్రాద్ధముగాని చేసి తర్పణము చేయవలెను. సూర్యగ్రహణము పట్టినపుడును, చంద్రగ్రహణము విడుపు చూపునపుడును తర్పణము చేయవలెను.

✻

## ✻ శ్రాద్ధాంగ తర్పణవిధిః. ✻

దర్శయందు ముందుగా తర్పణమును చేసి శ్రాద్ధమును పెట్టవలయును. మహాలయమును పెట్టిన పిమ్మట తర్పణమును చేయవలెను. ప్రత్యాబ్దికమునందు ముందుగాని, శ్రాద్ధమును పెట్టిన పిమ్మట గాని తర్పణము చేయరాదు. మరు దినము సూర్యోదయాత్పూర్వము తర్పణము చేయవలసినది. దర్శయందును, వ్యతీపాతయందును, సంక్రాంతియందును, యుగాదులయందును, మన్వాదులయందును, ఈ

కాలములయందును తర్పణముచేసి మ్మట ఈ శ్రాద్ధమును పెట్టవలసినది. పక్ష శ్రాద్ధమునందును, హిరణ్య శ్రాద్ధమునందును శ్రాద్ధము పెట్టిన మ్మట తర్పణము చేయవలసినది. అష్టక శ్రాద్ధమునందును, అను మాసికములయందును, సపిండీకరణమునందును, ప్రేత శ్రాద్ధమునందును, సంవత్సర విమోకమునందును, వృద్ధి శ్రాద్ధమునందును, ఈ శ్రాద్ధములయందు శ్రాద్ధాంగతర్పణము అప్పుడే చేయవలసినది. వీటికి పరేహాని తర్పణము చేయకూడదు. మాతా పితృవులకు తప్ప ఇతరులకు పరేహాని తర్పణము లేదు.

—*—

## —*జీవపితృకస్య తర్పణ నిషేధః.*—

పుత్రుండు తల్లికి శ్రాద్ధము చేయునపుడు తండ్రి జీవించియుండెనేని శ్రాద్ధాంగతర్పణము చేయు పనిలేదు. అతినాసము ఉండనక్కరలేదు.

—*—

## —*పరేహాని శ్రాద్ధాంగతర్పణవిధిః.*—

శ్రాద్ధపరదినమునందు ఉషఃకాలమునందు లేచి పరిశుద్ధమగు ఉదకమున స్నానముచేసి శ్రాద్ధదినమునందు మిగిలిన దర్భలు, నువ్వులు తీసికొని మాతా పితృల తిథులయందున పరేహాని తర్పణము చేయవలెను. మిగత కారుణ్య శ్రాద్ధములకు పరేహాని తర్పణము లేదు. శ్రాద్ధాంగతర్పణము అప్పుడే చేయవలెను. పరేహాని తర్పణమైన పిమ్మట స్నానముచేసి సంధ్యావందనము చేయువలయును. శ్రాద్ధాంగతర్పణము పరదినమున చేయక పోయిన వారిని పితృదేవతలు శపించుచున్నారు.

మృతాశౌచమునందును, శ్రాద్ధ దినమునందును, ఉపవాసమందును, రాత్రి పగలు కర్త తాంబూలమును వేసికొనకూడదు. పరేహాని తర్పణము చేయు వరకు కర్త ఈ నీమమును నవలంబింపవలయును.

—*—

జాతాశౌచ మృతాశౌచములు వచ్చినప్పటికి- పరేహాని తర్పణము నిలుపక చేయవలెను.

---

## ప్రత్యాబ్దిక కాలనిర్ణయః.

అహః ప్రమాణ ఘడియలను ౫ భాగములుగ చేసి వాటిలో మొదటిభాగము ప్రాతఃకాలము, ౨ వ భాగము సంగవ కాలము, 3 వ భాగము మధ్యాహ్నకాలము, ౪ వ భాగము అపరాహ్ణకాలము, ౫ వ భాగము సాయాహ్నకాలము. నాలుగవదియగు నపరాహ్ణకాలముననే తిథి ఘడియలు వ్యాపించియున్నదో ఆతిథి శ్రాద్ధాది సత్కార్యములకు ముఖ్యము. రెండుదినములలో అపరాహ్ణవ్యాప్తి సమానముగా నుండిన పూర్వదినమే ముఖ్యము. ఒకతిథికి రెండువారములలో వ్యాప్తి కలిగియుండిన దినమున అధికముగా నుండునో ఆతిథినే అనుసరించవలయును. రెండుదినములలోను నపరాహ్ణవ్యాప్తి లేకయుండిన పూర్వదినమున సాయాహ్న వ్యాప్తి యెక్కువగా నుండిన నాడే ముఖ్యము. రెండుఅపరాహ్ణములలోను సమముగానుండిన వృద్ధిపక్షమున ప్రథమదినమునను, క్షయపక్షమున ద్వితీయదినమునను కర్తవ్యము. దీనినెరిగి శిష్టులెల్లరును ఆచరించుచున్నారు.

---

## సపిండీకరణవిషయే కర్తృభార్యరజస్వలావిధిః.

సంవత్సరాంతమున కర్తృభార్య రజస్వలైనప్పటిని భార్యస్థానమున ప్రతినిధి కుశరూపముగా ఏర్పరుచుకొని అగ్నిసంధానము చేకొని సపిండీకరణము ముఖ్యముగా చేయవలసినది. అది తప్పిన స ండీకరణమునకు యుక్తకాలములేదు. ౧౨ వ దినమున స ండీకరణము చేయునట్టి సంకల్పముచేసి ౧౧ వ దినమున షోడశమైనపిమ్మట కర్తయొక్క భార్య రజస్వలై స ండీకరణము నిలిచి నపుడు పునః సపిండీకరణము చేయునపుడు పునః షోడశము చేయవలయును- సుధీ

విలోచనమను గంథమున చెప్పబడియున్నదిగాని ఈవిషయమును దేశాచారము కర్తవ్యము.

## ప్రత్యాబ్దికే కర్తృభార్యా రజస్వలావిధిః

ప్రత్యాబ్దికము, మాసికము, సంవత్సరవిమోకము, మహాలయము, తీర్థశ్రాద్ధము, దరశ్రాద్ధము, మొదలైన శ్రాద్ధములను భార్య రజస్వలైనప్పటికిని అతిథులలో తప్పక చేయవలెను. మృతతిథి యందు ప్రత్యాబ్దికమును పెట్టనియెడల కోటిజన్మముల వరకును చండాలత్వమును వహించి యుండును.

## గర్భిణీ సంస్కారవిధిః

గర్భిణీస్త్రీ ౬ మాసములైన తర్వాత మృతినొందిన సర్వప్రాయశ్చిత్తముచేసి కర్మ ఆరంభించి స్మశానమునకు సికొనిపోయి చితియొక్క పశ్చిమభాగమునందునిచి కర్త స్వగృహ్యోక్త ప్రకారేణ ఆయతనప్రోక్షణాది దర్వీం సమ్మార్జనాంతం తంత్రం కృత్వా మృతినొందిన గర్భిణీస్త్రీ నాభిక్రిందను ఎడమపార్శ్వమున ౪ అంగుళముల ప్రమాణముగల ఉదరమును "హిరణ్యగర్భ స్సమవర్తతాగ్రే" అను మంత్రముచేత భర్తగాని కర్మచేయు మరెవ్వరుగాని కోసి శిశువును బయిటతీసి స్నానము చేయించి భూమియం దుంచవలయును. ఆశిశువు బ్రతి యున్నయెడల "జీవత్వాయం మమపుత్రః" అని ఆశిశువును నభిమంత్రించి "క్షేత్రియైత్వా" అని పంచమంత్రములచేత స్నానముచేసి భూమియందు బంగారునుంచి ఆబంగారునందు పరుండపెట్టి "భూర్భువస్సువః" అను మంత్రముచే నభిమంత్రించి గృహమునకుఁ దీసికొనిపోయి "యస్తేస్తన శశయో మోమయోభూః" అను మంత్రముచేత ఆశిశువుకు మరియొకస్త్రీచే పాలు నిప్పించుచు సంరక్షణ చేయవలసినది. పిమ్మట శవమును సమీపించి స్రువమును న్ను; ఆజ్యస్థాలి న్ని సికొని "శతాయుధాయేత్యాది" మంత్రములచే స్రువముచే ఆజ్యమును తీసికొని గర్భము ఛేదించిన స్థలమున

హోమము చేయవలెను. పిమ్మట గర్భము ఛేదించిన స్థలమును యథాప్రకారము రజ్జుచేత కుట్టి నేతిచే తడిపి వారుణ మంత్రములచే పీతకు స్నానము చేయించి వస్త్రమునుగట్టి ఉదరచ్ఛేదన ప్రాయశ్చిత్తముచేసి గోదాన భూతిలదానములచేసి అటు పిమ్మట వృత్తులు రాజగవీచితి సమీపం ప్రయోగం కర్మయథావిధిగా చేయవలసినది. ఈశిశువు మృతినొందిన ఖననముచేయవలసినది. పై జెప్పన ప్రయోగము జేయ బ-లేదు.

—*—

## —* రజస్వలాసూతికయో స్సంస్కారవిధిః *—

స్నానమునకు ముందుగా రజస్వలైన స్త్రీయైనను, ప్రసూ అయినస్త్రీగాని మృతినొందినయెడల ఆస్త్రీని తాకక ముందుగా ౧౦౮ కుండల నీళ్ళచే స్నానము చేయించి వేరే వస్త్రమునుకట్టి ఒక కలశములో ఉదకమును పూర్తిగాపోసిపెట్టి ఆకలశమునందు పంచామృతము, పంచగవ్యములు, పంచ మృత్తికలు, పంచ రత్నములు, ఉంచి కర్త సంకల్పముచేసి వరుణదేవతను ఆవాహనముచేసి పూజ చేసి నలుగురు బ్రాహ్మణులకు వరుణము ఇచ్చి ఆపోహిష్ఠేతి మూడు మంత్రములచేతను, వారుణ మంత్రములచేతను, హిరణ్య వరుణాశ్శుచయః, పవమానస్సువర్జనః, అనువాకముచేతను, యజుః పవిత్ర మంత్రముచేతను, హగ్ంసశ్శుచిషత్ అను ఋకుచేతను అగ్నిర్మూర్ధాదివఃకకుత్ మంత్రముచేతను, తరత్సమందియై రేతోస్యింద్రాది మంత్రములచేతను, ఇతరములైన సూక్తములచే నభిమంత్రించి మృతినొందినస్త్రీ కలశోదకముచే నఘమర్షణసూక్తము పఠించుచు నలుగురు ఋత్విక్కులు స్నానముచేయించి మ్మట కృచ్ఛ్రత్రయములు, గోదానముచేసి, ఋత్విక్కులకు దక్షిణయిచ్చి పిమ్మట సర్వప్రాయశ్చిత్తముచేసి పైతృమేధిక కర్మ యథావిధిగా చేయవలసినది. సుమంగలి మృతినొందిన యెడల పసుపు కలపి ౧౦౮ కుండల నీళ్ళు పోయవలసినది. విధవ మృతినొందిన యెడల తులసి మృత్తిక ఉదకములో వేసి ౧౦౮ కుండలు పోయవలసినది.

## —* పాలాశవిధిః *—

పాలాశవిధిగా కర్మచేయుటకు మునుపు కర్త క్షౌరము చేసి కొనవలయును. దేశాంతరమునందు మృతినొందినవానికి శరీర సంబంధమైన అస్థులు లేనప్పుడు మోదుగ సమిధలచేతను ప్రేత శరీరముగా ఏర్పరచవలసినది. శిరస్సునందు ४० సమిధలును, కంఠమునందు ౧౦ యును, రొమ్మునందు ३० యుని, కడుపునందు ౨౦ యును, భుజములయందు ౧౦౦ ను, అంగుళములందు ౧౦ యును, బీజమునందు ౧౦ యును, తొడలయందు ౧౦౦ ను, పిక్కలయందు ३० యును, పాద అంగుళములయందు ౧౦ యును నుంచి కంబళదారముచే ఈసమిధల మొత్తమునుకట్టి శరీరాకృతిగా చేయవలయును. పిమ్మట ఆరూపమునకు స్నానము చేయించి అలంకరించి వస్త్రము గట్టి, కృష్ణాజినమునందునిచి ఆవాహనచేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి మూడు ప్రాజాపత్య కృఛ్రములచేసి.

శ్లో॥ యత్రయత్ర గతః ప్రేతః సంస్కారరహితస్తథా ।
పలాశ కర్మణాంతృప్తిం ప్రాప్య గచ్ఛ యథాసుఖం ॥

ఈ ప్రకారముగా ప్రార్థనచేసి పిమ్మట సర్వ ప్రాయశ్చిత్తముచేసి కర్ణమతంపరేయువాగ్ం సమిత్యాది సర్వంకృత్వా ప్రేతాగ్నౌ । అగ్నే ప్రేహి ప్రథమో దేవయతాం ॥ అను మంత్రము చేత హోమముచేసి ప్రేత రూపమగు పలాశ శాఖ ప్రతిమను దహించవలయును. అస్థి సంచయనము చేయనక్కరలేదు. ఆభస్మమును ఉదకములో వేయవలసినది. నగ్నశ్రాద్ధ శిలా ప్రతిష్ఠ మొదలగు కార్యములను యథావిధిగా చేయవలెను. మోదుగ సమిధలు దొరకనపుడు దర్భ సంస్కారము చేయవలెను.

మాతా పితృవులకు పాలాశ విధిగా కర్మ నారంభించిన దినము మొదలుకొని నిత్యకర్మ౧౦ దినములుచేసి ౧౧వ దినము దశాహస్సు జరిగించి అందు పిమ్మట షోడశ సపిండీకరణము యథావిధిగా చేయవలెను. జ్యేష్ఠ భ్రాత మొదలగు వారలకు పాలాశ విధానముగా కర

చేయునపుడు త్రిరాత్రాశౌచ విధిగా చేయవలెను.

—❀—

## —* ఉదక క్రియా విధిః —

స్మశానాగ్ని యున్నపుడు అస్థి యున్నయెడల యథా విధిగా కర్మ దహనము మొదలుకొని చేయువలసినది. అస్థులు లేనపుడును, శరీరము లేనపుడును, అగ్ని లేనపుడును, దేశాంతరమున మృతినొంది తల్లి దండ్రులకు ఉదక క్రియా విధిగా కర్మ చేయువలెను. ఇది గాక అపత్నీకుఁడు, ఔపాసనము వదలినవాఁడు, పతితుఁడు, పాషండులు, ఆశ్రయించిన వారు, భర్తను చంపిన స్త్రీ అనాచారుఁడు, టియందు ప మృతి నొందిన వాఁడు, వృక్షములనుం పడి మృతి నొందిన వాఁడు, స్ఫోటకముచే చని పోయిన వాఁడు, ఉరి పెట్టుకొని హత్య చేసుకొనిన వాఁడు, కుష్ఠు వ్యాధిపీడుతుఁ డగువాఁడు, పశు సర్పాదులచే మరణించిన వాఁడు, ఈ పైఁ చెప్పిన దుర్మరణముల నొందిన వారలకు పాలాశ విధిగా చేయవలెను. కాని వీరి ఉదక య విధానమున చేయుమని హారీతుఁడను ఋషి చెప్పియున్నాడు.

—❀—

## —* ఉదక క్రియా ప్రకారః *—

కర్త బ్రాహ్మణ సహితుఁడై పుణ్యక్షేత్రమగు నది దొరకిన వరకు ద్రవ్యమును, తిలలు వీటిని సికొని వెళ్ళి బ్రాహ్మణ యనుజ్ఞ వడసి సచేల స్నానముచేసి పాదములను చేతులను కడిగికొని బ్రహ్మ దండము, తిలలు, దర్భలు, హిరణ్యము వీటిని కుడిచేతిలో నుంచుకొ యజ్ఞోపవీతమును సవ్యముగా నుంచుకొని మూడు ప్రదక్షిణముల చే బ్రాహ్మణులకు నమస్కారముచేసి విజ్ఞాపనము చేసికొని నదీ ర మున బ్రాహ్మణుల ఆజ్ఞచే తిలలు మొదలైన ద్రవ్యములనుంచి గాయ చే ప్రోక్షించి నల్లనైనను, ఎర్రనైనను పాషాణమును ఉంచి పాణ ప్రతిష్ఠచేసి కేశవాది నామములచేత స్నానము చేయించి గోదానము మొదలైన దానములనుచేసి కర్ణ మంత్రమునుచెప్పి రోద

నముచేసి స్నానముచేసి కేశవపనము చేసికొని స్నానముచేసి దక్షిణపు దిక్కున గూర్చిపోయి అచ్ఛోట పాషాణమును నుంచి పాషాణమున కభిముఖముగా కూర్చుని యులు చేయవలసినది. సర్వ ప్రాయశ్చిత్తము, షణ్ణిమిత్త ప్రాయశ్చిత్తమును, దశ దానములను చేసి అటు పిమ్మట మోకాటి లోతుగల నీళ్ళలోనుం సంవేశము మొదలుకొని దహనాంతము పైతృ మేధిక కర్మ మంత్రములను జపించి సంచయన మంత్రమును జపించి పిమ్మట శిలాస్థాపనచేసి, యాశిలయందున శిలాస్నానము, మృదాస్నానము,వాసోదకము, తిలోదకమును విడిచి పిండ దానము చేసి నగ్న శ్రాద్ధ నవ శ్రాద్ధములనుచేసి సపిండీ కరణాంతము కర్మ చేయవలసినది. పుత్రులు మొదలగువారు పైఁ జెప్పిన విధముగా చేయవలెను.

—*—

## —* అనుగమన విధిః *—

ఏస్త్రీ మృతినొందిన భర్తతో కూడా అగ్నియందు సహగమనము చేయుచున్నదో యాస్త్రీ పితృ మాతృ కులములకును, భర్త కులమునకును పరిశుద్ధము చేయుచున్నది. పరలోకమున భర్తతో కూడా స్వర్గాది భోగముల ననుభవించు చున్నది.

—*—

## —*బ్రాహ్మణవ్యతిరిక్తానాం పృథక్చిత్యారోహణవిధిః*—

బ్రాహ్మణేతర జాతి స్త్రీలు భర్తతో గూడా యనుగమనము చేయు పక్షమున వేరేచితిని యేర్పఱిచి యాచితియందు దునిచి దహనము చేయవలసినది.

—*—

## —* అనుగమన నిషేధకాలాః —

దుర్మరణముగలిగిన భర్తతోను, తాను రజస్వలగానున్నను, గర్భవతిగానున్నను, భర్తతో సహగమనము చేయకూడదు.

—*—

శస్త్రములు, పర్వతమునుండి పడుట, వృక్షపాతమును, పతితులు, పాషండులు, హత్య, యేనుగులు, గుఱ్ఱములు, శునకములు, విషకీటాదులు, శకటపతనము, స్ఫోటకము, అన్నమును భుజించుచు, క్షయరోగము, అతిసారము, శాకిన్యాది గ్రహములు, మెరుపులు, అంతరిక్షము, సురాపానము, బ్రాహ్మణుఁడు, అన్నము లేక, ఈప్రకారము నానావిధముల మృతినొందుట దుర్మరణములు. దుర్మరణము కలిగినపుడు అమంత్రవత్తుగా సద్యఃకాలమున దహనము చేయవలెను. వీరలకు సంవత్సరాంతమున శాస్త్రోక్తప్రకారముగా ౩౦ ప్రాజాపత్యకృచ్ఛ ప్రాయశ్చిత్తముచేసి, నారాయణ బలిచేసి, కర్మ మంత్ర పూర్వకముగా దహనము మొదలుకొని ఆశౌచము ఉండి కర్మ యథావిధిగా చేయవలయును.

---

## సంవత్సరమధ్యే సంస్కారః.

౬ మాసములకుపైన ౭ వ మాసమున కర్మచేయునపుడు ౬౦ ప్రాజాపత్య కృచ్ఛ్రములుచేసి నారాయణ బలిచేసి కర్మ యథావిధిగా చేయవలెను. ౩ మాసములకు పైన కర్మ చేయునపుడు ౯౦ ప్రాజాపత్య కచ్ఛ్రములచేసి నారాయణబలిచేసి కర్మ చేయవలెను. ౩ పక్షములకుపైన కర్మచేయునపుడు ౧౨౦ ప్రాజాపత్య కృచ్ఛ్రములను చేయవలెను. సద్యఃకాలమున శరీరమున్నపుడు ౧౫౦ ప్రాజాపత్యకృచ్ఛ్ర ప్రాయశ్చిత్తముచేసి నప్పటికిని శాస్త్రోక్తప్రకారముగా ప్రత్యక్ష శరీరమును దహనము చేయకూడదు. లౌకికాగ్నిచే దహనముచేసి నారాయణబలిచేసి అస్థులను తీసికొని ఆవుపాలచేత ప్రక్షాళనముచేసి స్వసూత్రోక్త ప్రకారముగ స్వాగ్నిచే సంస్కారమును చేయవలెను. అస్థులులేని పక్షమున మోదుగ సమిధలచేతను రూపము నేర్పరిచి సంస్కారము చేయవలయును. ప్రాయశ్చిత్తాత్పూర్వం ఆశౌచములేదు. సంధ్యాది క్రియలను చేసికొనవలయును. ఇది ధర్మ విషయము.

—— * అశక్తవిషయము. * ——

దుర్మరణమువలన మృతినొందిన వాని కర్త సద్యస్స్నానమున స్నానముచేసి బ్రాహ్మణ యనుజ్ఞవడసి ౧౫ ప్రాజాపత్య కృచ్ఛ్రాత్మకమైన ప్రాయశ్చిత్తమును, నారాయణబలి చేసి మృతినొందిన వాని శరీరమును పంచగవ్యముచేతను, వరుణ మంత్రముల చెప్పుచు, పవమాన సూక్తము పఠించుచు యథావిధిగా వందనముచేసి అది మొదలు ఆశౌచముండి యథావిధిగా కర్మ చేయవలసినది.

—*—

—— * అకృతచూడ విషయము. * ——

చౌలముగాని వటువునకు, చండాలునిచేతను, అగ్నిచేతను, మెరుపుచేతను, బ్రాహ్మణునిచేతను, శునకముచేతను మృతినొందిన వానికి, వృక్షమునుండి పడినవానికి, యుదకముచేతను, భోజనము చేయునపుడును, వీట్లచే మృతినొందిన వానికి తప్తకృచ్ఛ్రముచేసి క్రియచేయవలసినది.

—*—

—— * అనుపనీత విషయము. * ——

కొండమీదనుండి పడిన వానికి, భోజనము లేని వానికి, ఉదకమునందు మరణించిన వానికి, వీరల పాపనివృత్తికొఱకు ౬ ప్రాజాపత్య కృచ్ఛ్రములను, నారాయణ బలిని చేయవలెను.

—*—

—— * దుర్మరణే కృచ్ఛ్రప్రతి ధిః. * ——

ప్రాజాపత్య కృచ్ఛ్రమునందు ప్రత్యామ్నాయము ౧ గోదానమును, సాంతపనమునందు ౨ గోదానములును, పరాకకృచ్ఛ్రమున ౩ గోదానములను, తప్తకృచ్ఛ్రమున సహితము ౩ గోదానములను, చాంద్రాయణమున ౮ గోదానములను, చేయవలయును. ఇది ధనిక విషయము.

అశక్తి విషయ మెట్లనిన—శక్తి లేనివాఁడు ప్రాజాపత్య కృచ్ఛ్రమునందు ౧ గోదానము చేయవలయును. గోదానముచేయుటకు అశ

క్తుఁడగువాఁడు ౧ వరహా యివ్వవలయును. ఇది ఇచ్చుటకు నశక్తుడైన వాఁడు, అర వరహా ఇవ్వవలయును. దీనికిని శక్తి లేనివాఁడు కాలువరహానైన ఇవ్వవలయును. ఈ ప్రకారముగా ప్రాజాపత్య కృచ్ఛ్ర విషయము గ్రంథమున చెప్పబడియున్నది. ఈవిషయములో శక్తిచేత గాని, అశక్తిచేత గాని లోకాచార ప్రకారము చేయవలయును.

—*—

## —— * స్ఫోటకమృతవిధిః * ——

స్ఫోటకముచే మృతినొందినవార్లకు ౩౻ ఘడియలు ఖననము చేసియుంచి యటు పిమ్మట శవమును బయటతీసి దుర్మరణ ప్రాయశ్చిత్తముచేసి యథావిధిగా కర్మ చేయవలెను.

—*—

## —— * మాతామహ శ్రాద్ధవిధిః * ——

శ్లో॥ మాతామహ్యో ర్మాతులాదేః దౌహిత్ర స్త్వియువహ్నినా।
ఆబ్దికం మాసికాదీంశ్చ తత్తత్సూత్రేణ కారయేత్ ॥

అర్థము॥ మాతామహుఁడు, మాతామహి, మేనమామ మొదలగు వారికి దౌహిత్రుఁడు కర్త అయినపుడు మృతి నొందిన వారి శాఖాగ్నిచేతనే యగ్నిసంస్కారము మొదలైన కర్మ యథావిధిగా ఆబ్దికములను, మాసికములను వారివారి సూత్రములచే చేయవలెను.

—*—

## —— * అబ్దసాపిండ్య విధిః * ——

మృతినొందినవానికి సంవత్సరమునకు పైనెప్పుడు కర్మచేసినను త్రిరాత్ర విధిగా కర్మచేసి, సపిండీకరణముచేసి ఆదినమే శ్రాద్ధము పెట్టి మాసికాదులు చేయ బనిలేదు మృత తిథియందు ప్రతి సంవత్సరమును యథావిధిగా తిథి పెట్టుచు రావలయును.

—*—

## —— * స్నాతకబ్రహ్మచారి అగ్నివిధిః * ——

కృతసమావర్తనస్య అకృతవివాహస్య బ్రహ్మచారిత్వాభావాత్

గృహస్థత్వాభావాచ్చకపాలాగ్న్యుపాసనాగ్న్యయోః ప్రసక్తిఅభావాత్ అన్యాను త్తపనేన ఇతిబోధాయనవచనాత్ ఉత్తపనేనేతరాన్ ఇత్యాపస్తంబవచనాచ్చ ఉత్తపనాగ్నినైవదహేత్ ॥

అర్థము॥ సమావర్తన వ్రతము చేసికొని వివాహము కాక మునుపు మృతించిన వాడు బ్రహ్మచారియును కాడు. గృహస్థుడును కాడు. కావున వానిని కపాలాగ్నిచేతగాని ఔపాసనాగ్నిచేతగాని దహింపరాదు. బోధాయన వచనాను సారముగా వానిని ఉత్తపనాగ్నిచే దహింపవలయును. అపస్తంబుడు ఈలాగే చెప్పియున్నాడు.

—*—

## —* వ్యభిచారిత్యాగః. *—

శ్లో॥ జారేణ జనయేద్గర్భం మృతేవ్యక్తే గతేపతౌ ।
తాంత్యజేత పరేరాష్ట్రే పతితాం పాపకారిణీం ॥

అర్థము॥ పతి మృతినొందిన పిమ్మట గాని, పతి ఏకారణము చేతనైనను దేశాంతర గతుండైయుండు స్థలము తెలియక యుండు నప్పుడుగాని, ఏస్త్రీ జారునిచే గర్భము వహించునో అట్టి పాపాత్మురాలిని తక్షణమే దేశమునుండి వెడల గొట్టవలయును.

—*—

## —* సుమంగలీ విధవావిషయము. *—

శ్లో॥ దహనాత్సంచయనాత్ప్రాక్తు దంపత్యోర్మరణంయది ।
నవైధుర్యం నవైధవ్యం ఇత్యాహ భగవాన్యమః ॥

అర్థము॥ దహనానంతరం సంచయనాత్పూర్వం దంపతులలో నెవరు మృతినొందినను, పురుషునకు విధురత్వ దోషమును, స్త్రీ వైధవ్య దోషమును లేదని యమ స్మృతియందున జెప్పబడియున్నది.

—*—

## — రజస్వల స్త్రీకర్తృక స్నానదిన విమోకశ్రాద్ధ విషయః. —

స్నానదినమున సంవత్సర విమోకము వచ్చినట్టులైన "పునః

స్నానేన శుధ్యతి" అను వచనానుసారముగా సంవత్సర విమోక శ్రాద్ధము చేయవచ్చును.

—*—

## —* మంత్రోచ్చారణవిధిః. *—

శ్రాద్ధమునందు విశ్వేదేవస్థాన నిమంత్రణ బ్రాహ్మణుఁడును, విష్ణుస్థాన నియమిత బ్రాహ్మణుఁడును మంత్రము చెప్పవచ్చుననియు, పితృస్థాన నియమిత బ్రాహ్మణుఁడు సేయరాదనియు వేదవిత్తుల అభిమతము.

—*—

## —* సకృదాచ్ఛిన్న ప్రమాణము. *—

సకృదాచ్ఛిన్న దర్భలు ౨౮ అంగుళముల పొడవుగల పిడికెడు దర్భ యుండవలయునని బ్రహ్మచేఁ జెప్పబడిన .

—*—

## —* విభక్తవిషయః. *—

విభక్తులై అపుత్రులైన సహోదరులలో నెవరికైన మరణము సంభవించిన యెడల భార్యచే కర్మ భర్తకును, భర్తచే భార్యకును కర్మ చేయబడవలయును గాని ఇతరులచేఁ జేయబడఁగూడదు.

—*—

## —* ఏకదినేత్సూర కర్మ వర్జము. *—

అన్న దమ్ములు, తండ్రి కుమారులు ఒక దినముననే నిమంత్రణ యుండరాదు, క్షౌరము చేసుకొనరాదు.

—*—

## —* దూరదేశగత బహుకాలానుగత విషయము. *—

గ్రంథాంతరమున దూరదేశమునకుఁ బోయిన వాఁడు బహుకాలము రాకపోయినను, వానిని గురించి యేమియుఁ దెలియక పోయినను, అతఁడు పూర్వ వయస్కుఁడైన ౨౦ సంవత్సరములును, మధ్యవయస్కుఁడైన ౧౫ సంవత్సరములును, అపర వయస్కుఁడైన ౧౨ సంవత్సరములును గ చిన తరువాత వానికి పైతృమేధిక కర్మను

చేయవలయును. పిమ్మట అతఁడు వచ్చిన నెయ్యి పాత్రలయం దాత
నిని కూర్చుండఁబెట్టి, సర్వౌషధ రసములచే నతనికి అభిషేకము గా
వించి, జాతకర్మాది సంస్కారములఁజేసి పూర్వపత్నితోనే వివా
హము సేయవలయును.

—*—

### * ఉత్క్రమసాపిండ్య విశేషః. *

కాలాదర్శే॥ పితుర్మృతస్య సాపిండ్యంమత్రయో రూర్ధ్వయోః
ద్వయోః। ఏకస్మిన్వాద్వయోర్వాపి జీవతోస్సుత ఆచరేత్॥ ఇతి
ఏకస్మిన్ద్వయోర్వా ఇత్యభిధానాత్ పితామహాదిషు త్రిషు జీవత్సు
నసాపిండ్యం॥

అర్థము॥ తండ్రి గతించి పుత్రుఁడు తండ్రికి ప్రేత కార్యము
లను చేయునప్పుడు, గతించినతండ్రికి పితృపితామహ ప్రపితామహు
లుముగ్గురును జీవవంతులై యుండునపుడు ఆతండ్రికి సపిండీ కరణము
చేయరాదు. వీరిముగ్గురిలో ఎవరైనను మృతినొంది వానికి సపిండీక
రణమునుచేసి పిమ్మట తండ్రికి ఉత్క్రమసాపిండ్యమును చేయవలెను.
సపిండీకరణము చేయకపోయినను తండ్రికి ఏకోద్దిష్టశ్రాద్ధమును చేసి
నపిమ్మట కర్త తాను చేయవలసిన నిత్యకృత్యములును శ్రాద్ధాదికర్మ
లును, శుభకార్యములును చేసికొనవచ్చును.

—*—

### * సపిండీకరణకాలః. *

శ్లో॥ అనన్త్యాత్కులధర్మాణాం పుంసాంచైవాయుషఃక్షయాత్।
అస్థిరత్వాచ్ఛరీరస్య ద్వాదశాహః ప్రశస్యతే॥

అర్థము॥ కులధర్మంబు లనేకము లగుట వలనను, దినదినమున
కును ఆయుఃక్షీణము గలుగుటచేతను, మానవశరీరము అస్థిరముగాన,
సపిండీకరణము ౧౨వ దినముననే చేయవలయునని మహర్షులచేఁ
జెప్పబడియున్నది.

—*—

——* దేశాంతర జ్ఞాతీనాం తిలోదకవిధిః. *——

శ్లో ॥ సపిండీకరణాత్పూర్వం ప్రమీత శ్రవణం యది ।
జ్ఞాతీనాం వపనం చైవ దర్భస్తంబే తిలోదకమ్ ॥

అర్థము॥ దశాహానంతరము సపిండీకరణాత్పూర్వం జ్ఞాతిమరణము వినిన క్షౌరము చేసికొని దర్భకూర్చయందున సంఖ్య ప్రకారము తిలోదకమును విడువవలయును.

——*——

——* నామజ్ఞానే నామగ్రహణము. *——

శ్లో ॥ పృథివీషత్పితా వాచ్యః తత్పితాంతరిక్షసత్ ।
అభిదానే తిరోదానే దివిషత్ప్రపితామహః ॥

అర్థము॥ పితృ పితామహ ప్రపితామహులలో నెవరిపేరైనను దెలియనియెడల నీదిగువరీతిగాఁ జెప్పవలెను. తండ్రికి పృథివీషత్ శర్మయనియు, తాతకు అంతరిక్షసత్ శర్మయనియు, ప్రపితామహునికి దివిషత్ శర్మయనియుఁ జెప్పవలయును.

స్త్రీవిషయమున— పృథివీషం నామ్నీం, అంతరిక్షసత్ నామ్నీం, దివిషత్ నామ్నీం, అని క్రమముగాఁ జెప్పదగును.

గోత్రము తెలియనియెడల కాశ్యపగోత్రమును జెప్పవలయునని గ్రంథాంతరమున జెప్పబడియున్నది.

——*——

——* ఆశౌచే సంధ్యావందనవిధిః. *——

శ్లో ॥ స్వాధ్యాయజపహోమాది నాశౌచే వర్జయేత్సదా ।
సంధ్యాం తు మనసా కుర్యాత్ అర్ఘ్యమాత్రం సమంత్రకం ॥

——*——

——* శ్రాద్ధే విషనాడికా దోషాభావః. *——

శ్లో ॥ స్నానే దానే జపే హోమే వైశ్వదేవే సురార్చనే ।
ప్రాయశ్చిత్తే తథా శ్రాద్ధే ప్రశస్తా విషనాడికాః ॥

శ్లో ॥ ఆసనే శయనే భోజ్యే మలమూత్రోత్సర్జనే తథా ।
ఉగ్రకర్మణ్యస్త్రవిధే ప్రశస్తా విషనాడికాః ॥

## వివాహమధ్యే వరస్య మాతాపిత్రోరేక మృతిర్విధిః.

వాక్యం ॥ యది వివాహమధ్యే వరస్య మాతాపిత్రోరేకస్య మృతిర్భవేత్ తర్హి అసౌ వేదజ్యేష్ఠశ్చేత్ ప్రధానహోమాది శేషహోమాంతం కర్మ తదానీమేవకృత్వా కంకణం విసృజ్య స్వయం గత్వా తత్కర్మ కుర్యాత్ ॥

వివాహమందు వరుని తల్లిదండ్రులలో నెవరైనను చనిపోయినవరుండు జ్యేష్ఠుండైన ప్రధానహోమము మొదలు శేషహోమమువరకు అప్పుడే జరిగించి కంకణవిసర్జన చేసి పిమ్మట పితృకర్మను చేయవలసినది.

మరియు, చౌలమందును, ఉపనయనమందును, వివాహమందును, వరుని తల్లిదండ్రుల మృతి సంభవించినయెడల మిగిలిన కార్యములను పూర్తిచేసి పిమ్మట పైతృమేధిక కార్యములను చేయవలయును.

వివాహమున ఔపాసనమునకుం బూర్వము వధూవరులలో నెవరైనను మృతినొందిన, మరియొకరు స్థాలీపాకమును ఒనరించి మరునాటి దినమున ప్రేతకార్యమును జేయవలెను.

---

## శ్రాద్ధస్థల నిరూపణము.

పరిశుద్ధమగు ప్రదేశమున గోమయముచే నలకవలయును. స్వగృహమునం జేయ సందర్భము లేనట్లైన నదీతీరములందును, పుణ్యక్షేత్రములందును, పర్వత చర్యాలయందును, రహస్యప్రదేశములయందును, శ్రాద్ధము చేసినయెడల పితృదేవతలు తృప్తిని బొందుచున్నారు. కాన ఎప్పటికిని పరగృహమందు శ్రాద్ధము చేయరాదు. ఎవ్వడుగాని మోహంబుచే పరగృహమందునం జేసెనేని ఆశ్రాద్ధఫల మాగృహాపితృదేవతలచే నపహరింపబడును. అడవులు, పర్వతములు తీర్థములు, దేవాలయములు, అస్వామికములు గావున వానిలో జేయబడిన శ్రాద్ధము ఇతరులచే గ్రహింపబడదు. ఆస్థలములందు నువ్వులం

జల్లి అజమును బంధించి శ్రాద్ధము చేయవలయును. తిలలు లేనిచో సర్వము రాక్షసులచే హరింపబడుదగును.

—※—

## —※ కర్మాచరణ ఫలము. ※—

శ్లో॥ సునిర్వృత్తాః క్రియాశ్చేత్స్యుర్దాశౌచనియమైస్సహ ।
ప్రాప్నువంతి పితృత్వంహి ప్రీయతాః కర్తృబంధవః ॥

శ్లో॥ పితౄణాంచ ప్రసాదేన కర్తుర్వంశోభివర్ధతే ।
శ్రేయసాంచాభివృద్ధిస్స్యాద్భూయసాముత్తరోత్తరమ్ ॥

శాస్త్రవిహిత దేశకాలములయందు శాస్త్రోక్తవిధిగా ఆశౌచ నియమములతో నాచరింపఁబడిన కర్మచే పితృదేవతలు తృప్తినొంది, కర్తవంశాభివృద్ధియు, కల్యాణవృద్ధియు కలుగఁజేయుచున్నారు.

పైతృమేధిక ప్రకరణము ※ సమాప్తమ్.

ప్ర స్తు.

శ్రీదక్షిణామూర్తయేనమః.

# అపరసిద్ధాంతము.

# శ్రాద్ధప్రకరణము.

## శ్రాద్ధశబ్దార్థః.

దేశకాలముల ననుసరించియు, సత్పాత్రయందును, విధి ప్రకారము శ్రద్ధతో పితృదేవతులనుగురించి బ్రాహ్మణుల తృప్తిపరచుటయే శ్రాద్ధమని పేరు.

## శ్రాద్ధకాలాః

అమావాస్య, అష్టకశ్రాద్ధములు, వృద్ధిశ్రాద్ధము, మహాలయపక్షము, అయనములు, సంక్రాంతులు ఈదినములలో శ్రాద్ధములను బ్రాహ్మణసంపత్తియును, ధనసంపత్తియును గలిగిన తప్పక పెట్టవలయును.

## వ్యతీపాత లక్షణము.

వ్యతీపాత, గజచ్ఛాయ, చంద్ర సూర్య గ్రహణములు, ఇవి సహితము శ్రాద్ధకాలములు.

## అష్టకశ్రాద్ధ లక్షణము.

హేమంత ఋతువునందును, శిశిరఋతువునందును, కృష్ణపక్ష అష్టమీలు అష్టక శ్రాద్ధముల కాలములు.

### ——* వృద్ధిశ్రాద్ధలక్షణము. *——

పుత్రజన్మము, వివాహాది శుభకార్యములయందు వృద్ధియనెడు నాందీశ్రాద్ధమును చేయువలయును.

——*——

### ——* సంక్రమణముల లక్షణము. *——

మేషాది ద్వాదశరాసులయందు నొక్కొక్క రాశిలోను సూర్యుడు ప్రవేశించు దినము సంక్రమణ మనబడును.

——*——

### ——* అయన లక్షణము. *——

సూర్యుడు కటకరాశియందున ప్రవేశించునప్పుడు దక్షిణాయనపుణ్యకాలమును, మకరరాశియందు ప్రవేశించునపుడు ఉత్తరాయన పుణ్యకాలమును ఏర్పడుచున్నవి.

——*——

### ——* వ్యతీపాతనామ. *——

అమావాస్య ఆదివారసహితమును శ్రవణము, ధనిష్ట, ఆర్ద్ర, ఆశ్రేష, మృగశిర, ఈనక్షత్రములతో కూడినదియునైన యది వ్యతీపాత. ఇట్టి వ్యతీపాతతో వ్యతిపాతయోగము సహితముచేరిన నయ్యది మహావ్యతిపాత యనంబడును.

——*——

### ——* గజచ్ఛాయ లక్షణము. *——

మఖా, హస్తానక్షత్రములలో చంద్రుడు ప్రవేశించి యుండినది గజచ్ఛాయ యనబడును.

——*——

### ——* గ్రహణే శ్రాద్ధస్యకాలవిశేషః. *——

గ్రహణస్పర్శకాలమున పితృదేవతలను గురించియు, మధ్యకాలమున మంత్రానుష్ఠానములను చేయవలెను. మోక్షకాలమున శ్రాద్ధాదికములు చేసినయెడల నవి రాక్షసప్రీతి యగుచున్నవి.

——*——

## యుగాది నిర్ణయః.

వైశాఖ శుక్ల తృతీయ, కార్తీక శుద్ధ నవమీ, మాఘ శుద్ధ పౌర్ణమీ, భాద్రపద బహుళత్రయోదశి, ఈనాలుగు తిథులు యుగాదులనంబడును. ఈయుగాదులయందు శ్రాద్ధాది తర్పణములఁ జేయవలెను.

## మన్వాది నిర్ణయః.

ఆశ్వీజ శుద్ధ నవమి, కార్తీక శుద్ధ ద్వాదశి, చైత్ర భాద్రపద శుద్ధతృతీయలు, ఫాల్గుణ బహుళ అమావాస్య, పుష్య శుద్ధ ఏకాదశి, ఆషాఢ శుద్ధ దశమి, మాఘ శుద్ధ సప్తమి, శ్రావణ బహుళ అష్టమి, ఆషాఢశుద్ధపౌర్ణమి, కార్తీక ఫాల్గుణ చైత్ర జ్యేష్ఠమాసపౌర్ణమీలు మన్వాదులు శ్రాద్ధాది తర్పణములఁ జేయదగినకాలములు.

## మహాలయపక్షనిర్ణయః.

భాద్రపద కృష్ణపక్షమున సూర్యుఁడు కన్యారాశియందు ప్రవేశించిన నాపక్షము మహాలయపక్షము ఈపక్షమున ప్రతిపత్తు మొదలు అమావాస్యపర్యంతము ప్రతిదినమును పితృదేవతలను గురించి శ్రాద్ధాది తర్పణములఁ జేసినయెడల పితృదేవతలు సంతోషించుటయేగాక ఆయుస్సును, ఐశ్వర్యమును వృద్ధిపఱచుచున్నారు.

భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్యవరకు చేయుటకు శక్తిలేనపుడు పంచమిమొదలు అమావాస్యవరకు చేయవలసినది. దీని కశక్తమైనయెడ అష్టమి మొదలుకొని అమావాస్యవరకు ప్రతిదినమును చేయవలెను. అట్లు చేయుటకును శక్తిలేనియెడ దశమిమొదలుకొనినైనను చేయవలెను. రోగముచేతఁగాని ఆశౌచముచేతగాని ఇట్లుచేయుటకు వీలులేనియెడల అమావాస్య దినమున ముఖ్యముగా తప్పక చేయవలెను. ఇట్లు లేని పక్షమున సూర్యుఁడు కన్యనుండి తులారాశి ప్రవేశించినది మొదలు వృశ్చికరాశి పోవు వరకును సకృన్మహాలయములను పిండసహితముగా చేయవలెను.

అట్లును చేయనివారి పితృదేవతులు శాపము నొసంగుచున్నారు.

ఈమహాలయ శ్రాద్ధము చేయుటచే గలుగుఫలము ఈదిగువ వివరింపబడినది.

మహాలయపక్షమున నొకదినము శ్రాద్ధము చేసినయెడ నొక గయాశ్రాద్ధము చేసినంత ఫలము. మహాభరణీ దినమున శ్రాద్ధము పెట్టిన ౪ గయాశ్రాద్ధములు చేసినంతఫలము. ద్వాదశియందు శ్రాద్ధముచేసిన ౧౦౦ గయాశ్రాద్ధముల ఫలము గలదు. అమావాస్యయందున సకృన్మహాలయముచేసిన ౧౦౦౦ గయాశ్రాద్ధముల చేసిన నెంత ఫలమో నంతఫలము గలుగుచున్నది.

---

## గ్రంథాంతరే.

ఈమహాలయ పక్షమున తండ్రి మృతతిథియందైనను తిథి ముఖ్యముగా చేయవలసినది.

---

## సూతకాంతరిత శ్రాద్ధనిర్ణయః.

జాతాశౌచ మృతాశౌచమధ్య ప్రత్యాబ్దికము నిలిచినపుడు ఆశౌచాంత్య దినమున ప్రత్యాబ్దిక శ్రాద్ధమును యథావిధిగా చేయవలెను. ఆశౌచాంత్యదినమున శూన్యతిథి వచ్చినప్పుడు ఆదినము ఉపవాసము ఉండి మరుదినము శ్రాద్ధము పెట్టవలెను.

---

## దేశాంతర స్థితకర్తృశ్రాద్ధవిధిః.

అనగ్నికుడు, భార్య సమీపములో లేనివాడు, దేశాంతరమందున్నవాడు, భార్య రజస్వలైనపుడు ప్రత్యాబ్దికమందు అన్నశ్రాద్ధము పెట్టవలయును. ఈ పైజెప్పిన కార్యములయందు అన్నశ్రాద్ధము చేయుటకు వసతి పడనపుడు మృతాహస్సును విడువక ఆదినమందు హిరణ్యశ్రాద్ధమునుగా, ఆమశ్రాద్ధముగాని చేసి మ్మట నొక పక్షము లోపల అన్నశ్రాద్ధము చేయవలెను.

---

### రజస్వలాకర్తృక శ్రాద్ధవిధిః.

స్త్రీ కర్తృకమైన శ్రాద్ధములయందు ఆ స్త్రీ రజస్వలైనపుడు ౫ వ దినమున శ్రాద్ధమును పెట్టవలయును.

### శ్రాద్ధభోజనీయ బ్రాహ్మణ పరీక్ష.

శ్రాద్ధమునకు పూర్వ దినమునందు వేదమును సాంగముగా చదివిన వారిని, రోగము లేని వారలను, గృహస్థులను, బంధువులను మంత్రణ చెప్పవలయును.

### శ్రాద్ధే భోజనీయాః.

వేదము పఠించినవాఁడు, శ్రోత్రియుఁడు, బ్రహ్మవేత్త, పూర్వ వయస్కుఁడు, వేదార్థము నెఱిగినవాఁడు, సామవేది, ఉపనిషత్తులు తెలిసినవాఁడు, కర్మనిష్ఠుఁడు, తపోనిష్ఠుఁడు, పంచాగ్ని మధ్యమున తపస్సు చేయు బ్రహ్మచారి, పితృ మాతృలయందు భక్తి గలవాఁడు, దౌహిత్రుఁడు, ఋత్విక్కుఁడు, అల్లుఁడు, సోమయాజి, మామగారు, మేనమామ, శిష్యుఁడు, మాతామహుఁడు, గురువు, మేనల్లుఁడు, జీవ పితృఁడు, బంధువు, వీరలు నిమంత్రణ చేయుటకు తగినవారు.

### శ్రాద్ధే వర్జనీయ బ్రాహ్మణాః.

రోగము కలవాఁడు, అంగహీనుఁడు, గుడ్డివాఁడు, తండ్రి చని పోయిన పిమ్మట జనించినవాఁడు, నిజభర్తకు గాక నితరులకు పుట్టిన వాఁడు, గోళ్లు పుచ్చిపోయిన వాఁడు, పళ్లు పుచ్చినవాఁడు, ద్రవ్యలాభమునకు వేదమును చెప్పినవాఁడు, నపుంసకుఁడు, కన్యాదూషకుఁడు, మహాశాపగ్రస్థుఁడు, అన్నను వదలిపెట్టి వివాహము చేసికొనినవాఁడు, మిత్రద్రోహి, పాపాత్ముఁడు, సోమతీగను విక్రయించు వాఁడు, మాతా పితృ గురువులను వదలినవాఁడు, కర్మత్యాగి, నాస్తికుఁడు, వీరలను శ్రాద్ధాదులయందు నిమంత్రణ చెప్పరాదు.

### —*గ్రంథాంతరే.*—

సముద్రయానము చేయువాఁడు, నిర్బంధముగా నుండువాఁడు, తైల విక్రయము చేయువాఁడు, చిత్రకుఁడు, మద్యపానము చేయువాఁడు, డాంబికుఁడు, రసవిక్రయము చేయువాఁడు, గురుశిష్యులను, భూతవైద్యుఁడు, చ్ఛివాఁడు, వేదనిందకుఁడు, గుర్రములు, పశువులు, ఏనుగులు, ఒంటెలు వ్యాపారము చేయువాఁడు, నదులను భేదించువాఁడు, వృక్షములను నరుకువాఁడు, అనాచారుఁడు, నిత్య యాచకుఁడు, కృషిజీవనము చేయువాఁడు, పెద్దలచే నిందింపబడినవాఁడు, శవమును మోయువాఁడు, స్వగోత్రుఁడు, వీరలను శ్రాద్ధాదులయందు నిమంత్రణ చెప్పరాదు.

—*—

### —*విశేషమాహ.*—

అపత్నీకుఁడు, గర్భిణీపతి, వేదమురానివాఁడు, జ్ఞాతి, రజస్వలాపతి, బ్రహ్మచారి, యోగి, వానప్రస్థుఁడు, సన్యాసి, ఆహితాగ్ని, పురిటిలోనుండు దాని భర్త, అన్నదమ్ములు, తండ్రి కుమారులు, వీరలను శ్రాద్ధాలయందు నిమంత్రణ చెప్పరాదు.

—*—

### —*గ్రంథాంతశ్రాద్ధభోజనీయాః.*—

స్వశాఖవాఁడు, స్వకులస్థుఁడు, సగోత్రుఁడు, నిత్య మాపాసనము చేయువాఁడు, పుత్రసంతానము గలిగిన అపత్నీకుఁడు, వీరలను శ్రాద్ధములయందు నిమంత్రణ చెప్పవచ్చును.

—*—

### —*అనేక శ్రాద్ధ సన్నిపాతే.*—

ఒక దినమునం దనేక శ్రాద్ధములు చేరినపుడు నైమిత్తక శ్రాద్ధములను నానా కాలములయందు చేసి, ప్రత్యాబ్దిక శ్రాద్ధములను, అపరాహ్ణాముననే తప్పక చేయవలెను. ఒక దినమున ఏక దేవతాకములైన నిత్య శ్రాద్ధమును, కామ్య శ్రాద్ధమును, వచ్చినపుడు పితృ శ్రాద్ధము ముందును, మాతృశ్రాద్ధము వెనుకయును, పిమ్మట దర శ్రా

మును, తరువాత మహాలయ శ్రాద్ధమును, చేయవలెను. దర్శ సంక్రమణమును, గ్రహణమును ఒక దినమునందు వచ్చినపుడు ఆయా కాలములయందు దాయా శ్రాద్ధములను చేయవలెను. దర్శయందు మాసికము వచ్చినపుడు ముందుగా మాసికమును పెట్టి పిమ్మట దర్శ శ్రాద్ధమును చేయవలెను. దర్శయందున ప్రత్యాబ్దీకము వచ్చినపుడు ముందుగా ప్రత్యాబ్దికమును చేసి అటు పిమ్మట దర్శ శ్రాద్ధమును చేయవలెను. ఒక దినమునం దనేక ప్రత్యాబ్దిక శ్రాద్ధములు వచ్చినపుడు ముందుగా పితృశ్రాద్ధము, అటు పిమ్మట మాతృ శ్రాద్ధము, తరువాత మాతా మహ శ్రాద్ధము, పిమ్మట జ్యేష్ఠభ్రాత మొదలగువారి శ్రాద్ధములను వరుసగా చేయవలెను. మృతి నొందిన సంవత్సరాంతమున ననగా ౩౬౦ వ దినమున తిథి ద్వయము వచ్చినపుడు ముందుగా ఆదినమున సాంవత్సరీక విమోకమునుచేసి పిమ్మట తిథిని పెట్టవలయును.

—✻—

## ——✻ నిమంత్రితకాలః. ✻——

కర్త శ్రాద్ధ దినమున నిత్యకర్మానుష్ఠానములం దీర్చికొని సర్వలక్షణయుక్తులగు బ్రాహ్మణులను ప్రార్థనా పూర్వకముగా నిమంత్రణ చెప్పవలయును.

—✻—

## ——✻ నిమంత్రణ ప్రకారః. ✻——

కర్త ప్రాచీనావీతి చేసికొని పితృస్థానమునకు నియామకము చేసికొనిన బ్రాహ్మణునికి నమస్కారము చేసి నిమంత్రణ చెప్పవలెను. సవ్యము చేసికొని విశ్వేదేవస్థానమునకు బ్రాహ్మణునికి నమస్కారము చేసి నిమంత్రణ చెప్పవలయును.

—✻—

## ——✻ బ్రాహ్మణసంఖ్య. ✻——

విశ్వేదేవస్థానమునందు ఇద్దరు, పితృస్థానమున ముగ్గురు, విష్ణుస్థానమున ఒకడు ఈప్రకారము బ్రాహ్మణులను నిమంత్రణ చెప్పవలయును.

గ్రంథాంతరే॥ విశ్వే దేవస్థానమున ఒకడు, పితృస్థానమున ఒక చెప్పవలయును. బ్రాహ్మణులు దొరకని పక్షమున మృత తిథి తప్ప కుండునటుల ఆ దినమున పితృస్థానమున ఒక బ్రాహ్మణుని చెప్పి విశ్వ దేవస్థానమున కుశరూపముగా బ్రాహ్మణుని ఆవాహనచేసి, శ్రాద్ధము పూర్తి అయిన తరువాత విశ్వే దేవతాస్థానముననున్న యన్నము నుదకములో కలి వేయవలెను.

—*—

## * అతీత నిమంత్రితః. *

ఏ బ్రాహ్మణుఁడు నిమంత్రణకు ఒప్పుకొని రాకుండ మరియొక స్థలములో భోజనముచేయునో వాఁడు నూరునరకములను అనుభవించి మ్మట చండాలత్వమును ననుభవించు చున్నాడు.

—*—

## * నిమంత్రిత బ్రాహ్మణ పరిత్యాగేదోషః.

ఏ బ్రాహ్మణుఁడు బ్రాహ్మణునీ నిమంత్రణచెప్పి వారిని వద పెట్టి మరి యొకరినిచెప్పి శ్రాద్ధమును చేయుచున్నాఁడో వాఁడు బ్రహ్మ హత్యకు సమానమగుపాపమునుపొంది పిమ్మట శూద్రయోనియందు పుట్టు చున్నాఁడు.

—*—

## * నిమంత్రితస్య శ్రాద్ధకాలాతి క్రమణే. *

శ్రాద్ధమునకు నిమంత్రణ ఒప్పుకొని సకాలమునకు, రాకున్న బ్రాహ్మణుఁడు దేవతలకును పితృ దేవతలకును కర్తకును ద్రోహము చేసినవాఁడై పిమ్మట నరకాగ్నిచే దహింపబడును.

—*—

## * దక్షిణదానము. *

భోక్తలు ఆశీర్వచనమైన పిమ్మట కర్త భోక్తలకు వస్త్ర ములు పాత్రలు, బంగారుగాని, వెండిగాని పితృదేవతుల తృప్తికొ రకు దక్షిణ ఇరువురు బ్రాహ్మణులకు సమత్వముగా నివ్వవలెను.

—*—

## శ్రాద్ధశేషాన్న భోజనవిధిః

కర్త శ్రాద్ధమును పూర్తిచేసి పృథక్పాకముచే వైశ్వదేవము చేసి అటు పిమ్మట భృత్యులు, పుత్రులు, బంధువులు, స్నేహితులు వీరలతో సహా శ్రాద్ధశేషాన్నమును భుజించవలయును. ఈప్రకారము కర్త శ్రాద్ధ శేషాన్నమును భుజింపడేని యా శ్రాద్ధము వ్యర్థము.

*

## ఏకాదశ్యుపవాసాది నియమః.

కర్త నిత్య ఏకాదశీ వ్రతమును చేయునపుడు నిత్య నైమిత్తిక శ్రాద్ధములచేసి ఆ దినమున తత్ శేషాన్నమును నాఘ్రాణించి మరు దినము ఉదయమున పరేహని తర్పణమునుచేసి అటు పిమ్మట ప్రాతః కాల భోజనము చేయవలసినది.

*

## శ్రాద్ధదినే కర్తృభోక్తృ నియమాః.

కర్త, భోక్త వీరిరువురును శ్రాద్ధమైనపిమ్మట రాత్రిభోజనము చేయడమును, మార్గము నడచుటయు, గుర్రము, పల్లకి, బండి వీటిని నెక్కిపోవుట, ఆయాసము గలపనినిచేయుట, సంభోగము చేయ రాదు.

*

## శ్రాద్ధాంగ తర్పణవిధిః.

శ్రాద్ధమునుచేసిన మరుదినమున పరేహని తర్పణమును ప్రాతః కాల స్నానానంతరము శ్రాద్ధదినమున శేషించిన దర్భలు,తిలలు,వీటి సికొని సంకల్ప పూర్వకముగా శ్రాద్ధాంగ తర్పణమును చేయవలెను. ప్రాతఃకాలమున విడువబడు తిలోదకము అమృత తుల్యము. రెండవ జామున విడువబడునది క్షీరతుల్యము; మూడవ యామమున నుదక సమానము; నాలుగవ యామమున విడువబడెనేని యది రక్త సమానము. కావున ఉషఃకాలమున స్నానముచేసి శ్రాద్ధాంగ తర్పణ మును జేసి అటు పిమ్మట పునః స్నానము చేసి సూర్యోదయముతో కూడా సంధ్యావందనము చేయవలెను. జాతాశౌచ మృతాశౌచ ములు వచ్చినను పరేహని తర్పణము విడువవలెను. తే మొదల

నా శ్రాద్ధము వ్యర్థము. పునః శ్రాద్ధము చేయవలెను. మాతాపితృ శ్రాద్ధములయందు తప్ప నితర శ్రాద్ధములయందు పరేహాని తర్పణము లేదు; గాని శ్రాద్ధాంతమున సద్యస్తిల తర్పణము చేయవలెను. దర్శ శ్రాద్ధము, గయా శ్రాద్ధము, ప్రత్యాబ్దిక శ్రాద్ధము వీట్లయందు పరేహాని తర్పణము చేయవలసినది. దర్శ శ్రాద్ధమున తిల తర్పణము ముందుగాను, మహాలయ శ్రాద్ధమున నంత్యమునను, ప్రత్యాబ్దిక శ్రాద్ధమున మరునాడును తిలతర్పణము విడువవలయును.

---

## * మహాలయ తర్పణము. *

పక్ష శ్రాద్ధము చేయువారు శ్రాద్ధాంతమున ప్రత్యహం తర్పణము చేయవలెను. సకృన్మహాలయము చేయువారు పరేహాని తర్పణము చేయవలెను.

---

## * పితృవ్యాది కారుణ్యశ్రాద్ధే తర్పణవిధిః.

కారుణ్య శ్రాద్ధములందు తిల తర్పణమును శ్రాద్ధాంతమున చేయవలెను. మాతాపితృవులకు మరు దినము చేయువలెను.

---

## * జీవత్పితృకస్యమాతృశ్రాద్ధే తర్పణవిధిః. *

తండ్రి జీవించి యుండెనేని పుత్రుడు తల్లి శ్రాద్ధమును మాత్రము చేయవలయును. శ్రాద్ధాంగ తర్పణము చేయ నక్కర లేదు. అతివాసము లేదు.

---

## * సపిండీకరణాను మాసికాదిషు తర్పణవిధిః. *

పక్ష శ్రాద్ధము, హిరణ్య శ్రాద్ధము, అష్టక శ్రాద్ధము, అనుమాసికములు, వృద్ధి శ్రాద్ధము, సపిండీకరణము, సంవత్సరవిమోకము, ఈ శ్రాద్ధములయందు తిల తర్పణము చేయవలయును. పరేహాని తర్పణము చేయబని లేదు. సపిండీ కరణమైన పిమ్మట వైశ్వదేవము చేసి అటు పిమ్మట మాసిక తర్పణము చేయావలెను.

——* శ్రాద్ధదినే బ్రహ్మయజ్ఞాది విధిః *——

శ్రాద్ధమును పెట్టి, వైశ్వదేవముచేసి, పిమ్మట తిలలు లేకుండ బ్రహ్మయజ్ఞ తర్పణము చేయవలెను.

——*——

——* సంకల్ప శ్రాద్ధవిధిః *——

రోగముచే నశక్తుఁడు, ద్రవ్యహీనుఁడును, సంకల్ప విధానముగా శ్రాద్ధమును చేయవలెను. సంకల్ప శ్రాద్ధమనగా ఆవాహనము, అగ్నౌకరణము, పిండములు, అర్ఘ్యము, వికిరము, ఉచ్ఛిష్టపిండము, స్వధోచ్యతాం యనుట యివి లేని శ్రాద్ధము.

——*——

——* విభక్తిలింగాజ్ఞానే. *——

శ్రాద్ధమును పెట్టునపుడు విభక్తి జ్ఞానమును లింగజ్ఞానమును లేక సంకల్పముచేసి శ్రాద్ధము పెట్టినయెడల దేవతలును, పితృదేవతలును హవ్యకవ్యములను పుచ్చుకొనక పోవుచున్నారు.

——*——

——* మహాలయే అపుత్రాణాం సపుత్రాణాంచ శ్రాద్ధవిధిః *——

మహాలయ శ్రాద్ధమున పుత్రులున్నవారికిని, లేనివారికిని ఏకోద్దిష్ట విధానముగా ఏకవచనముచే వసురూపముచే నర్ఘ్య పిండములను పెట్టవలయును.

——*——

——— మాతౄణాం బహుత్వేవిధిః- ———

మహాలయ శ్రాద్ధమందు కర్తకు సాపత్న మాత లనేకులుండినప్పటికిని మాతృస్థానమును ఒక బ్రాహ్మణునికే ఇవ్వవలసినది.

——*——

——* తక్రదాననిషేధః *——

పితృ శ్రాద్ధములయందు నిమంత్రణ బ్రాహ్మణులకు మజ్జిగను వడ్డించకూడదు. అట్లు వడ్డించినయెడ నాతక్రము రక్త సమానము.

శ్రాద్ధప్రకరణము సమాప్తమ్.

ఫ్రరస్తు.

శ్రీదక్షిణామూర్తయేనమః.

# అపరసిద్ధాంతము.

# జాతాశౌచప్రకరణము.

శ్లో॥ ఆధానే కార్ష్ణి వాక్యాని సంగృహ్య దాయ కేవలం ।
సంగృహ్య కౌ కాదిత్యో లిఖిత్వాశౌచనిర్ణయః ॥

—✻—

## ✻ జాతసూతకము. ✻

జాత సూతకము అల్పమనియు, అధికమనియు రెండు విధములుగ చెప్పబ యున్నది.

—✻—

## ✻ ప్రసూతివిధిః.

తన కూతురు బిడ్డకనియు, భార్య గర్భస్రావమై యున్నపుడు కూతురి సూతకమున కంటె భార్య సూతకమధికము. ఈసూతకము బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులకు వారివారి జాతిభేద ప్రకారముగా వివరించి చెప్పుచున్నాడు.

—✻—

## ✻ స్రావప్రసూతివిధిః. ✻

తల్లికి స్రావపాత ప్రసూతముల యందు సూతక మెన్నిదినములు చెప్పబడినదో అన్ని దినములు క్రమముగా ఆశౌచ ముండవలెను. స్నానము చేసిన యెడల తండ్రికి ఆశౌచము లేదు. జ్ఞాతులకు జాతాశౌచము లేదు.

—✻—

——* ప్రసూతివిషయః. *——

తండ్రి యింట కూతురు ప్రసూతి అయిన యెడల తల్లి ని తండ్రి ని మూడు దినములు సూతకము. ఆరునెలలు వెళ్ళిన తరువాత బిడ్డకనిన దానిని ప్రసూతి యని చెప్పుదురు.

—*—

——* గర్భపాతాశౌచవిధిః. *——

అయిదవ నెల యందైనను, ఆరవ నెల యందైనను గర్భము పోయిన యెడల దానిని గర్భపాతమందురు. మొదటి నాలుగు నెలల లోపల గర్భము పోయిన దానిని గర్భస్రావమందురు. అయిదు నెలల లోపల గర్భపాతమైన తల్లి అయిదు దినములు సూతకము. ఆరు నెలల లోపల గర్భపాతమైన తల్లి ఆరుదినములు సూతకము. అయిదారు నెలల లోపల గర్భపాతమైన యెడల తండ్రి ని జ్ఞాతులకును మూడు దినములు సూతకము కలదు.

—*—

——* గర్భస్రావా శౌచవిధిః. *——

గర్భస్రావము 3 నెలల లోపల అయిన యెడల తల్లి మూడు దినములు ఆశౌచము. నాలుగు మాసములలోనైన తల్లి నాలుగుదినములు ఆశౌచము. ఈ విషయమున తండ్రి ని, జ్ఞాతులకును జాతాశౌచము లేదు.

—*—

——* నాభిచ్ఛేదనాత్పూర్వం శిశుమృతాశౌచవిధిః. *——

బొడ్డు కోయకమునుపే శిశువు మృతినొందిన తల్లికి ౧౦ దినములును, తండ్రి ని జ్ఞాతులకును 3 రోజు లాశౌచము కలదు.

—*—

——* పూర్ణాశౌచవిధిః. *——

బ్రాహ్మణులకు ౧౦ దినములును, క్షత్రియులకు ౧౨ రోజులును, వైశ్యులకు ౧౫ దినములును, శూద్రులకు ఒక మాసమును ఆశౌచము విధింపబడియున్నది. దశరాత్రము జాతాశౌచము.

## శిశోర్మృతాశౌచవిధిః.

శిశువు బొడ్డుకోసిన పిమ్మట మృతినొందినను,కడుపులోనే పోయిపుట్టినను, తల్లికిని, తండ్రికిని, జ్ఞాతులకును ౧౦ దినము లాశౌచము.

## జాతసూతకమధ్యే శుమరణవిధిః.

జాతసూతకమధ్య శిశువు మృతినొందిన యెడల మృత సూతకము అప్పుడే చెడును. ఈ జాతసూతక మధ్యమున మరియొక జాత సూతక మాయనా మృతసూతకము చెడును. అల్పమేకాని, అధికమేకాని, సమమేకాని మృతసూతకముచే జాతసూతకము చెడును.

## పూర్వాశౌచశుద్ధిః.

జాతసూతక మధ్యమందు మరియొక జాత సూతకము అల్పమైనను, సమమైనను నేదియైనను ప్రాప్తమైనను మునపటి జాత సూతకముచే వెనుకటి సూతకము చెడును. అధికసూతకమైన ఎడల దినములచేత చెడును. స్వభావముచేతనే చాలా దినములు జాతసూతకమైన కొంచెపు దినములు మృతసూతకము చెడును. జాత సూతక మధ్యమందు దానితోడ సమానమే కాని, అధికమేగాని, మృతసూతకము వచ్చినపుడు ఆమృత సూతకము చేతను జాత సూతకము చెడును. జాత సూతకముచే మృతసూతకము చెడదు.

## రాత్రిజాతసూతకవిధిః.

జాతసూతకము రాత్రి నాలుగవ ఝామున ఏ మాత్రము శేషముండినను పూర్వ సూతకముతోడ సమమేగాని, అల్పమే కా. మరియొక జాతసూతకమువచ్చినను పూర్వసూతకము మీదను రెండు దినముల సూతక మాచరింపవలయును. ౧౦ వ దినము వేకువఝామున్న జాతసూతకమువచ్చినను నామీద మూడుదినము లాచరింపవలయును.

జాతాశౌచ ప్రకరణము సమాప్తమ్.

శ్రీ ర స్తు.

శ్రీదక్షిణామూర్తయేనమః.

# అపరసిద్ధాంతము.

## మృతాశౌచప్రకరణము.

మృతసూతకము అల్పమనియు, అధికమనియు రెండు విధములుగఁ జెప్పబ యున్నది. వేదశాస్త్ర సంపన్నుడైన గురువున్ను, తన యజ్ఞమందార్త్విజ్యము చేసినవాడును, తనకు ఇచ్చి పుచ్చుకొన్న బంధువులును తమ గోత్రమువారును వీరి సూతకము ఉండగా జ్ఞాతి చచ్చిన అధిక సూతకము ఉండవలెను.

—*—

### * పూర్వాశౌచాహత ఉత్తరాశౌచవిధిః. *

మృతసూతక మధ్యమందు మృతసూతకముతోడ సమమేకాని, అల్పమేకాని మఱియొక సూతకము వచ్చినను పూర్వ సూతకము చేతనే ఉత్తర సూతకము చేదును. దీనికంటె అధిక సూతకమైన దినముల లెక్కయేకాని చెడదు. రాత్రిశేషాదిక జాత సూతకమువలెనే తెలుసుకొనవలయును.

—*—

### * మాతాపుత్ర విషయము. *

దీ వరకు పూర్వ సూతకము చేదునని చెప్పితిమి. ఆమాట జాత సూతకమునందు బిడ్డను గన్నతల్లికిని, మృత సూతకమునందు ప్రేత పుత్రులకును తప్ప ఇతరులకని తెలుసుకొనవలయును. బిడ్డగన్న తల్లిని, ప్రేత పుత్రులకును ౧౦ దినములు వెళ్ళకనే సూతకము నివృత్తి కానేరదు.

### ——* పూర్వాపరసూతకము. *——

పూర్వ సూతకముగాని, అపర సూతకముగాని తల్లిదండ్రుల దైనయెడల దానిచే జ్ఞాతిసూతకము చెడును. పూర్వసూతకము జ్ఞాతి సూతకమైన యెడల దానిచే తల్లిదండ్రుల సూతకము చెడదు.

—*—

### —— *మాత్రాశౌచమధ్యే పిత్రాశౌచవిధిః *——

తల్లిసూతక మధ్యమున తండ్రి మృతినొందిన యెడల ఆదినము మొదలు ౧౦ దినములు సూతకము నాచరించ వలయును.

—*—

### ——* పిత్రాశౌచమధ్యే మాత్రాశౌచవిధిః. *——

పితృ సూతక మధ్యమున తల్లి మృతినొందిన యెడల తండ్రి సూతకము ౧౦ దినములు మీద తల్లికి సూతకము ఒక పక్షిణిని (అనగా ఒక దినమును, ఒక పగులును) సూతకము నాచరించవలయును. జాత సూతకము మృతసూతకమునకు శుద్ధిహేతువు కాదు. అది ఏలననగా పితృ సూతకమునందు మాతృసూతకము వచ్చిన పితృసూతకము మీదను పక్షిణి చెప్పితిమి.

—*—

### ——* పితృమాత్రాశౌచవిధిః. *——

అంతర్దశాహమునందు తల్లి దండ్రుల మరణము వినిన కడమ దినములచేతనే శుద్ధియగును. దశాహము వెళ్ళిన వెనుక వినిన అది మొదలు ౧౦ దినములు సూతకము నాచరించ వలెను. పితృ మాతృవ్యతిరిక్తమైన యెడల వినినది మొదలుకొని ౧౦ దినములు ఆశౌచము నుండఁ బనిలేదు.

—*—

### ——* జ్ఞాత్యాశౌచవిధిః. *——

దశాహము వెళ్ళిన వెనుక జ్ఞాతి మరణము వినిన యెడల 3 మాసముల వరకు మూడు దివసములు ఆశౌచము. నాలుగవ మాసమునుం ఆరు నెలల పర్యంతము ౧' దినము. ౭ వ మాసమునుం

౯ వ మాసమువరకు ఒకపగలు. అంతనుండి స్నానముచేశుద్ధి. పైం జెప్పినమాట ఏకదేశముననుండు జ్ఞాతులను గురించి చెప్పబడినది. దశాహమైన పిమ్మట జ్ఞాతిమరణము మరియొక దేశమందుండి వినిన యెడల స్నానముచేతనే ఆశౌచము నివృత్తియగును. మాసములు, దినములు, లెక్క ఏకదేశమందున్నపుడేగాని మరియొక దేశమునందు నక్కరలేదు.

—*—

## ——* దేశకాలభేద లక్షణము. *——

దేశకాలభేదమైనను, పితృమాతృ మరణమును దశాహమైన పిమ్మట వినినను వినినదినము మొదలు ౧౦ దినములవరకు సూతకము నాచరింపవలయును. భాషాభేదము సహితము. దేశాంతరము అగు చున్నది. కావేరి, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, గంగ, ఈనదుల యొక్క మధ్యప్రదేశము దేశాంతరమని యనుంచుకొనును. ఇది గాక వింధ్యాద్రి, సింహాద్రి మొదలగు పర్వతములునున్నను అది దేశాంతరమని యనిపించుకొనును. పైంజెప్పిన మహానదులుగాని, మహాపర్వతములుగాని, భాషాభేదము కలిగినను, అది దేశాంతర మనిపించుకొనును. ఇవి లేనప్పటికి ని ౩౦ యోజనములు దూరము కలి గినను అదిన్ని దేశాంతరమని యనుపించుకొనును. ఈచెప్పిన దేశాం తరమున ఉన్నవారికి దశాహము వెళ్ళిన పిమ్మట జ్ఞాతిమరణము విని నయెడల స్నానముచేతనే సూతకము నివృత్తియగును. తల్లిదండ్రు లైనయెడల ౧౦ దినములు సూతకము నాచరించవలెను.

—*—

## ——* సాపత్నీమాతృ శౌచవిధిః. *——

సాపత్నీమాతృ మరణమును దశాహము వెళ్ళిన వెనుకగాని, దేశాంతరమునందుగాని వినినయెడల సంవత్సర పర్యంతము ౩ దిన ములు సూతకము. ఈలాగుననే ఆచవతి తల్లియొక్క సొంత కుమా రుడు ఉపనైనము అయినవాడు జ్యేష్ఠుడు గాని, కనిష్ఠుడు గాని, దేశాంతరమందున్నపుడు మూడు దినములు సూతకము నాచరించ

వలెను. వివాహామైన తర్వాత వినిన దినము మొదలు ౧౦ దినములు సూతకము నాచరింపవలయును.

—*—

## —* అనుపనీతాశౌచవిధిః. *—

ఉపనైనము కానివాఁడు దేశాంతరమునందు పితృమాతృమరణము వినినయెడల దశాహాము వెళ్ళినవెనుక స్నానము చేతనే శుద్ధియగును.

—*—

## —* ఉపనైనాత్పూర్వం శిశుమృతిః. *—

పుట్టినది మొదలు ఉపనయనము అగులోపల శిశువు మృతినొందినయెడల తల్లిదండ్రులకు 3 దినములు ఆశౌచము. జ్ఞాతులకు పుట్టినది మొదలు దంతములు వచ్చువరకు స్నానముచేతనే శుద్ధి. దంతములు వచ్చినది మొదలు 3 సంవత్సరముల వరకు ఒకదినము సూతకము. 3 వ సంవత్సరమున చౌలము చేయకపోయినను నాలుగవ సంవత్సరము మొదలుకొని ఉపనైనము చేయులోపల శిశువు మృతినొందిన జ్ఞాతులు, తల్లిదండ్రులు మూఁడు దినములు సూతకము ఉండవలయును.

—*—

## —* చౌలానంతరము శిశుమృతిః. *—

మూఁడవసంవత్సరమునందుగాని, మొదటి సంవత్సరమునందుగాని చౌలము చేసినయెడల ఆచౌలము మొదలుకొని ఉపనైనము చేయువరకును జ్ఞాతులకును, తల్లిదండ్రులకును మూఁడు దినములు సూతకము.

—*—

## —* కన్యామృతాశౌచవిధిః. *—

కుమార్తె మృతినొందిన యెడల తల్లిదండ్రులకు మూఁడు దినములు సూతకము. జ్ఞాతులకు పుట్టినది మొదలు మూఁడు సంవత్సరములలోపల స్నానముచేతనే శుద్ధి. అటుపిమ్మట నాలుగవ సంవత్స

రము మొదలుకొని వివాహమయ్యే వరకు తల్లిదండ్రులకు జ్ఞాతులకు మూడుదినములు సూతకము. వివాహమైన పిమ్మట మృతినొందిన యెడల తల్లిదండ్రులు, సహోదరులు మూడుదినములు సూతకము ఉండవలయును. తనతండ్రి జ్ఞాతులకు స్నానముచేతనే శుద్ధియగును.

—*—

## —* వివాహకన్యా మృతాశౌచవిధిః. *—

వివాహమైన కన్య తండ్రియొక్క గృహమున మృతినొందిన యెడల తల్లిదండ్రులకును సహోదరులకును మూడుదినములు సూతకము. జ్ఞాతులు సూతకము నాచరింపవలసినదిలేదు. ఈకన్య తండ్రియొక్క గృహమునగాక మరియొక స్థలమున మృతినొందినను మునుపటివలనే మూడుదినములు సూతకము నాచరించవలెను.

—*—

## —* పుత్రీగృహే పితృమాత్రాశౌచవిధిః. *—

కూతురింటగాని, మరియొక స్థలమునగాని మృతినొందిన తల్లిదండ్రులకు కూతురుగాని, దౌహిత్రులుగాని పదిరోజులలోపల వినిన యెడల 3 దినములు సూతకము ఉండవలసినది.

—*—

## —* భగినీగృహే భ్రాత్రాశౌచవిధిః. *—

తోడబుట్టినదానింట తోడబుట్టినవాడు మృతినొందిన తోడబుట్టినది మూడు దినములు సూతకము నాచరించవలయును. ఆమె భర్తకు సూతకములేదు. ఇదేప్రకారము అన్నయింటగాని, తమ్మునియింటగాని తోడబుట్టినదిమృతినొందిన అన్నదమ్ములకు 3 దినములు సూతకము. వీరిభార్యలకు సూతకములేదు. అక్కయింట చెల్లెలు మృతినొందిన అక్కకు మూడుదినములు సూతకము. ఆమెభర్తకు సూతకములేదు. చెల్లెలింట అక్కమృతమైన పైచెప్పిన ప్రకారమే ఉండవలయును.

—*—

—* దేశాంతరే భ్రాత్రాశౌచవిధిః. *—

తనయింటగాక మరియొక స్థళమున తోడబుట్టినవాఁడుగా, చెల్లెలుగాని మృతమాయెనేని వీరిరువురికిని పక్షిణి సూతకముండవల సినది.

—*—

—* పితృభగిన్యాది మృతాశౌచవిధిః. *—

తల్లితోడబుట్టినవారు, తండ్రితోడ బుట్టినవారు, తాతతోడ బుట్టినవారు, మాతామహునితోడ బుట్టినవారు, అతని భార్యతోడ బుట్టినవారు, బంధువులు, తనమేనమామలు, తండ్రిమేనమామలు, తల్లిమేనమామలు, తాతభార్యయొక్క మేనమామలు, భార్యలు, వారి బిడ్డలు, తన భార్యయొక్కతల్లి వీరుమొదలైన బంధువులు మృతమై నను పక్షిణి సూతకము నాచరించవలయును. పైఁ జెప్పబడినవారు తన గృహమున మృతినొందినయెడల 3 దినములు సూతకము నాచ రింపవలయును.

—*—

—* శ్వశ్రాది ఆశౌచము. *—

పడుచును ఇచ్చిన యత్తమామలు, కూతురు, అల్లుడు, కొమార్తెయొక్క కొడుకు వీరు తనయింట మృతినొందిరేని మూఁడుదిన ములు సూతకము. మరియొక్కస్థలమున మృతినొందిన ఒక పక్షిణి సూతకము నాచరించవలయును.

—*—

—* ఋత్విఙ్మృతాశౌచవిధిః. *—

ఋత్విక్కుఁడు తనయింటగాని, తనగ్రామమునగాని, మృత మైనయెడల మూఁడు దినములు సూతకము నాచరించవలెను. మరి యొకస్థళమున మృతమైనయెడల ఒకదినము సూతకము.

—*—

—* గురుశిష్య మృతాశౌచము. *—

తనగురువు, శిష్యులు, తనతోకూడా అధ్యయనము చేసిన

—*దేశాంతరే భ్రాతృ శౌచవిధిః.*—

తనయింటగాక మరియొక స్థళమున తోడబుట్టినవాడుగా చెల్లెలుగాని మృతమాయనేని వీరిరువురికిని పక్షిణి సూతకముం సినది.

—*—

—* తృభగిన్యాది మృతాశౌచవిధిః. *—

తల్లితోడబుట్టినవారు, తండ్రితోడ బుట్టినవారు, తాతతో బుట్టినవారు, మాతామహునితోడ బుట్టినవారు, అతని భార్యతో బుట్టినవారు, బంధువులు, తనమేనమామలు, తండ్రి మేనమామ, తల్లి మేనమామలు, తాతభార్యయొక్క మేనమామలు, భార్యలు, వా బిడ్డలు, తన భార్యయొక్క తల్లి వీరు మొదలైన బంధువులు మృతమై నను పక్షిణి సూతకము నాచరించవలయును. పైం జెప్పబ నవారు తన గృహమున మృతినొందినయెడల 3 దినములు సూతకము నా రింపవలయును.

—*—

—* శ్వశ్రాది ఆశౌచము. *—

పడుచును ఇచ్చిన యత్తమామలు, కూతురు, అల్లుడు, కో మార్తెయొక్క కొడుకు వీరు తనయింట మృతినొందిరేని మూడుది ములు సూతకము. మరియొక్కస్థలమున మృతినొందిన ఒక పక్షి సూతకము నాచరించవలయును.

—*—

—* ఋత్విక్శ్మృతాశౌచవిధిః. *—

ఋత్వికుడు తనయింటగాని, తన గామమునగా, మృత మైనయెడల మూడు దినములు సూతకము నాచరించవలెను. మ యొక మున మృతమైనయెడల ఒకదినము సూతకము.

—*—

—* గురుశిష్య మృతాశౌచము. *—

తనగురువు, శిష్యులు, తనతోకూడా అధ్యయనము చే

కర్తకు 3 దినములు ఆశౌచము కలదు. పుత్రుండే కర్త అయినపుడు పూర్వమందు సూతకము నాచరించినగాని పునర్దహనమందు ౧౦ దినములు సూతకము.

సగోత్రాశౌచము సమాప్తము.

—*—

## —* అథ సంస్కారాశౌచము. *—

ఉత్తమాధమ జ్ఞాతి మృతమును, జాత సూతకమేగాని, మృత సూతకమేకాని పూర్ణసూతకమందే ప్రకారము చెప్పబ యున్నదో ఆ ప్రకారమే యుత్తమాధమ జ్ఞాతు లాచరించవలయును.

—*—

## —* అవివాహ శూద్రమృతాశౌచము. —

వివాహము లేని శూద్రుండు ౧౬ సంవత్సరములు వెళ్ళిన తర్వాత మృతమైన యెడల వాని జ్ఞాతులు ఒకమాసము సూతకము.

—*—

## —* దాసీదాసాశౌచ విషయము. *—

ప్రభువున కెన్నడు సూతకము నివృత్తి యగునో ఆ దినముననే దాసికిని, బంటునకును సూతకము నివృత్తి యగుచున్నది. సకల కర్మాధి కారమును కలుగును. దాసిస బిడ్డను గన్నయెడ ఒకనెల సూతకము. ఆనెల దినములును కుండలు మొదలైన వానిని తాకరాదు.

—*—

## —* అనులోమ భార్యామృతాశౌచము. —

బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులకు తనకంటె తక్కువజాతి స్త్రీలు అను లోమ భార్యలు. వారు బిడ్డను గన్నను, మృతినొందినను 3 దినములు సూతకము. దశ విధస్మృతులలోను ఔరస పుత్రులు తప్ప ఇతర పుత్రుల సూతకము 3 దినములు. ఇది సమీపమునందైన చేయవలసినది. దూరమున్నైన యెడల ఒక దినము మాత్రమే సూతకము. ఈ యర్థము క్రింద వివరింపబడియున్నది.

అన్యపూర్వ పత్నియనగా మారు మనవు భార్య. ఆభార్య

బిడ్డగన్నా గాని, మృతమైనను గాని, వాని పుత్రులు మృతి నొందిన గాని 3 దినములు సూతకము. మూరు మనవు భార్యను యావజ్జీవ పర్యంతము నిలుపుకొను పక్షమున సహితము 3 దినములే సూతకము. ఇదియు గాక పదుచును భార్యగా యావజ్జీవ పర్యంత మేలుకొనిన అయిదు దినములు సూతకము.

---

## సూతకదత్త పదార్థనియమవిధిః.

సూతకుఁడు వేదపాఠము, జపహోమములును వదిలి వేయవలెను. సంధ్యావందనమున మంత్రముల మనస్సులోనే యుచ్చరింపవలయును. అర్ఘ్యము ౧ మంత్రముగా విడుపింపవలెను. సూతకుని ద్రవ్యములు పరిశుద్ధములైనవి గావు. అందువలన పరిశుద్ధుడగువాఁడు ట్టివానిచే ద్రవ్యమును సీకొనరాదు.

---

## వానప్రస్థయతి బ్రహ్మచారిణాం సూతకాభావ నిర్ణయః.

వానప్రస్థయతి బ్రహ్మచారులకు ఎప్పటి ని సూతకము లేదు. గ్రహస్థులకును ఏ కర్మముగాని "కరిష్యే" యని యుపక్రమించినంత ఆ కర్మ పరిపూర్తియగు వరకు సూతకములేదు. వ్రత ముపక్రమించిన వెనుక వ్రత సమాప్తిగాక మునుపు సూతకము ప్రాప్తమైన యెడల వ్రతమును సమాప్తిచేసి సూతకము నివృత్తి అయిన వెనుక హోమదానములను చేయవలసినది.

---

## సూతకమధ్య శాంత్యాదివిధిః.

సూతకము మునుపు శాంతిని ఉపక్రమించిన యెడల సూతకమధ్యమున వచ్చిన శాంత్యాదులను చేయవచ్చును. చేయని యెడల కుటుంబమునకు నాశము కలుగుచున్నది. అట్లులేనియెడల జ్వర రోగముచే మృతి నొందుచున్నాడు. కనుక ఉపద్రవ నివృత్తికిగాను శాంత్యాది కర్మలను చేయవలసినది. ఇది గాక మరణ ప్రాయశ్చిత్తమును

సూతక మధ్యమందు చేయవచ్చును. “ పైతృకకర్మ కరిష్యే ” యని సంకల్పము చేసిన వారికిని, పైతృక సంబంధమగు శ్రాద్ధములయందు నిమంత్రణ చేసిన వారికిని, ప్రజాపరిపాలనార్థము చేయబడు కర్మల యందును, రాజులకును, రాజులచే నియమింపబడిన మండలాధికారులకును సూతకమధ్యమందు చేయతగిన కర్మలను చేయవలయును. వారికి సూతకము లేదు. మునుపటివలనే వ్యాధికర్మవిపాకమందును, మరణ ప్రాయశ్చిత్తమందును సూతకము లేదు. ప్రాయశ్చిత్తాది కర్మలను చేయవచ్చును. సూతక మధ్యమందు వైతరణీ గోదానమును, ఉత్క్రాంతి గోదానమును చేయవచ్చును.

---

## ఇంకొక విశేషము.

ఉరిపెట్టుకొనికాని, నూతిలోపడిగాని, మరి యేవిధముననైగాని మృతినొందిన వాని మరణము శ్రాద్ధపాక పరిక్రియా వ్రతాదుల యందును, యజ్ఞమందును, శాంతి కర్మలయందును, ప్రేత కర్మయందును, ప్రారంభము చేసిన యెడల సూతకము లేదు. ప్రారంభ మనగా నేమి?—యజ్ఞమందు ఋత్విక్వరణము; వ్రత సత్రాదుల యందు సంకల్పము, వివాహమందు నాందీముఖము, శ్రాద్ధమందు పాకపరిక్రియారంభము.

---

## బ్రహ్మచారిణాం జ్ఞాత్యాశౌచాభావః.

జ్ఞాతియొక్క మరణమందు బ్రహ్మచారికి సూతకము లేదు. శ్రోత్రతిలోదకము లవశ్యము లేదు. మాతాపితృ మరణములందు బ్రహ్మచారులకు సూతకము కలదు. తిలోదకములు కలదు.

---

## పతితాశౌచాభావః.

స్వాచారభ్రష్టులైనవారు పతితులు, నిందకులు అయిన జ్ఞాతులకు తిలోదకము విడువ నక్కఱలేదు. వారికిని జ్ఞాతులు చేయరాదు.

---

## ——* నాస్తికాశౌచవిధిః *——

నాస్తికులనగా స్నానముచేయక భుజించువారు, హోమము చేయక భుజించువారు, పరలోకమన నేమి యచట నేమియున్నదని దూషించువారు, వీరి నాస్తికులనిపేరు. వీరు మృతినొందిరేని వీరు దహనమగువరకు సూతకము కలదు. అటుపిమ్మట సూతకములేదు. ఇదిగాక వ్యాధిగ్రస్తుఁడు, కుచ్ఛితుఁడు, ఋణగ్రస్తుఁడు క్రియాహీనుఁడు, మూర్ఖుడు, స్త్రీలోబడినవాఁడు, సదాద్రవ్యాసక్తికలవాఁడు, పరాధీనుఁడు, భక్తిశ్రద్ధలేనివాఁడు వీరల మృతమందు దహనమగువరకు సూతకము కలదు.

శ్లో॥ మృతేభర్తరియానారీ అశౌచాంతే రజస్వలా ।
శ్రాద్ధానీతుప్రకుర్వీత స్నాత్వాసూత్రస్యమోచనం ॥

తా॥ భర్త మృతినొందినస్త్రీ ౧౦ వ దినమున రజస్వలైన యెడల శ్రాద్ధములన్నియు జరిగించి యాస్త్రీకి స్నానదినమున కంఠసూత్ర కేశములను విసర్జన చేయవలెను.

శ్లో॥ అపుత్రయోషితంపిండం భర్తృపిండంనయోజయేత్ ।
అనపత్యాత్రయాఃపిండం పితామహ్యాదిభిస్సహ ॥

తా॥ పుత్రులు లేని స్త్రీయొక్క పిండమును భర్తపిండముతో కూడా చేర్చరాదు. ఇదియునుగాక ఈ స్త్రీయొక్క పిండములను ఈస్త్రీయొక్క భర్తపితామహ్యాది పిండములతోకూడా చేర్చవలసినది. అనగా భర్తృసాపిండ్యము చేయరాదు.

శ్లో॥ ఆసప్తమాదేక కులోద్భవానాం సాపిండిసంజ్ఞే భవ
తిద్విజానాం । చతుర్దశోదక సంజ్ఞికానాం సగోత్ర
జాస్సత్వరమేకవింశః ॥

తా॥ కర్తయొక్క ఏడుపురుషాంతరములవరకు వంశమునందు పుట్టినవారు సాపిండులు. అటుపిమ్మట ఎనిమిదవ పురుషాంతరము నుండి ౧౪ వ పురుషాంతరమువరకు సమానోదకసంజ్ఞలు. ౧౫ వ పురుషాంతరము మొదలుకొని ౨౧ పురుషాంతరమువరకు సగోత్రజులు ఈప్రకారము సంజ్ఞయని ఎఱుంగవలయును.

ఏడు పురుషాంతరములవరకు జ్ఞాతులు ౧౦ రాత్రు లాశౌచ ముండవలెను. అటుపిమ్మట ౧౪ వ పురుషాంతరమువరకు ౩ రాత్రు లాశౌచము. అటుపిమ్మట ౨౧ పురుషాంతరపర్యంతము స్నానముచే నాశౌచము శుద్ధి. అటుపిమ్మట బంధువులతో సమానము అని ఎఱుంగవలయును.

శ్లో॥ జాతేసూతే మృతేసూతే దశరాత్రేణశుద్ధ్యతే ।
ఋణగ్రస్తేసదాసూతే వర్జస్యాద్ధవ్యకవ్యయోః ॥
గోహత్యాముచ్యతేగంగా స్త్రీహత్యాముచ్యతేగయా ।
బ్రహ్మత్యాముచ్యతేకాశీ ఋణదోషోనవిద్యతే ॥

ఇతి అపరసిద్ధాంతే - ఆశౌచప్రకరణము.

సమాప్తమ్.

ప్రస్తు.

శ్రీదక్షిణామూర్తయే నమః.

# అపర సిద్ధాంతము.

## విభక్తినిర్ణయః.

ఈగ్రంథమున పైతృమేధిక శ్రాద్ధాదికార్యములయందే ఏకాలమున నే విభక్తివచనముల నుపయోగింపవలయునో వాని విశదముగా వ్రాయబడి యున్నది. పురుష స్త్రీవాచకశబ్దములను నీవిభక్తి వచనములతో గలిపి గోత్రరూపములతో సహా యొకటి యొకటిగా ఈదిగువ వివరముగా వ్రాయబడి యున్నది.

పురుషవాచక శబ్దములు.

—* షష్ఠ్యైకవచనము. *—

తండ్రి — తుః గోత్రస్య- శర్మణః- వసురూపస్య

తాత — పితామహస్య గోత్రస్య శర్మణః- వసురూపస్య

రెండవతాత — ప్రపితామహస్య గోత్రస్య శర్మణః- వసురూపస్య

జనకతండ్రి — జనక తుః గోత్రస్య శర్మణః- వసురూపస్య

తల్లి తండ్రి — మాతామహస్య గోత్రస్య శర్మణః- వసురూపస్య

కుమారుడు — సుతస్య గోత్రస్య శర్మణః- వసురూపస్య

పెత్తండ్రి — జ్యేష్ఠపితృవ్యస్య గోత్రస్య శర్మణః వసురూపస్య

పెత్తండ్రికొడుకు — జ్యేష్ఠ పితృవ్యసుతస్య- గోత్రస్య- శర్మణః- వసురూపస్య

పినతండ్రి — కనిష్ఠపితృవ్యస్య- గోత్రస్య శర్మణః- వసురూపస్య

పినతండ్రి పుత్రుడు — కనిష్ఠపితృవ్యసుతస్య- గోత్రస్య- శర్మణః- వసురూపస్య

అన్న — జ్యేష్ఠభ్రాతుః- గోత్రస్య- శర్మణః వసురూపస్య

అన్న పుత్రుఁడు—జ్యేష్ఠ భ్రాతృసుతస్య- గోత్రస్య- శర్మణః
వసురూపస్య
తమ్ముని పుత్రుఁడు—కనిష్ఠ భ్రాతృసుతస్య- గోత్రస్య- శర్మణః-
వసురూపస్య
మేనమామ—మాతులస్య గోత్రస్య- శర్మణః- వసురూపస్య
మేనమామ పుత్రుఁడు—మాతులసుతస్య- గోత్రస్య- శర్మణః
వసురూపస్య
మనుమఁడు—దౌహిత్రస్య- గోత్రస్య- శర్మణః వసురూపస్య
మేనల్లుఁడు—భాగినేయకస్య- గోత్రస్య- శర్మణః వసురూపస్య
అల్లుఁడు—జామాతుః- గోత్రస్య- శర్మణః వసురూపస్య
తోడబుట్టినదానిభర్త—భావుకస్య- గోత్రస్య- శర్మణః-
వసురూపస్య
మామగారు—శ్వశురస్య- గోత్రస్య- శర్మణః- వసురూపస్య
భార్యసహోదరులు—శ్యాలకస్య- గోత్రస్య- శర్మణః-
వసురూపస్య
గురువు—గురోః- గోత్రస్య- శర్మణః- వసురూపస్య
స్నేహితుఁడు—సఖినః- గోత్రస్య- శర్మణః- వసురూపస్య
చవితితల్లికొడుకు—భిన్నోదర జ్యేష్ఠభ్రాతుః- గోత్రస్య- శర్మణః-
వసురూపస్య
ప్రభువు—స్వామినః- గోత్రస్య- శర్మణః- వసురూపస్య
ఆచార్యుడు—ఆచార్యస్య- గోత్రస్య- శర్మణః- వసురూపస్య

—* షష్ఠీబహువచనము. *—

తండ్రి—పితృపితామహ ప్రపితామహానాం - గోత్రాణాం - శర్మ
ణాం వసురుద్రాదిత్యరూపాణాం
తామహ ప్రపితామహ వృద్ధప్రపితామహానాం-
గోత్రాణాం- శర్మణాం- వసురుద్రాదిత్యరూపాణాం
జనకతండ్రి—జనకపితృ పితామహ ప్రపితామహానాం- గోత్రా
ణాం- శర్మణాం- వసురుద్రాదిత్యరూపాణాం

మాతామహాః—మాతామహ మాతుః పితామహ మాతుః ప్రపితా మహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్యరూపాణాం

కుమారుడు—సుత సుత తత్పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం

అన్న—జ్యేష్ఠభ్రాతృ తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం

అన్నకుమారుడు—జ్యేష్ఠ భ్రాతృ సుత తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం

కనిష్ఠభ్రాత—కనిష్ఠభ్రాతృ తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం

కనిష్ఠభ్రాతృ పుత్రుడు—కనిష్ఠ భ్రాతృ సుత తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం

జ్యేష్ఠపితృవ్యః—జ్యేష్ఠ పితృవ్య తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం

పెత్తండ్రి కుమారుడు—జ్యేష్ఠ పితృవ్య సుత తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం

కనిష్ఠపితృవ్యః—కనిష్ఠ పితృవ్య తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్యరూపాణాం

పినతండ్రి కుమారుడు—కనిష్ఠపితృవ్య సుత తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్యరూపాణాం

మాతులః—మాతుల తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్యరూపాణాం

మాతుల సుతః—మాతుల సుత తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం

దౌహిత్రుడు—దౌహిత్ర తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్యరూపాణాం

భాగినేయకః—భాగినేయక తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం

జామాతా—జామాతృ తత్పితృపితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్యరూపాణాం
భావుకః—భావుక తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం
మామగారు—శ్వశుర తత్పితృ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం
భావమరుదులు—శ్యాలక తత్పితృ పితా మహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్యరూపాణాం

స్వామి సఖి గురు ఆచార్యాది సర్వే కారుణ్య పితౄణాం తత్తద్గోత్రాణాం తత్తచ్ఛర్మణాం వసువసు రూపాణాం.

---

## సంబుద్ధ్యేక వచనము.

పితః గోత్ర శర్మన్ వసురూప
పితామహ గోత్ర శర్మన్ వసురూప
ప్రపితామహ గోత్ర శర్మన్ వసురూప
జనక తః గోత్ర శర్మన్ వసురూప
మాతామహ గోత్ర శర్మన్ వసురూప
మాతుః తామహ గోత్ర శర్మన్ రుద్రరూప
మాతుః ప్రపితామహ గోత్ర శర్మన్ ఆదిత్యరూప
సుత గోత్ర శర్మన్ వసురూప
జ్యేష్ఠభ్రాతః గోత్ర శర్మన్ వసురూప
కనిష్ఠభ్రాతః గోత్రశర్మన్ వసురూప
జ్యేష్ఠ పితృవ్య గోత్ర శర్మన్ వసురూప
కనిష్ఠ పితృవ్య గోత్ర శర్మన్ వసురూప
మాతుల గోత్ర శర్మన్ వసురూప
దౌహిత్ర గోత్ర శర్మన్ వసురూప
భాగినేయక గోత్ర శర్మన్ వసురూప
జామాతః గోత్ర శర్మన్ వసురూప

భ్రావుక గోత్ర శర్మన్ వసురూప
శ్వశుర గోత్ర శర్మన్ వసురూప
శ్యాలక గోత్ర శర్మన్ వసురూప
స్వామిన్ గోత్ర శర్మన్ వసురూప
సఖే గోత్ర శర్మన్ వసురూప
గురో గోత్ర శర్మన్ వసురూప
ఆచార్య గోత్ర శర్మన్ వసురూప

—*—

## * సంబుద్ధి బహువచనము. *

తండ్రి — పితృ పితామహ ప్రపితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

మాతామహ — మాతామహ మాతుః పితామహ మాతుః ప్రపితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

పుత్రః — సుత సుత తత్పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

అన్న — జ్యేష్ఠభ్రాతృ తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

తమ్ముడు — కనిష్ఠ భ్రాతృ తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

పెత్తండ్రి — జ్యేష్ఠ పితృవ్య తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

పినతండ్రి — కనిష్ఠ పితృవ్య తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

మేనమామ — మాతుల తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

దౌహిత్రుడు — దౌహిత్ర తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

మేనల్లుడు—భాగినేయక తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

అల్లుఁడు—జామాతృ తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

అక్క పెనిమిటి—భావుక తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

మామగారు—శ్వశుర తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

భార్య సహోదరుఁడు—శ్యాలక తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

స్వామి సఖి గురు ఆచార్యాది సర్వకారుణ్యాః తత్తద్గోత్రా తత్తచ్ఛర్మాణః వసురూపాః

—*—

## * ద్వితీయైకవచనము. *

తండ్రి—పితరం గోత్రం శర్మాణం వసురూపం

తాత—పితామహం గోత్రం శర్మాణం రుద్రరూపం

రెండవతాత—ప్రపితామహం గోత్రం శర్మాణం ఆదిత్యరూపం

మాతామహం—మాతామహం గోత్రం శర్మాణం వసురూపం

మాతుః పితామహం గోత్రం శర్మాణం రుద్రరూపం

మాతుః ప్రపితామహం గోత్రం శర్మాణం ఆదిత్యరూపం

పుత్రుడు—సుతం గోత్రం శర్మాణం వసురూపం

అన్న—జ్యేష్ఠ భ్రాతరం గోత్రం శర్మాణం వసురూపం

తమ్ముడు—కనిష్ఠ భ్రాతరం గోత్రం శర్మాణం వసురూపం

పెత్తండ్రి—జ్యేష్ఠ పితృవ్యం గోత్రం శర్మాణం వసురూపం

పినతండ్రి—కనిష్ఠ పితృవ్యం గోత్రం శర్మాణం వసురూపం

మేనమామ—మాతులం గోత్రం శర్మాణం వసురూపం

దౌహిత్రుఁడు—దౌహిత్రం గోత్రం శర్మాణం వసురూపం

భాగినేయకః—భాగినేయకం గోత్రం శర్మాణం వసురూపం

మేనల్లుడు—భాగినేయక తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

అల్లుడు—జామాతృ తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

అక్క పెనిమిటి—భావుక తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

మామగారు—శ్వశుర తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

భార్య సహోదరుడు—శ్యాలక తత్పితృ పితామహాః గోత్రాః శర్మాణః వసురుద్రాదిత్యరూపాః

స్వామి సఖి గురు ఆచార్యాది సర్వకారుణ్యాః తత్తద్గోత్రాః తత్తచ్ఛర్మాణః వసురూపాః

—*—

## ❀ ద్వితీయైకవచనము. ❀

తండ్రి—పితరం గోత్రం శర్మాణం వసురూపం

తాత—పితామహం గోత్రం శర్మాణం రుద్రరూపం

రెండవ తాత—ప్రపితామహం గోత్రం శర్మాణం ఆదిత్యరూపం

మాతామహం—మాతామహం గోత్రం శర్మాణం వసురూపం

మాతుః పితామహం గోత్రం శర్మాణం రుద్రరూపం

మాతుః ప్రపితామహం గోత్రం శర్మాణం ఆదిత్యరూపం

పుత్రుడు—సుతం గోత్రం శర్మాణం వసురూపం

అన్న—జ్యేష్ఠ భ్రాతరం గోత్రం శర్మాణం వసురూపం

తమ్ముడు—కనిష్ఠ భ్రాతరం గోత్రం శర్మాణం వసురూపం

పెత్తండ్రి—జ్యేష్ఠ పితృవ్యం గోత్రం శర్మాణం వసురూపం

పినతండ్రి—కనిష్ఠ పితృవ్యం గోత్రం శర్మాణం వసురూపం

మేనమామ—మాతులం గోత్రం శర్మాణం వసురూపం

దౌహిత్రుడు—దౌహిత్రం గోత్రం శర్మాణం వసురూపం

భాగినేయకః—భాగినేయకం గోత్రం శర్మాణం వసురూపం

భాగినేయక తత్పితృపితామహాన్ గోత్రాన్ శర్మణః వసురుద్రా
దిత్యరూపాన్

జామాతృ తత్పితృపితామహాన్ గోత్రాన్ శర్మణః వసురుద్రాదిత్య
రూపాన్

భావుక తత్పితృ పితామహాన్ గోత్రాన్ శర్మణః వసురుద్రాదిత్య
రూపాన్

శ్వశుర తత్పితృ పితామహాన్ గోత్రాన్ శర్మణః వసురుద్రాదిత్య
రూపాన్

శ్యాలక తత్పితృ పితామహాన్ గోత్రాన్ శర్మణః వసురుద్రాదిత్య
రూపాన్

స్వామి సఖిగురు ఆచార్యాది కారుణ్యతత్తద్గోత్రాన్ తత్తచ్ఛర్మణః
వసువసురూపాన్

---

## చతుర్థ్యేకవచనము.

పిత్రే గోత్రాయ శర్మణే వసురూపాయ
పితామహాయ గోత్రాయ శర్మణే రుద్రరూపాయ
ప్రపితామహాయ గోత్రాయ శర్మణే ఆదిత్యరూపాయ
మాతామహాయ గోత్రాయ శర్మణే వసురూపాయ
మాతుః పితామహాయ గోత్రాయ శర్మణే రుద్రరూపాయ
మాతుః ప్రపితామహాయ గోత్రాయ శర్మణే ఆదిత్యరూపాయ
సుతాయ గోత్రాయ శర్మణే వసురూపాయ
జ్యేష్ఠభ్రాత్రే గోత్రాయ శర్మణే వసురూపాయ
కనిష్ఠభ్రాత్రే గోత్రాయ శర్మణే వసురూపాయ
జ్యేష్ఠపితృవ్యాయ గోత్రాయ శర్మణే వసురూపాయ
కనిష్ఠపితృవ్యాయ గోత్రాయ శర్మణే వసురూపాయ
మాతులాయ గోత్రాయ శర్మణే వసురూపాయ
దౌహిత్రాయ గోత్రాయ శర్మణే వసురూపాయ
భాగినేయకాయ గోత్రాయ శర్మణే వసురూపాయ

జామాత్రే గోత్రాయ శర్మణే వసురూపాయ
భ్రాతృకాయ గోత్రాయ శర్మణే వసురూపాయ
శ్వశురాయ గోత్రాయ శర్మణే వసురూపాయ
శ్యాలకాయ గోత్రాయ శర్మణే వసురూపాయ
స్వామినే గోత్రాయ శర్మణే వసురూపాయ
సఖాయ గోత్రాయ శర్మణే వసురూపాయ
గురవే గోత్రాయ శర్మణే వసురూపాయ
ఆచార్యాయ గోత్రాయ శర్మణే వసురూపాయ

—※—

## —※ చతుర్థీ బహువచనము. ※—

పితృపితామహ ప్రపితామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రాదిత్యరూపేభ్యః

మాతామహ మాతుః పితామహ మాతుః ప్రపితామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రాదిత్య రూపేభ్యః

సంతసంత తత్పితామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రాదిత్య రూపేభ్యః

జ్యేష్ఠభ్రాతృ తత్పితృ తామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రాదిత్యరూపేభ్యః

కనిష్ఠభ్రాతృ తత్పితృపితామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రాదిత్యరూపేభ్యః

జ్యేష్ఠపితృవ్య తత్పితృ తామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రాదిత్యరూపేభ్యః

కనిష్ఠ తృవ్య తత్పితృ పితామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రాదిత్యరూపేభ్యః

మాతుల తత్పితృపితామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రాదిత్య రూపేభ్యః

దౌహిత్ర తత్పితృపితామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రాదిత్యరూపేభ్యః

భా, నేయక తత్పితృ పితామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసు
రుద్రాదిత్యరూపేభ్యః
జామాతృ తత్పితృ పితామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురు
ద్రాదిత్య రూపేభ్యః
భావుకతత్పితృ తామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రా
దిత్యరూపేభ్యః
శ్వశురతత్పితృ తామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురుద్రా
దిత్యరూపేభ్యః
స్యాలక తత్పితృ తామహేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః వసురు
ద్రాదిత్యరూపేభ్యః
స్వామిసఖిగురు ఆచార్యాది కారుణ్యపితేభ్యః గోత్రేభ్యః శర్మభ్యః
వసురుద్రాదిత్యరూపేభ్యః

---

## ఏకవచనము.

పితాగోత్రేణ శర్మణ వసురూపేణ
తామహేన గోత్రేణ శర్మణా వసురూపేణ
ప్రపితామహేన గోత్రేణ శర్మణా వసురూపేణ

---

## బహువచనము.

పితృపితామహ ప్రపితామహైః గోత్రైః శర్మభిః వసురుద్రాదిత్య
రూపైః
పితృభిఃగోత్రైః శర్మభిః వసురూపైః
పితామహైః గోత్రైః శర్మభిః రుద్రరూపైః
ప్రపితామహైః గోత్రైః శర్మభిః ఆదిత్యరూపైః
మాతామహైః గోత్రైః శర్మభిః వసురూపైః
మాతుః పితామహైః గోత్రైః శర్మభిః రుద్రరూపైః
మాతుః ప్రపితామహైః గోత్రైః శర్మభిః ఆదిత్యరూపైః

---

## ——* ప్రథమావిభక్తిః *——

| ఏకవచనము. | బహువచనము. |
|---|---|
| పితా | పితరః |
| పితామహః | పితామహాః |
| ప్రపితామహః | ప్రపితామహాః |
| మాతామహః | మాతామహాః |
| మాతుః పితామహః | మాతుః పితామహాః |
| మాతుః ప్రపితామహః | మాతుః ప్రపితామహాః |
| సుతః | సుతాః |
| జ్యేష్ఠభ్రాతా | జ్యేష్ఠభ్రాతరః |
| కనిష్ఠభ్రాతా | కనిష్ఠభ్రాతరః |
| జ్యేష్ఠపితృవ్యః | జ్యేష్ఠపితృవ్యాః |
| కనిష్ఠపితృవ్యః | కనిష్ఠపితృవ్యాః |
| మాతులః | మాతులాః |
| దౌహిత్రః | దౌహిత్రాః |
| భాగినేయకః | భాగినేయకాః |
| జామాతా | జామాతరః |
| భావుకః | భావుకాః |
| శ్వశురః | శ్వశురాః |
| శ్యాలకః | శ్యాలకాః |

——*——

## ——* స్త్రీవాచక శబ్దములు. *——

### షష్ఠ్యేకవచనము.

మాతుః గోత్రాయాః దాయాః వసురూపాయాః

పితామహ్యాః గోత్రాయాః దాయాః రుద్రరూపాయాః

రెండో అవ్వ—ప్రపితామహ్యాః గోత్రాయాః దాయాః ఆదిత్య రూపాయాః

చవితితల్లి—సాపత్నమాతుః గోత్రాయాః దాయాః వసురూపాయాః

తల్లి తల్లి—మాతామహ్యాః గోత్రాయాః దాయాః వసురూపాయాః
తల్లి అవ్వ—మాతుః పితామహ్యాః గోత్రాయాః దాయాః వసు
రూపాయాః
తల్లి రెండో అవ్వ—మాతుః ప్రపితామహ్యాః గోత్రాయాః దా
యాః వసురూపాయాః
పత్ని—భార్యాయాః గోత్రాయాః దాయాః వసురూపాయాః
దుహితా—దుహితుః గోత్రాయాః దాయాః వసురూపాయాః
ఆత్మభగినీ—ఆత్మభగిన్యాః గోత్రాయాః దాయాః వసురూపాయాః
మేనత్త—తృభగిన్యాః గోత్రాయాః దాయాః వసురూపాయాః
పెత్తల్లి—మాతృభగిన్యాః గోత్రాయాః దాయాః వసురూపాయాః
కోడలు—స్నుషాయాః గోత్రాయాః దాయాః వసురూపాయాః
అత్తగారు—శ్వశ్రాః గోత్రాయాః దాయాః వసురూపాయాః
యజమాన్యాః భర్తుః గోత్రస్య శర్మణః వసురూపస్య.

## షష్ఠీబహువచనము.

మాతృ తామహీ ప్రపితామహీనాం గోత్రాణాం దాయీనాం
వసురుద్రాదిత్య రూపాణాం
సాపత్న మాతృ పితామహీ ప్రపితామహీనాం గోత్రాణాం దా
యీనాం వసురుద్రాదిత్య రూపాణాం
మాతామహీమాతుః తామహీమాతుః ప్రపితామహీనాం గో
త్రాణాం దాయీనాం వసురుద్రాదిత్య రూపాణాం
భార్య తద్భర్తృ మాతృ తామహీనాం గోత్రాణాం దాయీ
నాం వసురుద్రాదిత్య రూపాణాం
దుహిత తద్భర్తృ మాతృ పితామహీనాం గోత్రాణాం దాయీ
నాం వసురుద్రాదిత్య రూపాణాం
ఆత్మ భగిని తద్భర్తృ మాతృ తామహీనాం గోత్రాణాం దా
యీనాం వసురుద్రాదిత్య రూపాణాం
పితృష్వసు తద్భర్తృ మాతృ పితామహీనాం గోత్రాణాం దా

యీనాం వసురుద్రాదిత్య రూపాణాం
మాతృష్వసు తద్భర్తృ మాతృపితా మహీనాం గోత్రాణాం దా
యీనాం వసురుద్రాదిత్య రూపాణాం.
స్నుషా తద్భర్తృ మాతృ పితా మహీనాం గోత్రాణాం దాయీ
నాం వసురుద్రాదిత్య రూపాణాం
శ్వశ్రు తద్భర్తృ మాతృ పితా మహీనాం గోత్రాణాం దాయీ
నాం వసురుద్రాదిత్య రూపాణాం
యజమాన్యాః భర్తృ తత్పితృ పితా మహీనాం గోత్రాణాం
శర్మణాం వసురూపాదిత్య రూపాణాం.

——*——

——* సంబుద్ధ్యేకవచనము. *——

మాతః గోత్రే దే వసురూపే
తామహి గోత్రే దే రుద్రరూపే
ప్రపితామహి గోత్రే దే ఆదిత్యరూపే
సాపత్నమాతః గోత్రే దే వసురూపే
మాతుః ·తామహి గోత్రే దే వసురూపే
మాతుః ప్రపితామహి గోత్రే దే రుద్రరూపే
మాతామహి గోత్రే దే వసురూపే
భార్యే ‍ త్రే దే వసురూపే
దుహితః గోత్రే దే వసురూపే
ఆత్మ భగినీ గోత్రే దే వసురూపే
పితృ భగినీ గోత్రే దే వసురూపే.

——*——

——* ద్వితీయ్యేకవచనము. *——

మాతరం గోత్రాం దాం వసురూపాం
పితామహీం గోత్రాం దాం రుద్రరూపాం
ప్ర·తామహీం గోత్రాం దాం ఆదిత్యరూపాం
సాపత్నీ మాతరం గోత్రాం దాం వసురూపాం

జనక మాతరం గోత్రాం దాం వసురూపాం
మాతామహీం గోత్రాం దాం వసురూపాం
మాతుః పితామహీం గోత్రాం దాం వసురూపాం
మాతుం ప్రపితామహీం గోత్రాం దాం వసురూపాం
భార్యాం గోత్రాం దాం వసురూపాం
దుహితారం గోత్రాం దాం వసురూపాం
ఆత్మ భగినీం గోత్రాం దాం వసురూపాం
పితృభగినీం గోత్రాం దాం వసురూపాం
మాతృభగినీం గోత్రాం దాం వసురూపాం
స్నుషాం గోత్రాం దాం వసురూపాం
శ్వశ్రూం గోత్రాం దాం వసురూపాం
యజమానాయాః భర్తారం గోత్రం శర్మణం వసురూపం

—*—

## —* సంబుద్ధీ బహువచనములు. *—

మాతృపితామహి ప్రపితామహ్యాః గోత్రాః దాయ్యాః వసురుద్రాదిత్యరూపాః
సాపత్న మాతృపితామహి ప్రపితామహ్యాః గోత్రాఃదాయ్యాః వసురుద్రాదిత్యరూపాః
జననీ మాతృ తామహి ప్రపితామహ్యాః గోత్రాః దాయ్యాః వసురుద్రాదిత్యరూపాః
మాతామహి మాతుఃపితామహి ప్రపితామహ్యాః గోత్రాః దాయ్యాః వసురుద్రాదిత్యరూపాః
భార్య తద్భర్తృ మాతృ తామహ్యాః గోత్రాః దాయ్యాః వసురుద్రాదిత్య రూపాః
దుహితృ తద్భర్తృ మాతృ తామహ్యాః గోత్రాః దాయ్యాః వసురుద్రాదిత్య రూపాః
ఆత్మ భగి తద్భర్తృ మాతృ పితామహ్యాః గోత్రాః దాయ్యాః వసురుద్రాదిత్య రూపాః

తృభగినీ తద్భర్తృమాతృపితామహ్యాః గోత్రాః దాయ్యాః వసురుద్రాదిత్యరూపాః

మాతృ భగినీ తద్భర్తృమాతృపితామహ్యాః గోత్రాః దాయ్యాః వసురుద్రాదిత్య రూపాః

స్నుషతద్భర్తృమాతృపితామహ్యాః గోత్రాః దాయ్యాః వసురుద్రాదిత్య రూపాః

శ్వశ్రూ తద్భర్తృమాతృపితామహ్యాః గోత్రాః దాయ్యాః వసురుద్రాదిత్య రూపాః

—*—

—* ద్వితీయాబహువచనము. *—

మాతృ పితామహీ ప్రపితామహీః గోత్రాః దాయీః వసురుద్రాదిత్య రూపాః

సాపత్న్ని మాతృపితామహీ ప్రపితామహీః గోత్రాః దాయీః వసురుద్రాదిత్య రూపాః

జనకమాతృ పితామహీ ప్రపితామహీః గోత్రాః దాయీః వసురుద్రాదిత్య రూపాః

మాతామహీ మాతుః పితామహీ మాతుఃప్రపితామహీః గోత్రాః దాయీః వసురుద్రాదిత్య రూపాః

భార్యాతద్భర్తృ మాతృపితామహీః గోత్రాః దాయీః వసురుద్రాదిత్యరూపాః

దుహితృ తద్భర్తృ మాతృపితామహీః గోత్రాః దాయీః వసురుద్రాదిత్య రూపాః

ఆత్మభగిని తద్భర్తృ మాతృపితామహీః గోత్రాః దాయీః వసురుద్రాదిత్య రూపాః

పితృభగిని తద్భర్తృ మాతృపితామహీః గోత్రాః దాయీః వసురుద్రాదిత్య రూపాః

మాతృభగిని తద్భర్తృ మాతృపితామహీః గోత్రాః దాయీః వసురుదాదిత్య రూపాః

స్నుషతద్భర్తృ మాతృపితామహీః గోత్రాః దాయీః వసురుద్రాది త్యరూపాః

శ్వశ్రుతద్భర్తృ మాతృపితామహీః గోత్రాః దాయీః వసురుద్రా దిత్యరూపాః

యజమానాయాః తద్భర్తృ పితృపితామహాన్ గోత్రాన్ శర్మణః వసురుద్రాదిత్య రూపాన్

—*—

## —* చతుర్థ్యేకవచనము. *—

మాత్రే గోత్రాయై దాయై వసురూపాయై
పితామహ్యై గోత్రాయై దాయై రుద్రరూపాయై
ప్రపితామహ్యై గోత్రాయై దాయై ఆదిత్యరూపాయై
సాపత్నిమాత్రే గోత్రాయై దాయై వసురూపాయై
జనకమాత్రే గోత్రాయై దాయై వసురూపాయై
మాతామహ్యై గోత్రాయై దాయై వసురూపాయై
మాతుః పితామహ్యై గోత్రాయై దాయై వసురూపాయై
మాతుః ప్రపితామహ్యై గోత్రాయై దాయై వసురూపాయై
భార్యాయై గోత్రాయై దాయై వసురూపాయై
పత్న్యై గోత్రాయై దాయై వసురూపాయై
దుహిత్రే గోత్రాయై దాయై వసురూపాయై
ఆత్మభగిన్యై గోత్రాయై దాయై వసురూపాయై
పితృభగిన్యై గోత్రాయై దాయై వసురూపాయై
మాతృభగిన్యై గోత్రాయై దాయై వసురూపాయై
స్నుషాయై గోత్రాయై దాయై వసురూపాయై
శ్వశ్రై గోత్రాయై దాయై వసురూపాయై
యజమానాయా భర్త్రే గోత్రాయ శర్మణే వసురూపాయ

—*—

## —* చతుర్థీ బహువచనము. *—

మాతృ పితామహీ ప్రపితామహీభ్యః గోత్రాభ్యః దాయీభ్యః వసు

రుద్రాదిత్య రూపాభ్యః
సాపత్నీ మాతృ పితామహీ ప్రపితామహీభ్యః గోత్రాభ్యః దాయీ
భ్యః వసురుద్రాదిత్య రూపాభ్యః
జనకమాతృపితామహీ ప్రపితామహీభ్యః గోత్రాభ్యః దాయీభ్యః
వసురుద్రాదిత్య రూపాభ్యః
మాతామహీమాతుః పితామహీ మాతుః ప్రపితామహీభ్యః గోత్రా
భ్యః దాయీభ్యః వసురుద్రాదిత్యరూపాభ్యః
భార్యతద్భర్తృ మాతృపితామహీభ్యః గోత్రాభ్యః దాయీభ్యః
వసురుద్రాదిత్య రూపాభ్యః
దుహితృ తద్భర్తృ మాతృపితామహీభ్యః గోత్రాభ్యః దాయీ
భ్యః వసురుద్రాదిత్య రూపాభ్యః
ఆత్మభగిని తద్భర్తృ మాతృపితామహీభ్యః గోత్రాభ్యః దాయీ
భ్యః వసురుద్రాదిత్య రూపాభ్యః
పితృభగిని తద్భర్తృ మాతృపితామహీభ్యః గోత్రాభ్యః దాయీభ్యః
వసురుద్రాదిత్య రూపాభ్యః
మాతృభగిని తద్భర్తృ మాతృపితామహీభ్యః గోత్రాభ్యః దా
యీభ్యః వసురుద్రాదిత్య రూపాభ్యః
స్నుషతద్భర్తృ మాతృపితామహీభ్యః గోత్రాభ్యః దాయీభ్యః
వసురుద్రాదిత్య రూపాభ్యః
శ్వశ్రుతద్భర్తృ మాతృపితామహీభ్యః గోత్రాభ్యః దాయీభ్యః
వసురుద్రాదిత్య రూపాభ్యః
యజమానాయాః భర్తృతత్పితృ పితామహేభ్యః గోత్రేభ్యః శర్మ
భ్యః వసురుద్రాదిత్య రూపేభ్యః

—*—

## —* తృతీయైకవచనము. *—

మాత్రా గోత్రయాదయా వసురూపయా
పితామహ్యా గోత్రయాదయా రుద్రరూపయా
ప్రపితామహ్యా గోత్రయాదయా ఆదిత్యరూపయా

## —※ బహువచనము. ※—

మాతృపితామహీప్రపితామహీభిః గోత్రాభిః దాయీభిః వసురుద్రా దిత్యరూపాభిః

మాతృభిః గోత్రాభిః దాయీభిః వసురూపాభిః

పితామహీభిః గోత్రాభిః దాయీభిః వసురూపాభిః

ప్రపితామహీభిః గోత్రాభిః దాయీభిః ఆదిత్యరూపాభిః

మాతామహీభిః గోత్రాభిః దాయీభిః వసురూపాభిః

మాతుః పితామహీభిః గోత్రాభిః దాయీభిః వసురూపాభిః

మాతుః ప్రపితామహీభిః గోత్రాభిః దాయీభిః వసురూపాభిః

—※—

## —※ ప్రథమా బహువచనము. ※—

౧ మాతరః

౨ పితామహ్యః

౩ ప్రపితామహ్యః

౪ సాపత్నమాతరః

౫ మాతామహ్యః

౬ మాతుః పితామహ్యః

౭ మాతుః ప్రపితామహ్యః

౮ భార్యాః

౯ దుహితారః

౧౦ ఆత్మభగిన్యః

౧౧ మాతృభగిన్యః

౧౨ స్నుషా శ్వశ్ర్వః

అపరసిద్ధాంతే - విభక్తినిర్ణయః.

సమాప్తః.

www.mohanpublications.com

# మోహన్ పబ్లికేషన్స్‌లో లభించు
# పుస్తకముల పట్టిక
(Book List)

ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద, మంత్రశాస్త్రాది
అనేక విషయాలు తెలుసుకోండి...
ఫేస్‌బుక్ **మోహన్ పబ్లికేషన్స్** పేజ్ లైక్ చేయండి.

Like us to follow :
**MOHAN PUBLICATIONS**
Rajamahendravaram

0883 - 246 2565
903 246 2565

MOHAN PUBLICATIONS

# మోహన్ పబ్లికేషన్స్

అజంతా హోటల్ ఎదుట, కోటగుమ్మం, రాజమహేంద్రవరం - 533101.

WWW.MOHANPUBLICATIONS.COM

## మావద్ద లభించు గ్రంథములు

### 1. వ్రతకథలు - పూజలు

| | | |
|---|---|---|
| 1. | శ్రీ వినాయక వ్రతం | వెల రూ.10-00 |
| 2. | శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం | 30-00 |
| 3. | శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్మ్యంతో) | 10-00 |
| 4. | సంకష్టహరచతుర్థి శ్రీమహాగణపతి వ్రతం | 30-00 |
| 5. | వరలక్ష్మీ వ్రతం | 10-00 |
| 6. | కేదారేశ్వర వ్రతం | 10-00 |
| 7. | త్రినాధ వ్రతం(కలర్) | 10-00 |
| 8. | త్రినాధవ్రతం(సాదా) | 5-00 |
| 9. | క్షీరాబ్ధి వ్రతం | 12-00 |
| 10. | మంగళ గౌరీవ్రతం | 10-00 |
| 11. | వైభవలక్ష్మీ వ్రతం ఫోటో యంత్రంతో | 25-00 |
| 12. | శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో) | 25-00 |
| 13. | కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో) | 25-00 |
| 14. | సంతోషీమాతా వ్రతం | 25-00 |
| 15. | ఏడు శనివారాల వ్రతం | 25-00 |
| 16. | సత్యనారాయణవ్రతం | 25-00 |
| 17. | శ్రీ సువర్చలాహనుమద్దీక్ష | 30-00 |
| 18. | శివదీక్ష | 10-00 |
| 19. | కాత్యాయనీ వ్రతం | 20-00 |
| 20. | సౌభాగ్య గౌరీవ్రతం | 20-00 |
| 21. | తిరుప్పావై (ధనుర్మాసవ్రతం) | 36-00 |
| 22. | స్త్రీల వ్రతకథలు | 36-00 |
| 23. | స్త్రీలవ్రతకథలుస్థూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి) | 54-00 |
| 24. | పెళ్ళి పాటలు - స్త్రీలపాటలు (కామేశ్వరిపాటతో) | 36-00 |
| 25. | సర్వదేవతా పూజావిధానం | 25-00 |
| 26. | ఆరువ్రతాలు | 30-00 |
| 27. | రాహుకాలంలోదుర్గాదేవీపూజా | 10-00 |

ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును.

| | | |
|---|---|---|
| 28. | తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు | 10-00 |
| 29. | శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్ | 36-00 |
| 30. | శ్రీచక్ర పూజావిధానం(పెద్దది) | 36-00 |
| 31. | లక్ష్మీ - గౌరీ నిత్యపూజ | 10-00 |
| 32. | శ్రీ సరస్వతీ నిత్యపూజ | 10-00 |
| 33. | శ్రీ దుర్గానిత్యపూజ | 10-00 |
| 34. | కాలభైరవ నిత్యపూజ | 10-00 |
| 35. | శివపూజ | 10-00 |
| 36. | వీరభద్ర పూజ | 10-00 |
| 37. | ఆంజనేయ నిత్యపూజ | 10-00 |
| 38. | నాగేంద్ర స్వామి పూజ | 10-00 |
| 39. | సుబ్రహ్మణ్య నిత్యపూజ | 10-00 |
| 40. | రామదేవుని కథ | 10-00 |
| 41. | శివదేవుని కథ | 10-00 |
| 42. | లక్ష్మీనరసింహపూజ | 10-00 |
| 43. | వేంకటేశ్వరపూజ | 10-00 |
| 44. | బ్రహ్మంగారి నిత్యపూజ | 10-00 |
| 45. | సూర్య నిత్యపూజ | 10-00 |
| 46. | నవగ్రహ నిత్యపూజ | 10-00 |
| 47. | రుక్మిణీ కల్యాణం | 25-00 |
| 48. | ఉమామహేశ్వర వ్రతం | 36-00 |
| 49. | శ్రీ కామేశ్వరీ వ్రతం | 36-00 |
| 50. | 16 సోమవారముల వ్రతము | 25-00 |
| 51. | పార్వతీకల్యాణం | 25-00 |
| 52. | సహస్రకమలవర్తి వ్రతము | 25-00 |
| 53. | పంచముఖ ఆంజనేయ పూజావిధానము | 36-00 |
| 54. | అష్టనాగపూజ | 36-00 |
| 55. | పూజలు ఎందుకుచేయాలి ? | 36-00 |
| 56. | ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి? | 36-00 |
| 57. | ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి? | 36-00 |
| 58. | ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి? | 36-00 |
| 59. | ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ? | 36-00 |
| 60. | హనుమద్ వ్రతం | 36-00 |
| 61. | పంచాయతన పూజ | 63-00 |
| 62. | 28 వ్రతములు | 120-00 |

| | | |
|---|---|---|
| 63. | కలశపూజలు (9ఒకేసారి) | 150-00 |
| 64. | కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో) | .... |
| 65. | హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో) | .... |
| 66. | గోమాత | 40-00 |

## 2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు

| | | |
|---|---|---|
| 1. | శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు<br>పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం | 45-00 |
| 2. | లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (హిందీ) ,, | 50-00 |
| 3. | లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) ,, | 50-00 |
| 4. | స్థూలాక్షరిలలితావిష్ణుసహస్రనామస్తోత్రములు(పత్రికసైజ్) | 99-00 |
| 5. | లలితావిష్ణు (కేస్ బైండ్) 1/8 డెమ్మి | 63-00 |
| 6. | స్థూలాక్షరీ లలితావిష్ణు (క్రౌన్‌సైజు)కేస్‌బైండ్ | 108-00 |
| 7. | సర్వదేవతా స్తోత్రమంజరి | 120-00 |
| 8. | సకలదేవతా అష్టోత్తరశతనామావళిః (63) | 24-00 |
| 9. | విష్ణుసహస్రనామస్తోత్రమ్ (క్రౌన్) | 25-00 |
| 10. | లలితా సహస్రనామ స్తోత్రమ్ (క్రౌన్) | 36-00 |
| 11. | లలితా సహస్రనామములు | 24-00 |
| 12. | లక్ష్మీ సహస్రనామములు | 24-00 |
| 13. | దుర్గా సహస్రనామములు | 24-00 |
| 14. | ఆంజనేయ సహస్రనామములు | 24-00 |
| 15. | శివ సహస్రనామములు | 24-00 |
| 16. | విష్ణు సహస్రనామములు | 24-00 |
| 17. | గణపతి సహస్రనామములు | 24-00 |
| 18. | సుబ్రహ్మణ్య సహస్రనామములు | 24-00 |
| 19. | గాయత్రి సహస్రనామములు | 24-00 |
| 20. | లలితావిష్ణు సహస్రనామస్తోత్రాలు | 24-00 |
| 21. | శ్రీరామా సహస్రనామములు | 24-00 |
| 22. | సరస్వతి సహస్రనామములు | 24-00 |
| 23. | సూర్యసహస్రనామములు & ఆదిత్యహృదయం | 24-00 |
| 24. | శ్రీవేంకటేశ్వరసహస్రనామములు | 24-00 |
| 25. | మణిద్వీపవర్ణన (పెద్దది) | 24-00 |
| 26. | సంధ్యావందనం | 24-00 |
| 27. | మంత్రపుష్పమ్ | .... |
| 28. | త్రిభాషా హనుమాన్‌చాలీసా | 15-00 |
| 29. | హనుమాన్ చాలీసా | 10-00 |

| | | |
|---|---|---|
| 30. | మణిద్వీపవర్ణన (పాకెట్) | 10-00 |
| 31. | ఆరు చాలీసాలు | 10-00 |
| 32. | శివారాధన (శివస్తోత్రాలు) | 10-00 |
| 33. | వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్) | 10-00 |
| 34. | ఆరుదండకాలు | 5-00 |
| 35. | వేంకటేశ్వర గోవిందనామములు | 5-00 |
| 36. | అష్టలక్ష్మీ స్తోత్రమ్ కనకధారాస్తోత్రమ్ | 10-00 |
| 37. | దేవీఖడ్గమాలాస్తోత్రమ్ (మహిషాసురమర్దనీస్తోత్రంతో) | 10-00 |
| 38. | సుందరకాండ (పాకెట్) | 10-00 |
| 39. | భగవద్గీత మూలం | 27-00 |
| 40. | రామరక్షాస్తోత్రమ్ | 15-00 |
| 41. | స్తోత్ర రత్నావళి | 36-00 |
| 42. | పురాణపండ లలితా-విష్ణు సహస్రనామస్తోత్రమ్(మినీ) | 10-00 |
| 43. | పురాణపండ లలితాసహస్రనామస్తోత్రమ్(మినీ) | 10-00 |
| 44. | పురాణపండ విష్ణు సహస్రనామస్తోత్రమ్ | 10-00 |
| 45. | పురాణపండ ఆదిత్య హృదయం | 10-00 |
| 46. | మంత్రపుష్పం (మినీ) | 10-00 |
| 47. | శివానందలహరి-సౌందర్యలహరి | 36-00 |
| 48. | కుజదోషం | 10-00 |
| 49. | కాలసర్ప దోషం | 10-00 |
| 50. | మీ అప్పులు తీరాలా? | 10-00 |
| 51. | దృష్టిదోషాలు నివారణ | 10-00 |
| 52. | పంచసూక్తములు | 10-00 |
| 53. | సంధ్యావందనం | 10-00 |
| 54. | రుద్రనమకమ్-చమకమ్ | 10-00 |
| 55. | గాయత్రీమంత్రాలు | 10-00 |
| 56. | హయగ్రీవ స్తోత్రమాల | 10-00 |
| 57. | దక్షిణామూర్తి స్తోత్రమాల | 10-00 |
| 58. | ద్వాదశ జ్యోతిర్లింగాలు - పంచారామాలతో | 10-00 |
| 59. | శ్రీసూక్తం పురుష సూక్తం | 10-00 |
| 60. | నవగ్రహస్తోత్రమాల | 36-00 |
| 61. | మహాన్యాసమ్ | 36-00 |
| 62. | సుందరకాండ గానామృతం | 36-00 |
| 63. | గోమాతపూజావిధానము | 10-00 |
| 64. | ఆనందసిద్ధి - 1 శ్రీదేవీ స్తోత్రమాల | 108-00 |

| | | |
|---|---|---|
| 65. | ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు ఏ స్తోత్రమ్ పారాయణచేయాలి | 108-00 |
| 66. | ఆనందసిద్ధి-3 మానసదేవీ స్తోత్రమాల | 108-00 |
| 67. | శ్రీ కాలభైరవ రక్షా కవచమ్ | 63-00 |
| 68. | అర్చన | 40-00 |
| 69. | నిత్యదేవతార్చన | 40-00 |
| 70. | సర్వదేవతా స్తోత్ర నిధి | 99-00 |
| 71. | శ్రీచక్ర నవవరణార్చన | 63-00 |
| 72. | చండీ సప్తశతి పారాయణ క్రమం | 99-00 |
| 73. | శ్రీదేవి స్తోత్ర రత్నావళి 32 దేవి స్తోత్రాలకు తాత్పర్యంతో | 99-00 |
| 74. | వనదుర్గా మంత్రానుష్ఠాన క్రమమ్ | 63-00 |
| 75. | శ్రీ కాలభైరవ వ్రతము | 63-00 |

## 3. శ్రీ సాయి దత్త గ్రంథములు

| | | |
|---|---|---|
| 1. | శ్రీ సాయిబాబా సచ్చరిత్ర | 120-00 |
| 2. | సంపూర్ణ శ్రీ గురు చరిత్ర | 120-00 |
| 3. | శ్రీ సాయిఆరాధన-షిర్డివైభవం | 120-00 |
| 4. | శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్) | 63-00 |
| 5. | శ్రీ గురుచరిత్ర (క్రౌన్) | 63-00 |
| 6. | నవనాధ చరిత్ర | 99-00 |
| 7. | శ్రీసాయిచరిత్ర (భైండు) ప్రయాణపుపారాయణగ్రంథం | 63-00 |
| 8. | శ్రీగురుచరిత్ర (భైండు) ప్రయాణపుపారాయణగ్రంథం | 63-00 |
| 9. | సత్యదత్తవ్రతం దత్తాత్రేయపూజాకల్పం,సహస్రంతో | 30-00 |
| 10. | అనఘాదేవీ వ్రతం | 30-00 |
| 11. | భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు | 30-00 |
| 12. | శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో) | 25-00 |
| 13. | శ్రీ సాయిభజనమాల | 20-00 |
| 14. | శ్రీ సాయి భజన్స్ | 20-00 |
| 15. | శ్రీ సాయిభక్తి గీతాలు | 20-00 |
| 16. | శిరిడిహారతులు (భావంతో) | 20-00 |
| 17. | "శ్రీసాయి"కోటి | 27-00 |
| 18. | "శ్రీసాయిరామ్"కోటి | 20-00 |
| 19. | శ్రీ సాయినాథ స్తోత్రమంజరి | 10-00 |
| 20. | శ్రీ సాయివేయినామాలు | 8-00 |
| 21. | శ్రీ సాయి హారతులు (పాకెట్) | 15-00 |
| 22. | శ్రీ సాయి స్తవనమంజరి | 10-00 |
| 23. | హిందీ శ్రీ సాయి హారతులు | 15-00 |

| | |
|---|---|
| 24. శని సింగణాపూర్ క్షేత్రమాహాత్మ్యం | 63-00 |
| 25. ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు | 15-00 |
| 26. షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం | 99-00 |
| 27. సాయిసత్యవ్రతం | 30-00 |
| 28. సాయి అనుగ్రహమ్ | 120-00 |
| 29. నవగురువారాల వ్రతకల్పము | 15-00 |
| 30. శ్రీదత్తలీలామృతము | 99-00 |
| 31. హృదయంలో సాయి | 15-00 |
| 32. శ్రీషిరిడీసాయి లీలామృతం(శ్రీసచ్చరిత్ర) | 120-00 |
| 33. గజాననమహరాజ్ చరిత్ర | 99-00 |

## 4. జ్యోతిషాలు

| | |
|---|---|
| 1. 'కాలచక్రం' గంటలపంచాంగం (గార్గేయ) | 72-00 |
| 2. గ్రహభూమి పంచాంగము (గార్గేయ) | 108.00 |
| 3. ఆనందసిద్ధి పంచాంగం (వై.వి.శాస్త్రి) | 63.00 |
| 4. ములుగు వారి రాశిఫలితాలు (12రాశులువారికి) | 50.00 |
| 5. ములుగు వారి రాశిఫలితాలు విడివిడిగాఒక్కొక్కటి | 12.00 |
| 6. కాలచక్రంజ్యోతిషక్యాలండర్ | 25.00 |
| 7. గ్రహబలం క్యాలండర్ (శ్రీనివాసగార్గేయ-భక్తిటివి) | 25.00 |
| 8. శుభమస్తు (పిడపర్తి) క్యాలండర్ | 25.00 |
| 9. సాదా క్యాలండర్ | 5.00 |
| 10. పాకెట్ క్యాలండర్ | 15.00 |
| 11. తాజకనీలకంఠీయమ్ | 100-00 |
| 12. కేరళ జ్యోతిష రహస్యాలు | 180-00 |
| 13. జ్యోతిష బ్రహ్మ రహస్యాలు | 180-00 |
| 14. మానసాగరి జాతకపద్ధతి | 180-00 |
| 15. వరాహమిహిర జాతకపద్ధతి | 180-00 |
| 16. వధూవర వివాహమైత్రిద్వాదశకూటములు | 99-00 |
| 17. సింపుల్ రెమిడీస్ | 180-00 |
| 18. శంభు హోరప్రకాశిక | 250-00 |
| 19. పూర్వ పరాశరి | 100-00 |
| 20. పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం | 200-00 |
| 21. ప్రశ్న సింధు | 99-00 |
| 22. నక్షత్ర విశేష ఫలితాలు | 63-00 |
| 23. సూర్యసిద్ధాంతపంచాంగగణితంచేయడంఎలా? | 180-00 |
| 24. దృక్సిద్ధాంతపంచాంగగణితం చేయడంఎలా? | 180-00 |

| | | |
|---|---|---|
| 25. | ఆయుర్దాయ నిర్ణయం | 63-00 |
| 26. | జాతక గణిత ప్రవేశిక | 63-00 |
| 27. | జ్యోతిషమర్మబోధిని | 63-00 |
| 28. | జ్యోతిష ప్రశ్నోత్తరమాల | 63-00 |
| 29. | ముహూర్తం నిర్ణయించడంఎలా? | 63-00 |
| 30. | జాతక మకరందం | 63-00 |
| 31. | జ్యోతిష సరస్వతి | 63-00 |
| 32. | మీజననకాల విశేషాలు | 63-00 |
| 33. | ముహూర్త విజ్ఞాన భాస్కరం | 63-00 |
| 34. | జ్యోతిష స్వయంబోధిని | 63-00 |
| 35. | శుభముహూర్త శిరోమణి | 63-00 |
| 36. | నక్షత్ర ఫలమంజరి | 36-00 |
| 37. | పంచాంగం చూసే విధానం | 36-00 |
| 38. | సర్వార్థ జ్యోతిషం | 36-00 |
| 39. | ప్రాథమిక జ్యోతిషం | 36-00 |
| 40. | నవరత్నములు శుభయోగములు | 36-00 |
| 41. | శుభశకునాలు | 30-00 |
| 42. | హస్తరేఖాఫలితాలు | 36-00 |
| 43. | సంఖ్యల్లో భవిష్యత్ | 36-00 |
| 44. | ముహూర్త దీపిక | 99-00 |
| 45. | పుట్టుమచ్చలు ఫలితాలు | 30-00 |
| 46. | కలలు ఫలితాలు | 30-00 |
| 47. | జాతక చక్రం వేయడం ఎలా? | 36-00 |
| 48. | మానసాగరి (ప్రాచీనజ్యోతిషగ్రంథం) -పుచ్చాశ్రీనివాసరావు | 250-00 |
| 49. | జ్యోతిషశాస్త్ర చిట్కాలు | 120-00 |
| 50. | గుప్తా శతాబ్ది పంచాంగం (1940-2050) | 999-00 |
| 51. | ప్రశ్నచండేశ్వరమ్ | 63-00 |
| 52. | ద్వాదశభావ ఫలచంద్రిక | 250-00 |
| 53. | జ్యోతిష శతయోగరత్నావళి (నూరుయోగాలఫలితాలు) | 120-00 |
| 54. | అంగసాముద్రికం | 36-00 |
| 55. | హస్త సాముద్రికం | 63-00 |
| 56. | లాల్ కితాబ్ | 99-00 |
| 57. | శకునశాస్త్రం | 63-00 |
| 58. | ఆధునికప్రశ్నశాస్త్రం | 120-00 |
| 59. | పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం | 180-00 |

| | |
|---|---|
| 60. అష్టకవర్గు (కొండపల్లి) | 63-00 |
| 61. బృహత్‌జాతకం (ప్రాచీనప్రతికిపునర్ముద్రణ) | 250-00 |
| 62. లగ్నరత్నాకరం | 63-00 |
| 63. షట్పంచాశిక | 120-00 |
| 64. 40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి | 270-00 |
| 65. 40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి | 180-00 |
| 66. 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం | 180-00 |
| 67. 40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు | 270-00 |
| 68. 40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి | 250-00 |
| 69. మీ పుట్టినతేదీ అద్భుతరహస్యాలు (సాయిగణపతిరెడ్డి) | 270-00 |
| 70. కె.పి.జ్యోతిషం (పరిచయం) | 63-00 |
| 71. ముహూర్తచింతామణి | 99-00 |
| 72. సూర్యచంద్ర గ్రహణములు | 63-00 |
| 73. ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప) | 180-00 |
| 74. అదృష్టరెమెడీస్ | 144-00 |
| 75. గ్రహసంచార ఫలనిర్ణయదీపిక | 63-00 |
| 76. జ్యోతిష రెమిడీస్ | 300-00 |
| 77. జాతకమార్తాండం పాతప్రతికి యథాతథం (కొండపల్లి) | 250-00 |
| 78. జ్యోతిషవిద్యాప్రకాశిక పాతప్రతికి యథాతథం (కొండపల్లి) | 250-00 |
| 79. నాడీజ్యోతిషం | 63-00 |
| 80. నక్షత్రపారిజాతం (గోరసవీరభద్రాచార్య) | 63-00 |
| 81. లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య) | 63-00 |
| 82. గౌతమసంహిత | 63-00 |
| 83. హోరరత్నమాల | 63-00 |
| 84. జాతకఫల మణిమంజరి | 200-00 |
| 85. పుష్కర పంచాంగం (2013-14నుండి 2024-25) | 560-00 |
| 86. దశాభుక్తిఫల నిర్ణయం | 250-00 |
| 87. వింత జోష్యములు | 63-00 |
| 88. షోడశవర్గులు | 200-00 |
| 89. రవిగ్రహ సమస్త ప్రభావములు | 99-00 |
| 90. చంద్ర గ్రహ సమస్త ప్రభావములు | 99-00 |
| 91. కుజ గ్రహ సమస్త ప్రభావములు | 99-00 |
| 92. బుధ గ్రహ సమస్త ప్రభావములు | 99-00 |
| 93. గురు గ్రహ సమస్త ప్రభావములు | 99-00 |
| 94. శుక్ర గ్రహ సమస్త ప్రభావములు | 99-00 |

| | |
|---|---|
| 95. శని గ్రహ సమస్త ప్రభావములు | 99-00 |
| 96. రాహు & కేతు గ్రహముల సమస్త ప్రభావములు | 99-00 |
| 97. ఆధునిక గ్రహములు-ఉపగ్రహములు సమస్త ప్రభావములు | 99-00 |
| 98. ముహూర్తమార్తాండం | 63-00 |
| 99. లఘుజాతకం | 63-00 |
| 100. జాతకాలంకారము | 63-00 |
| 101. మేషలగ్న ఫలితములు | 99-00 |
| 102. వృషభ లగ్న ఫలితములు | 99-00 |
| 103. మిధున లగ్న ఫలితములు | 99-00 |
| 104. కర్కాటక లగ్న ఫలితములు | 99-00 |
| 105. సింహలగ్న ఫలితములు | 99-00 |
| 106. కన్యలగ్న ఫలితములు | 99-00 |
| 107. తుల లగ్న ఫలితములు | 99-00 |
| 108. వృశ్చిక లగ్న ఫలితములు | 99-00 |
| 109. ధనుస్సు లగ్న ఫలితములు | 99-00 |
| 110. మకర లగ్న ఫలితములు | 99-00 |
| 111. కుంభ లగ్న ఫలితములు | 99-00 |
| 112. మీన లగ్న ఫలితములు | 99-00 |
| 113. నారద సంహిత | 200-00 |
| 114. పంచాంగపీఠికలేఖకాగణితం | 250-00 |
| 115. తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప) | 99-00 |
| 116. సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగుప్తా) | 200-00 |
| 117. రాహు కేతువుల యోగము | 99-00 |
| 118. ఛాయాగ్రహములు | 99-00 |
| 119. జ్యోతిషవిజ్ఞాన దీపిక | 63-00 |

## బి.వి.రామన్ గారి గ్రంథములు

| | |
|---|---|
| 120. జ్యోతిష విద్యారంభం | 50-00 |
| 121 గ్రహభావ బలములు | 50-00 |
| 122. కాలచక్రదశ | 50-00 |
| 123. అనుభవ ప్రశ్నాజ్యోతిషం | 50-00 |
| 124. జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు | 50-00 |
| 125. పురోగామి జాతకం | 50-00 |
| 126. భావార్ధరత్నాకరం | 75-00 |
| 127. భారతీయజ్యోతిష సర్వస్వం | 75-00 |
| 128. అష్టకవర్గ పద్ధతిః | 75-00 |

| | |
|---|---|
| 129. జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు | 75-00 |
| 130. ప్రశ్నతంత్ర | 75-00 |
| 131. ముహూర్తం | 75-00 |
| 132. విశిష్ట జాతకములు | 125-00 |
| 133. భారతీయఫలితజ్యోతిషం | 125-00 |
| 134. 300 ముఖ్యమైన యోగములు | 125-00 |
| 135. జాతకంపరిశీలించడంఎలా ? | 300-00 |

**రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి**
**శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు**

| | |
|---|---|
| 136. బృహత్పరాశరహోరాశాస్త్రము-1 | 200-00 |
| 137. బృహత్పరాశరహోరాశాస్త్రము-2 | 200-00 |
| 138. బృహత్పరాశరహోరాశాస్త్రము-3 | 200-00 |
| 139. బృహత్పరాశరహోరాశాస్త్రము-4 | 200-00 |
| 140. భావార్థరత్నాకరము | 100-00 |
| 141. ముహూర్త చింతామణి | 100-00 |
| 142. ముహుర్త చింతామణి-పార్టు2 | 200-00 |
| 143. స్వప్న శాస్త్రము | 36-00 |
| 144. శతయోగమంజరి | 50-00 |
| 145. వ్రతనిర్ణయకల్పవల్లి | 250-00 |
| 146. దైవజ్ఞవల్లభం | 75-00 |
| 147. వసంతరాజశకునమ్ (బృహత్శకునశాస్త్రం) | 250-00 |
| 148. వాస్తుశాస్త్రవివేకము-1 | 100-00 |
| 149. వాస్తుశాస్త్రవివేకము-2 | 200-00 |
| 150. వాస్తుశాస్త్రవివేకము-3 | 100-00 |
| 151. వాస్తుశాస్త్రవివేకము-4 | 200-00 |
| 152. అనుభవసులభవాస్తు - 1 | 50-00 |
| 153. అనుభవసులభవాస్తు - 2 | 100-00 |
| 154. పంచాంగ వివేకము | 99-00 |
| 155. వశిష్ఠ సంహిత | 360-00 |
| 156. పంచపక్షి శాస్త్రం (కేస్బైండ్) | 200-00 |

## 5. వాస్తులు

| | |
|---|---|
| 1. 40 రోజుల్లో "వాస్తువిద్య" నేర్చుకొనండి | 180-00 |
| 2. వాస్తుశాస్త్ర రహస్యములు | 200-00 |
| 3. వాస్తునుబట్టి మీ ఇల్లు | 63-00 |
| 4. మీరూ మీ వాస్తు | 63-00 |

| | | |
|---|---|---|
| 5. | గృహవాస్తు చిట్కాలు | 63-00 |
| 6. | వాస్తు పూజ | 63-00 |
| 7. | వాస్తు సూత్రములు | 63-00 |
| 8. | వాస్తుశాస్త్ర రహస్యాలు | 63-00 |
| 9. | గృహవాస్తు వర్గులు | 99-00 |
| 10. | విశ్వకర్మవాస్తు శాస్త్రరీత్యా మీ ఇంటి ప్లానులు | 63-00 |
| 11. | విశ్వకర్మ వాస్తుశాస్త్రరీత్యా మీఇండ్లఆయములు | 99-00 |
| 12. | విశ్వకర్మ వాస్తు శాస్త్రం(చిత్రాలగురుమూర్తిగుప్తా) | 180-00 |
| 13. | ఆధునిక గృహవాస్తు | 99-00 |
| 14. | శుభవాస్తు | 270-00 |
| 15. | వాస్తుయంత్ర రత్నావళి | 120-00 |
| 16. | వాస్తుశాస్త్రం | 120-00 |
| 17. | హౌస్ ప్లాన్స్ | 63-00 |
| 18. | గృహనిర్మాణ వాస్తు | 63-00 |
| 19. | వాస్తు రెమెడీస్ | 63-00 |
| 20. | గృహవాస్తు దర్పణం | 63-00 |
| 21. | జ్యోతిష-గృహవాస్తుచంద్రిక | 200-00 |
| 22. | వాస్తురత్నాకరం (కొండపల్లి) | 63-00 |
| 23. | వాస్తుశిరోమణి ,, | 120-00 |
| 24. | వాస్తుసంగ్రహమ్ ,, | 63-00 |
| 25. | పంచవాస్తు పారిజాతం ,, | 120-00 |
| 26. | వాస్తుడిండిమమ్ ,, | 63-00 |
| 27. | వాస్తుదుందిభి ,, | 120-00 |
| 28. | విశ్వకర్మవాస్తుప్రకాశిక (కేస్‌బైండ్) | 250-00 |
| 29. | కృష్ణవాస్తుశాస్త్రము | 63-00 |
| 30. | జలవాస్తు,శల్యవాస్తు (దంతూరిపండరీనాథ్) | 99-00 |
| 31. | మయవాస్తు (గోరసవీరభద్రాచార్య) | 120-00 |
| 32. | వాస్తు జ్యోతి | 63-00 |
| 33. | మన ఇల్లు-మనవాస్తు | 99-00 |
| 34. | వాస్తవ వాస్తుపూజావిధానము | 108-00 |
| 35. | వాస్తు దర్పణం | 120-00 |

## 6. మంత్రశాస్త్రాలు

| | | |
|---|---|---|
| 1. | మంత్రసాధన | 63-00 |
| 2. | తంత్రజాలం | 63-00 |
| 3. | మంత్రశక్తి | 63-00 |

| | | |
|---|---|---|
| 4. | దత్తాత్రేయ తంత్రవిద్య | 63-00 |
| 5. | దత్తాత్రేయ మూలికాతంత్రమ్ | 63-00 |
| 6. | తాంత్రిక పంచాంగం | 63-00 |
| 7. | యక్షిణీ తంత్రం | 63-00 |
| 8. | మంత్రానుష్ఠాన చంద్రిక | 63-00 |
| 9. | సర్వదేవతా మంత్రకవచములు | 63-00 |
| 10. | మంత్రాక్షరాలరహస్యం (బీజాక్షరనిఘంటువు) | 63-00 |
| 11. | సర్వదేవతా మంత్రరత్నావళి | 63-00 |
| 12. | సదాచార దీపిక | 63-00 |
| 13. | యోగినీ-వామకేశ్వరతంత్రం | 63-00 |
| 14. | ప్రపంచసారతంత్రం | 63-00 |
| 15. | బదనిక తంత్రమ్ | 63-00 |
| 16. | ఉచ్ఛిష్ట గణపతి తంత్రమ్ | 63-00 |
| 17. | గుప్త సాధన తంత్రం | 63-00 |
| 18. | గంధర్వ తంత్రమ్ | 63-00 |
| 19. | సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి) | 63-00 |
| 20. | యంత్ర మంత్ర తంత్ర | 63-00 |
| 21. | పాశుపత తంత్రం | 99-00 |
| 22. | పంచదశ మహాఖడ్గ తంత్రం | 99-00 |
| 23. | రుద్రాష్టాధ్యాయః | 99-00 |
| 24. | మంత్రసిద్ధి | 120-00 |
| 25. | పరశురామతంత్రమ్ | 108-00 |
| 26. | శ్రీలలితావిలోమ పంచదశీ | 108-00 |
| 27. | శ్రీ గురు తంత్రం | 108-00 |
| 28. | గాయత్రీ తంత్రమ్ | 108-00 |
| 29. | మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు | 150-00 |
| 30. | శ్రీ దుర్గ తంత్రమ్ | 200-00 |
| 31. | మహామృత్యుంజయఅమృతపాశుపతమ్ | 200-00 |
| 32. | సర్ప (నాగ)తంత్రం | 250-00 |
| 33. | హవన తంత్రం | 250-00 |
| 34. | షోడశనిత్యతంత్రం | 250-00 |
| 35. | శాక్తేయతంత్రం | 250-00 |
| 36. | రుద్రయామళతంత్రం | 250-00 |
| 37. | లక్ష్మీప్రత్యంగిరా తంత్రమ్ | 250-00 |
| 38. | హిరణ్యశూలినీ తంత్రమ్ | 250-00 |

| | | |
|---|---|---|
| 39. | మాయాప్రత్యంగిరా తంత్రమ్ | 250-00 |
| 40. | శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్ | 250-00 |
| 41. | స్వర్ణాకర్షణభైరవతంత్రం | 250-00 |
| 42. | కాశీవిశాలాక్షి తంత్రం | 250-00 |
| 43. | శాంతితంత్రమ్ | 250-00 |
| 44. | యంత్రసిద్ధి | 360-00 |
| 45. | శ్రీ లక్ష్మీతంత్రమ్ | 360-00 |
| 46. | మంత్రమహోదధి (స్త్రీదేవతాఃకల్పమ్) | 360-00 |
| 47. | మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్) | 360-00 |
| 48. | మంత్రశాస్త్రం (గ్రంథము) | 360-00 |
| 49. | ప్రత్యంగిరాకృత్యాతంత్రం | 360-00 |
| 50. | కామధేనువు తంత్రం | 360-00 |
| 51. | శూలినీదుర్గాతంత్రం | 360-00 |
| 52. | శ్రీవిద్య రహస్యం | 290-00 |
| 53. | కులార్ణవ తంత్రమ్ | 150-00 |
| 54. | ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం (ఒరిజనల్) | 390-00 |
| 55. | సిద్ధమూలిక రహస్యం (మంత్ర,యంత్రసహితం) | 63-00 |

## 7. గ్రంథాలు - ఆరాధనలు

| | | |
|---|---|---|
| 1. | భగవద్గీత శ్లోక తాత్పర్య సహితం | 54-00 |
| 2. | భగవద్గీత (వచనం) | 99-00 |
| 3. | భగవద్గీత శ్లోకతాత్పర్యం-కేసుబైండింగ్ | 72-00 |
| 2. | గణేశ ఆరాధన 1 | 99-00 |
| 3. | గణేశోపాసన 2 | 99-00 |
| 4. | నవగ్రహవైభవం | 99-00 |
| 5. | నవగ్రహ రెమెడీస్ | 99-00 |
| 6. | నవగ్రహ వేదం | 99-00 |
| 7. | శనిగ్రహారాధన | 99-00 |
| 8. | ఆదిత్యారాధన | 99-00 |
| 9. | సుబ్రహ్మణ్యారాధన | 99-00 |
| 10. | శ్రీ శివ ఆరాధన | 99-00 |
| 11. | లక్ష్మీ ఆరాధన | 99-00 |
| 12. | హనుమదారాధన | 99-00 |
| 13. | లలితారాధన | 99-00 |
| 14. | శ్రీ చక్రారాధన | 99-00 |
| 15. | గాయత్రీ ఆరాధన | 99-00 |

| | | |
|---|---|---|
| 16. | వీరభద్రారాధన | 99-00 |
| 17. | కుజగ్రహారాధన | 99-00 |
| 18. | భైరవారాధన | 99-00 |
| 19. | దైవారాధన | 99-00 |
| 20. | గీతారాధన (భగవద్గీత శ్లోకతాత్పర్యసహిత) | 99-00 |
| 21. | శ్రీవేంకటేశ్వరాధన | 99-00 |
| 22. | హయగ్రీవారాధన | 99-00 |
| 23. | లక్ష్మీనరసింహారాధన | 99-00 |
| 24. | శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం | 99-00 |
| 25. | దేవీ లీలామృతం | 99-00 |
| 26. | పురాణపండ సుందరకాండ వచనం | 99-00 |
| 27. | పురాణపండ రామాయణం | 99-00 |
| 28. | పురాణపండ భారతం | 99-00 |
| 29. | పురాణపండ భాగవతం | 99-00 |
| 30. | (సూరి) వాల్మీకి రామాయణం | 99-00 |
| 31. | కాలసర్ప యోగం | 99-00 |
| 32. | నిత్య జీవితములో రుద్రాక్షలు | 99-00 |
| 33. | నిత్య జీవితములో నవరత్నాలు | 99-00 |
| 34. | వేదసూక్తములు | 99-00 |
| 35. | వేమన పద్యసారామృతం | 99-00 |
| 36. | పండగలు పర్వదినాలు | 99-00 |
| 37. | సూక్తిరత్నాలు | 99-00 |
| 38. | హనుమచ్చరిత్ర | 99-00 |
| 39. | నవగ్రహ దర్శనమ్ | 99-00 |
| 40. | నిత్యజీవితంలో నవగ్రహాలు | 99-00 |
| 41. | సాలగ్రామములు | 99-00 |
| 42. | గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ | 99-00 |
| 43. | శనిగ్రహరెమిడీస్ | 99-00 |
| 44. | జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని | 99-00 |
| 45. | వివాహజ్యోతిషమంజరి-మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్ (సాయిగణపతిరెడ్డి) | 99-00 |
| 46. | మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు (న్యూమరాలజీ లైఫ్‌గైడ్) ,, | 99-00 |
| 47. | మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్ ,, | 99-00 |
| 48. | న్యూమరాలజీ రెమిడీస్ | 99-00 |
| 49. | మూకపంచశతీ | 99-00 |
| 50. | శ్రీరామకర్ణామృతం | 99-00 |

| | | |
|---|---|---|
| 51. | రహస్యకుక్కుటశాస్త్రం | 300-00 |
| 52. | ఉపాసన విధానం | 99-00 |
| 53. | పంచమవేదం మహాభారతం | 99-00 |
| 54. | దేవుళ్ళ డాట్ కామ్ | 99-00 |
| 55. | గణపతిభాష్యం | 99-00 |
| 56. | యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి | 99-00 |
| 57. | నవయోగులు | 99-00 |
| 58. | ఆంధ్రప్రదేశ్‌లోనిదర్శించవలసిన ప్రముఖదర్గాలు | 99-00 |
| 59. | సకలదేవతాఅష్టోత్తరాలు(పెద్దది)-(180అష్టోత్తరశతనామావళులతో) | 99-00 |
| 60. | సకలదేవతా అష్టోత్తరశతనామావళులు (కేస్‌బైండింగ్) | 216-00 |
| 61. | సకలదేవతా సహస్రనామములు | 99-00 |
| 62. | ఆధ్యాత్మిక సూక్తి నిధి | 99-00 |
| 63. | బ్రాహ్మణులు గోత్రాలు,ప్రవరలు | 99-00 |
| 64. | సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు | 99-00 |
| 65. | శ్రీ లక్ష్మీసన్నిధి | 99-00 |
| 66. | శ్రీలక్ష్మీగణపతి హోమకల్పం | 99-00 |
| 67. | మార్షల్‌ఆర్ట్ స (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి) | 99-00 |
| 68. | మ్యాజిక్‌గైడ్ | 99-00 |
| 69. | చదరంగం | 99-00 |
| 70. | పంచముఖ హనుమత్ వైభవం | 63-00 |
| 71. | గరుడపురాణం | 40-00 |
| 72. | మాఘపురాణం | 36-00 |
| 73. | శివపురాణం | 36-00 |
| 74. | వైశాఖపురాణం | 36-00 |
| 75. | కార్తీక పురాణం | 36-00 |
| 76. | కార్తీక పురాణం (చిన్నది) | 25-00 |
| 77. | సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ | 63-00 |
| 78. | పెద్దబాలశిక్ష | 50-00 |
| 79. | గాయత్రీ మహిమ | 36-00 |
| 80. | వృక్షదేవతలు | 63-00 |
| 81. | యాజుష స్మార్త సంస్కార చంద్రిక | 200-00 |
| 82. | సనాతనవైదిక బ్రాహ్మణస్మార్తాగమకల్పమ్ | 150-00 |
| 83. | చతుర్వేదములు | 120-00 |
| 84. | నవగ్రహారాధన | 120-00 |
| 85. | తాళపత్ర సమాహార గోపురం | 120-00 |
| 86. | మనుధర్మ శాస్త్రం (వచనంలో...) (కేస్‌బైండు) | 250-00 |

| | | |
|---|---|---|
| 87. మానవధర్మములు | | 120-00 |
| 88. వేదమంత్ర సంహిత | | 120-00 |
| 89. సహస్రలింగార్చన | | 120-00 |
| 90. శ్రీ శివగీత | | 120-00 |
| 91. ద్వాదశఉపనిషత్తులు | | 120-00 |
| 92. పురాణపండవారి సౌందర్యలహరి | (కేస్‌బైండ్) | 250-00 |
| (శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో) | సాదా | 120-00 |
| 93. బృహత్ శివ స్తోత్ర రత్నాకరము | | 200-00 |
| 94. బృహత్ దేవీ స్తోత్రరత్నాకరము | | 200-00 |
| 95. బృహత్ విష్ణు స్తోత్రరత్నాకరము | | 200-00 |
| 96. కేదారనాథ్ బదరీనాథ్ యాత్రాగైడు | | 63-00 |
| 97. దక్షిణావృత శంఖములు | | 63-00 |
| 98. 108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శని | | 36-00 |
| 99. ధర్మసింధువు(కేస్‌బైండింగ్) | | 270-00 |
| 100. భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని | | 99-00 |
| 101. చిలుకూరి బాలాజీచరిత్ర | | 36-00 |
| 102. భగవత్‌స్తుతి | | 63-00 |
| 103. సూర్యోపాసన | | 36-00 |
| 104. కాశీఖండం | | 250-00 |
| 105. దేవీభాగవతం | | 360-00 |
| 106. శ్రీ ఆంజనేయం | | 216-00 |
| 107. ధర్మసందేహాలు | | 216-00 |
| 108. ఆధ్యాత్మిక దైవిక వస్తువులు | | 250-00 |
| 109. రామాయణం | | 600-00 |
| 110. పోతన భాగవతం | | 900-00 |
| 111. శివమంత్రములు | | 63-00 |

## 8. వైద్య గ్రంథాలు

| | |
|---|---|
| 1. ఆహారం ఆరోగ్యం | 36-00 |
| 2. మూలికావైద్య చిట్కాలు | 36-00 |
| 3. ఆయుర్వేద వైద్య చిట్కాలు | 30-00 |
| 4. గృహవైద్య రహస్యాలు | 36-00 |
| 5. గృహవైద్యసారం | 36-00 |
| 6. హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స) | 63-00 |
| 7. ప్రకృతివైద్యం | 36-00 |
| 8. ఆహారం-వైద్యం | 99-00 |

| | | |
|---|---|---|
| 9. | సంపూర్ణ ఆయుర్వేద-చిట్కా వైద్యం | 99-00 |
| 10. | ఆయుర్వేదమ్ | 36-00 |
| 11. | ఆయుర్వేద మూలికావైద్యదీపిక | 99-00 |
| 12. | దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు (వాడకం - ఉపయోగాలు) | 99-00 |
| 13. | ఏకమూలికావైద్యం | 99-00 |
| 14. | అష్టాంగ హృదయం (4భాగాలు) | 1200-00 |
| 15. | రహస్యసిద్ధయోగవైద్యసారమ్ | 99-00 |
| 16. | ప్రాథమిక హోమియోవైద్యం | 99-00 |
| 17. | ఒబెసిటి | 99-00 |
| 18. | హెల్త్‌గైడ్ | 99-00 |
| 19. | ఆయుర్వేదం-జీవనవేదం | 99-00 |
| 20. | ఫుడ్‌థెరపి | 63-00 |
| 21. | న్యాచురల్‌థెరపి | 99-00 |
| 22. | సంపూర్ణఆరోగ్యానికి 20ని॥ | 63-00 |
| 23. | కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే... | 99-00 |
| 24. | యోగామంత్ర | 63-00 |
| 25. | యోగా మండే టు సండే | 63-00 |
| 26. | హెర్బల్ మెడిసిన్-హెల్త్‌టుడే | 99-00 |
| 27. | హెల్త్‌ఫైల్ | 108-00 |
| 28. | వస్తుగుణపాఠం | 250-00 |
| 29. | రసాయన వాజీకరణ తంత్రం | 150-00 |
| 30. | వస్తుగుణ మకరందం | 400-00 |
| 31. | నాటువైద్యం -(కేస్‌బైండ్) | 360-00 |
| 32. | నాటువైద్యం (చిన్నది) | 99-00 |
| 33. | ప్రాణాయామము-యోగ | 63-00 |

## 9. అయ్యప్ప - భవానీ రకాలు

| | | |
|---|---|---|
| 1. | శ్రీ అయ్యప్ప లీలామృతం | 30-00 |
| 2. | శ్రీ అయ్యప్ప భజనపాటలు | 63-00 |
| 3. | శ్రీ అయ్యప్ప పూజాకల్పం | 20-00 |
| 4. | శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు | 20-00 |
| 5. | హారతిగైకొనుమా | 40-00 |
| 6. | శ్రీ అయ్యప్ప దీక్ష F | 10-00 |
| 7. | శ్రీ అయ్యప్ప భజనమాల F | 10-00 |
| 8. | శ్రీ అయ్యప్ప నిత్యపూజ P | 10-00 |

| | | |
|---|---|---|
| 9. | శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి P | 10-00 |
| 10. | భవానీదీక్ష (శ్రీ భవానీ లీలామృతం) | 36-00 |
| 11. | దేవీలీలామృతం | 99-00 |
| 12. | శ్రీ దేవీ పూజాకల్పం | 20-00 |
| 13. | దేవీ భక్తిగీతాలు | 20-00 |
| 14. | భవానీదీక్ష P | 10-00 |
| 15. | దేవీ భక్తిమాల F | 10-00 |
| 16. | శ్రీ అయ్యప్ప భజనావళి | 120-00 |
| 17. | అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో) | 24-00 |

## 10. భజనలు - కీర్తనలు

| | | |
|---|---|---|
| 1. | అన్నమయ్య కీర్తనలు | 20-00 |
| 2. | శ్రీరామదాసు కీర్తనలు | 20-00 |
| 3. | సర్వదేవతా మంగళహారతులు | 20-00 |
| 4. | వసుంధర మంగళ హారతులు | 25-00 |
| 5. | సౌభాగ్య దేవతా మంగళహారతులు | 36-00 |
| 6. | సర్వదేవతా భజనలు | 36-00 |
| 7. | చిట్టి పొట్టి పాటలు | 10-00 |
| 8. | జాతీయ గీతాలు | 10-00 |
| 9. | దేశభక్తి గీతాలు | 36-00 |
| 10. | పండుగలు-పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు | 36-00 |
| 11. | గొబ్బిళ్ళపాటలు,లాలిపాటలు,కోలాటపాటలు | 36-00 |
| 12. | అన్నమయ్య సంకీర్తనలు | 99-00 |
| 13. | పెళ్ళిపాటలు-స్త్రీలపాటలు | 36-00 |
| 14. | భక్తానంద భజనకీర్తనలు(ఓల్డ్‌సినీస్టైల్) | 36-00 |
| 15. | సర్వదేవతాభక్తిమణిమాల | 36-00 |
| 16. | బతుకమ్మ ఉయ్యాల పాటలు | 36-00 |
| 17. | అన్నమయ్య సంకీర్తనానిధి(1000కీర్తనలు) | 270-00 |

## 11. హిట్స్ సాంగ్స్

| | | |
|---|---|---|
| 1. | ఘంటసాల భక్తిగీతాలు-భగవద్గీత | 36-00 |
| 2. | ఎస్.పి.బాలు భక్తిగీతాలు | 36-00 |
| 3. | ఘంటసాల సుమధురగీతాలు | 99-00 |
| 4. | పి. సుశీల సుమధురగీతాలు | 99-00 |

| | | |
|---|---|---|
| 5. | ఎస్.పి. బాలు సుమధురగీతాలు | 99-00 |
| 6. | ఎస్.జానకి సుమధురగీతాలు | 99-00 |
| 7. | వేటూరి సుందరరామమూర్తిహిట్స్ | 99-00 |
| 8. | సర్వదేవతా సినీభక్తిగీతాలు | 99-00 |

## 12. స్త్రీలకు ఉపయుక్త పుస్తకములు

| | | |
|---|---|---|
| 1. | శ్రీకాంతామణి వంటలు (వెజ్) | 63-00 |
| 2. | శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్) | 63-00 |
| 3. | శాకాహార వంటలు | 30-00 |
| 4. | మాంసాహారవంటలు | 30-00 |
| 5. | చిట్టిచిట్కాలు | 30-00 |
| 6. | అందానికి చిట్కాలు | 30-00 |
| 7. | పిల్లల పేర్లు (పెద్దది) | 30-00 |
| 8. | పిల్లల పేర్లు (చిన్నది) | 10-00 |
| 9. | లేటెస్ట్ ఎంబ్రాయిడరీ శారీబోర్డర్స్ | 36-00 |
| 10. | లేటెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ | 36-00 |
| 11. | చిన్నారులకు చిరుతిళ్ళు | 30-00 |
| 12. | పసందైన ఫాస్ట్‌ఫుడ్ వంటలు | 30-00 |
| 13. | పలావ్‌లు, ఫ్రైడ్ రైస్‌లు, వెరైటీరైస్‌లు | 30-00 |
| 14. | వేపుళ్ళు-ఇగుర్లు | 30-00 |
| 15. | బ్రేక్‌ఫాస్ట్ వంటలు | 30-00 |
| 16. | పండుగలలో చేసుకొనే పిండివంటలు | 30-00 |
| 17. | మైక్రోవోవెన్ వంటలు | 99-00 |
| 18. | సర్వదేవతాభక్తిమాల | 36-00 |
| 19. | పిల్లలపేర్లు (బాబు) | 36-00 |
| 20. | పిల్లలపేర్లు (పాప) | 36-00 |
| 21. | మోడ్రన్ మెహంది (గోరింటాకు డిజైన్స్) | 36-00 |
| 22. | మోడ్రన్ పిల్లలపేర్లు | 99-00 |
| 23. | నోరూరించే నాన్‌వెజ్‌వంటలు | 99-00 |
| 24. | మోడ్రన్ టైలరింగ్ (లేడీస్ & జంట్స్) | 99-00 |

## వివిధ రకాలు

| | |
|---|---|
| ఎందరోమహానుభావులు | 270-00 |
| యోగాసనాలు | 36-00 |
| సూర్యనమస్కారములు | 36-00 |
| పొడుపు కథలు (చిన్నవి) | 10-00 |

| | |
|---|---|
| హిందీ-తెలుగు-స్వబోధిని | 20-00 |
| ఇంగ్లీషు-తెలుగు-స్వబోధిని | 20-00 |
| జనరల్ నాలెడ్జ్ | 20-00 |
| నూరు ఎక్కాలు | 10-00 |
| 1-100 టేబుల్ బుక్ | 10-00 |
| 1-100 టేబుల్‌బుక్ (క్రౌన్‌సైజు) | 4-50 |
| శ్రీరామకోటి | 27-00 |
| శ్రీశివకోటి | 27-00 |
| మేజిక్ | 30-00 |
| అంకెలతో గారడీ | 30-00 |
| హృదయస్పందన (కవితలు) | 30-00 |
| వాత్స్యయన కామసూత్రాలు | 36-00 |
| ఎ.పి.టూరిస్ట్ గైడు | 36-00 |
| ఇంద్రజాల రహస్యాలు | 30-00 |
| మహేంద్రజాల రహస్యాలు | 30-00 |
| శరీరభాష (బాడీ లాంగ్వేజ్) | 99-00 |
| క్రియాయోగం | 36-00 |
| ఆనందంగా జీవిద్దాం | 99-00 |
| హరిశ్చంద్ర నాటకం | 50-00 |
| వాత్సాయనకామసూత్రాలు | 99-00 |
| పంచసాయకం | 99-00 |
| రతిరహస్యాలు | 99-00 |
| అనంగరంగం (కంభంపాటి స్వయంప్రకాష్) | 99-00 |
| శృంగారకేళి (కంభంపాటి స్వయంప్రకాష్) | 99-00 |
| గాయత్రీవిజ్ఞాన్ | 99-00 |
| చింతామణి (నాటకం) | 50-00 |
| బాలనాగమ్మ | 50-00 |
| కాళహస్తి స్త్రీల వ్రతకథలు | 36-00 |
| కాళహస్తి రామాంజనేయ యుద్ధం(బదిరెడ్డి) | 50-00 |
| కాళహస్తి గోవింద నామాల భగవద్గీత | 36-00 |
| కాళహస్తి గృహవాస్తు చింతామణి | 99-00 |
| కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు) | 63-00 |
| రామరాయవాస్తుశాస్త్రం(ముద్రగడరామారావు) | 90-00 |
| ఎం.ఎస్.ఆర్.హనుమాన్‌చాలీసా | 10-00 |
| ఎం.ఎస్.ఆర్.సుందరకాండ | 80-00 |
| బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగుల) | 125-00 |
| శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం | 40-00 |

| | |
|---|---|
| కాశీరామేశ్వర మజిలీ కథలు | 63-00 |
| శ్రీలలితాసహస్రనామము(భాస్కరభాష్యం) | 600-00 |
| ప్రకృతిసిద్ధాంతములు-వేదవిజ్ఞానము-ఫలితజాతక సూత్రములు | 595-00 |

ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు

| | | |
|---|---|---|
| విశ్వకర్మ ప్రకాశము | | 80-00 |
| ప్రాచీనవాస్తుశాస్త్రాలు-ఆధునికవాస్తుపరిశీలన | ,, | 250-00 |
| నారద సంహిత | ,, | 150-00 |
| వాస్తురాజవల్లభము-మూలానువాదము | ,, | 60-00 |
| మయమతము - వచనము | ,, | 80-00 |
| బృహత్సంహిత - వచనము | ,, | 160-00 |
| వాస్తువిజ్ఞానజ్యోతి | | ...... |
| పురోహిత దర్శని (గోరసవీరభద్రాచార్య) | | .... |
| విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు | ,, | .... |
| వాస్తు విజ్ఞాన చంద్రిక | ,, | .... |
| మహాదశా పారిజాతం | ,, | .... |
| వాస్తు నారాయణీయం | ,, | 120-00 |
| యోగావళీఖండం | ,, | 120-00 |
| ముహూర్తసింధువు | | 150-00 |
| సర్వార్థచంద్రిక (4భాగాలు) | | 1208-00 |
| మీరే న్యూమరాలజిస్ట్ (దావూద్) | | 370-00 |
| నిర్ణయసింధు (2భాగాలు) | | 590-00 |
| సాయి... | ,, | 45-00 |
| శ్రీ దుర్గానందలహరి | ,, | 200-00 |
| ఆరతిసాయిబాబా | ,, | 11-00 |
| ప్రతిష్ఠకల్పః(సాగి నరసింహమూర్తి) | | 500-00 |
| తాజుద్దీన్‌బాబా సచ్చరిత్ర | | 100-00 |

**సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి**
**ఈ క్రింది గ్రంథములు ప్రచురించబడినవి.**

| | |
|---|---|
| శ్రీరామ మంత్రానుష్ఠానము | 300-00 |
| శ్రీరామనవరాత్రోత్సవకల్పః | 300-00 |
| సీతారామ కథా సుధ అయోధ్యకాండ | 200-00 |
| సీతారామ కథా సుధ బాలకాండ | 150-00 |
| అరణ్యకాండ | 100-00 |
| శ్రాద్ధము ఎందుకు పెట్టాలి ? షోడశ సంస్కారములు | 200-00 |
| స్మార్త కాపర్ది కారికలు | 200-00 |
| నపుంసక సంజీవనము, వైద్య శిరోమణి | 200-00 |
| విషవైద్య చింతామణి | 200-00 |

| | |
|---|---|
| హేమాద్రి సూరిణా ప్రాయశ్చిత్తాధ్యాయః | 300-00 |
| సర్వమూలికా గుణరత్నాకరం | 300-00 |
| ఆపస్థంబీయ ధర్మసూత్రాలు | 300-00 |
| సర్వశాంతి దర్పణం - అపర ప్రయోగ దర్పణం | 200-00 |
| గణకరంజని | 200-00 |
| సంతాన దీపిక | 200-00 |
| తిధినిర్ణయ కాణ్డః | 250-00 |
| ముహూర్త దర్పణం | 200-00 |
| జ్యోతిష శాస్త్ర రత్నము (శ్రీపతిజాతక పద్ధతి) | 250-00 |
| లఘుతాచకము | 200-00 |
| శ్రీ వైఖనస పైతృమేదిక ప్రయోగః | 300-00 |
| స్మృతి రత్నాకరము (ధర్మశాస్త్రం) | 400-00 |
| జాతకామృతతసారం | 300-00 |
| జాతక బోధిని | 300-00 |
| సంగీత విద్యాదర్పణం | 300-00 |
| సంగీత సర్వార్థసారసంగ్రహం | 300-00 |
| ముహూర్త మార్తాండం(టీకతాత్పర్యం) | 450-00 |
| జాతకరహస్యం | 200-00 |
| రాజమార్తాండం | 200-00 |
| ఆయుర్దాయదీపిక | 200-00 |
| వైద్యామృతం | 200-00 |
| అనుపానమంజరీ | 200-00 |
| నవగ్రహశాంతి విధానం-ఉదకశాంతి విధిః | 200-00 |
| చికిత్సరత్నము | 200-00 |
| స్వరచింతామణి | 200-00 |
| ద్వాదశలోహ భస్మవిధానం | 200-00 |
| దైవజ్ఞయశో విభూషణం | 200-00 |
| అనుపాన రత్నకరము | 200-00 |
| కాలామృతము | 250-00 |
| దైవజ్ఞకర్ణామృతము | 300-00 |
| రసేంద్ర చింతామణి | 300-00 |
| రసరత్న సముచ్చయం | 300-00 |
| వస్తుగుణరత్నాకరము | 300-00 |
| హోరానుభవదర్పణము | 360-00 |
| విశ్వకర్మ ప్రకాశిక వాస్తుశాస్త్రము | 250-00 |
| స్త్రీజన కల్పవల్లి | 450-00 |
| సంగీత సర్వార్థ సంగ్రహం | 300-00 |
| సంగీత సుధాసంగ్రహము | 250-00 |
| అర్క ప్రకాశము | 200-00 |
| సంగీత మార్తాండము | 200-00 |
| సంగీత ప్రథమబోధిని | 200-00 |

| | |
|---|---|
| వైద్యకల్పతరువు | 200-00 |
| రసప్రదీపిక | 250-00 |
| గణకానందము | 250-00 |
| శ్రీ లలితాసహస్రనామావళిః-వివరణాత్మక భావంతో | 200-00 |
| నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం | 200-00 |
| శ్రీ గాయత్రీ అనుష్ఠాన తత్త్వప్రకాశిక | 360-00 |
| సంగీతమార్తాండము | 250-00 |
| సారావళి | 360-00 |
| భేషజకల్పము | 200-00 |
| గురుశిష్య ఆయుర్వేద వైద్యచింతామణి | 360-00 |
| జాతకమణి | 200-00 |
| సర్వశకున ప్రకాశిక | 200-00 |
| యాజుష ప్రయోగ చంద్రిక | 250-00 |
| శిక్షావల్లీ-ఆనందవల్లీ-భృగువల్లీ | 300-00 |
| వసంతరాజ శకునము | 250-00 |
| తొట్టి వైద్యం | 450-00 |
| జ్యోతిష సిద్ధాంత సంగ్రహము (పంచాంగ గణితం) | 300-00 |
| సహస్ర యోగప్రకాశిక | 300-00 |
| శ్రీవిద్యారహస్యం | 290-00 |
| మహర్షుల చరిత్ర 1,3 300+300 | |
| వేంకట సోమయాజీయం అను ధర్మశాస్త్రకాండము | 250-00 |
| శ్రీఆంజనేయం | 216-00 |
| రాశితుల్యవత్సర ఫలితం | 200-00 |
| నాడి జ్యోతిష విశ్లేషణ | 400-00 |
| రహస్యకుక్కుటశస్త్రం | 300-00 |
| స్త్రీ ధర్మరత్న బాండాగారము | 200-00 |
| శైవోత్సవరత్నాకరం | 300-00 |
| యాజుషప్రయోగ చిన్తామణి | 300-00 |
| సుస్వర ఋగ్వేద ప్రయోగదర్శిని | 300-00 |
| ఆయుర్వేద వైద్య సంగ్రహం | 300-00 |
| వశిష్ఠ సంహిత | 360-00 |
| హోమియోపతి గృహవైద్యం | 200-00 |
| వ్రతచూడామణి | 300-00 |
| వైశ్యధర్మప్రకాశిక | 300-00 |
| ఆలయ నిత్యార్చన పద్ధతి | 200-00 |
| స్మృతిముక్తాఫలం | 300-00 |
| ఆపస్థంబయల్లాజీయమ్ | 300-00 |
| జ్యోతిషశాస్త్రసంగ్రహము | 200-00 |
| కర్మవిపాకాఖ్యయం | 360-00 |
| ముహుర్త రత్నావళి | 250-00 |
| సుదివిలోచనం | 300-00 |
| ఉత్తర కాలామృతం | 200-00 |
| సర్వవిషయ సర్వస్వసంగ్రహం | 200-00 |

అరుదైన పాత పంచాంగములు, వ్రతకథలు,
పురాణములు,ఆరాధన గ్రంథములు,
సుప్రభాతములు,మహాత్మ్యములు, సహస్రనామములు,
పూజావిధానములు, స్తోత్రాలు, ప్రామాణిక గ్రంథములు,
కథలు, జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్త్రాది ఆధ్యాత్మిక
గ్రంథములకు

# మోహన్ పబ్లికేషన్స్

ఆధ్యాత్మిక గ్రంథనిలయం

**కోటగుమ్మం, అజంతా హోటల్ ఎదుట,**
**రాజమహేంద్రవరం.**

**www.mohanpublications.com**

**From :** ☎ : 0883-246 25 65

# MOHAN PUBLICATIONS

**Fort Gate, Opp : Ajanta Hotel**
**Rajahmundry-533 101 (a.p.)**

mohan
PUBLICATIONS
ఆధ్యాత్మిక గ్రంథనిలయం

ఉచిత Pdf బుక్స్ కై : - www.granthanidhi.blogspot.in

ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద,
మంత్రశాస్త్రాది అనేక విషయాలు
తెలుసుకోండి... ఫేస్‌బుక్
MOHAN PUBLICATIONS
పేజ్ లైక్ చేయండి.

grantha nidhi
THE TREASURE OF PAGES
FIRSTEVER TELUGU FREE E-BOOKS
DOWNLOADING WEB PORTAL
www.granthanidhi.com

Kinige.com
మా ఇ-బుక్స్ కినిగె ద్వారా కొనుగోలు
చేసుకొన వచ్చును.

dailyhunt
మా ఇ-బుక్స్ డైలీహంట్ ద్వారా
అత్యధిక డిస్కౌంట్ ఆఫర్‌లో లభించును.